
www.andhrajyothy.com

ఆంధ్రజ్యోతి

ANDHRAJYOTHY



20

జగిత్యాల

బుధవారం | 23-8-2017

- ఎస్సారెస్పీ ఆయకట్టు రైతులకు కష్టాలు
- ఒక్కోయేడు ఒక్క పంటకు కూడా అందని సాగునీరు
- సుప్రీంకోర్టు జోక్యంతో కాస్త ఉమశమనం


రెండు పంటలకు నీరందించిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి నీరు ఎప్పుడు వస్తుందా అని రైతులు ఎదురు చూసే పరిస్థితి వచ్చింది. ఎగువన గోదావరిపై ప్రాజెక్టులు నిర్మించడంతో ఎస్సారెస్పీలోకి నీరు రావడం లేదు. వర్షాలు కురిసినా ప్రాజెక్ట్‌లోకి నీరు రాక ఒక్కోమారు ఒక్క పంటకు కూడా అందలేదు. సుప్రీంకోర్టు చొరవ తీసుకోవడంతో ఏటా నాలుగు మాసాల పాటు గేట్లు తెరుస్తున్నా, నిల్వ నీరు లేక నారుమడులకు కూడా సరిపోవడం లేదు.

◆ ఆంధ్రజ్యోతి, జగిత్యాల

మధ్య పేజీల్లో

ఎగువ ప్రాజెక్టులతో

ముంచుకొచ్చిన ముప్పు



నీరు లేక ఇసుక మేటలు తేలిన శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌తీ (ఫైల్)

వెలవెలబోతున్న కాకతీయ కాలువ

బీడులుగా మారిన పంట చేలు

గోవులను అమ్మకానికి పెడితే

కఠిన చర్యలు

- ఎస్పీ అనంతశర్మ
- అక్రమంగా మూగజీవాల తరలింపు
- రాజారాంపల్లిలో పట్టుకున్న పోలీసులు
- గోశాలకు తరలింపు

3



మాట్లాడుతున్న జిల్లా ఎస్పీ అనంతశర్మ

ఆలయాల్లో

భక్తుల రద్దీ

- ధర్మపురి, కొండగట్టులో ప్రత్యేక పూజలు

20

పునరుజ్జీవానికి

తొలి అడుగు

పంపుహౌజ్ కోసం చదును చేస్తున్న భూమి



- పంపుహౌస్ నిర్మాణానికి పది రోజుల్లోనే భూ సేకరణ
- 59 మంది రైతుల నుంచి 39 ఎకరాల భూమి సేకరణ
- పరిహారం చెక్కుల పంపిణీ
- జిల్లాలో పునరుజ్జీవ పనులు ప్రారంభం
- అధికారులను అభినందించిన మంత్రి హరీష్ రావు

◆ ఆంధ్రజ్యోతి, జగిత్యాల 9



మెట్‌పల్లిలో రాస్తారోకో చేస్తున్న కాంగ్రెస్ నాయకులు

మెట్‌పల్లిలో కాంగ్రెస్ రాస్తారోకో

- అర్హులందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్

3

జాతీయ స్థాయి పోటీల నిర్వహణకు కృషి ...

హ్యాండ్‌బాల్ సంఘం జిల్లా కార్యదర్శి బాసరవేని లక్ష్మణ్



ఇంటర్వ్యూ

కరీంనగర్ స్పోర్ట్స్: హ్యాండ్‌బాల్ క్రీడాకారులకు ఉజ్వల భవిష్యత్తు ఉందని జిల్లా హ్యాండ్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి బాసరవేని లక్ష్మణ్ అన్నారు. జిల్లాలో హ్యాండ్‌బాల్‌కు మంచి ఆదరణ ఉందని ఆయన తెలిపారు. పలువురు క్రీడాకారులు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా హాస్టల్‌లో ప్రవేశం పొంది పలు ఉద్యోగాలు సాధించారన్నారు. ఆయన ఆంధ్రజ్యోతికి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు తెలిపారు.

ఆంధ్రజ్యోతి: జిల్లా క్రీడాకారుల ప్రతిభ ఎలా ఉంది?

లక్ష్మణ్: రాష్ట్రంలో జిల్లా హ్యాండ్‌బాల్ క్రీడాకారులకు తిరుగులేదు. పురుషుల జట్టు, జూనియర్స్ జట్టుకు నేను కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పలు కోచింగ్ క్యాంపులు నిర్వహించాము. జిల్లాకు చెందిన బాస మహేశ్ నేషనల్ హ్యాండ్‌బాల్ అకాడమీకి ఎంపికై అంతర్జాతీయస్థాయి పోటీల్లో పాల్గొన్నాడు.. ఎం జయంత్, రమేష్, అనిల్ కుమార్ రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించి బంగారు పతకాలు సాధించారు.

ఆంధ్రజ్యోతి: హ్యాండ్‌బాల్ క్రీడాకారులకు ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయి?

లక్ష్మణ్: హ్యాండ్‌బాల్ అంతర్జాతీయ స్థాయి క్రీడ. ప్రపంచంలో వేగవంతమైన క్రీడ. జాతీయస్థాయి, అంతర్జాతీయస్థాయిలో ప్రతిభ చాటిన క్రీడాకారులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోలీస్, రైల్వేస్, డిఫెన్స్, ఆర్మీ విభాగాల్లో ఉద్యోగాలు కల్పిస్తున్నాయి. జిల్లాకు చెందిన ఎస్ శ్రీనివాస్, డి మల్లేవ్, సంగీత్‌కుమార్, శ్రీనివాస్ వివిధ సంస్థల్లో ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

ఆంధ్రజ్యోతి: క్రీడాభివృద్ధికి మీరు తీసుకుంటున్న చర్యలు?

లక్ష్మణ్: జిల్లాలో హ్యాండ్‌బాల్ క్రీడకు మంచి ఆదరణ ఉంది. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసి పోటీలు నిర్వహిస్తున్నాం. ఇది ఒలంపిక్ క్రీడ కాబట్టి విద్య, ఉద్యోగ రిజర్వేషన్లకు ఉపయోగపడుతుంది. జాతీయస్థాయి, రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు ప్రయాణఖర్చులు, దుస్తులు పంపిణీ చేస్తున్నాము.

ఆంధ్రజ్యోతి: మీ భవిష్యత్ కార్యక్రమాలు ఏమిటి?

లక్ష్మణ్: కరీంనగర్‌లోనే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర కార్యదర్శి ప్రతిభగల క్రీడాకారులను వెలికితీసేందుకు ప్రతిఏటా తెలంగాణ టాలెంట్ హంట్ నిర్వహిస్తాము.క్రీడాభివృద్ధికి ప్రణాళిక సిద్ధం చేశాం. వచ్చే విద్యాసంవత్సరం రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాం.

ఆంధ్రజ్యోతి: మీ క్రీడా నేపథ్యం ఏమిటి?

లక్ష్మణ్: నేను మొదటి నుంచి హ్యాండ్‌బాల్ క్రీడాకారుడినే. అథ్లెటిక్స్, హ్యాండ్‌బాల్ పలు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొన్నాను. హ్యాండ్‌బాల్ క్రీడలో మినీ నుంచి సీనియర్ నేషనల్ వరకు ఆంధ్రప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహించాను. మూడుసార్లు రాష్ట్ర జట్టుకు నాయకత్వం వహించాను. జిల్లా నుంచి మొదటి సీనియర్ నేషనల్ ఆడిన వ్యక్తిని నేను. ఇండియా క్యాంప్‌కు ఎంపికయ్యాను. హ్యాండ్‌బాల్ క్రీడలో గాంధీనగర్ గుజరాత్‌లో ఎన్‌ఐఎస్ చేశారు. వ్యాయామ విద్యను అభ్యసించాను. నా శిక్షణలో 300 మందికి పైగా శిక్షణ పొంది జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నారు.

పిల్లలు పిడుగులు



ఖేల్

ఈ పిల్లలు చూడడానికి అమాయకుల్లా ఉంటారు. కాని బరిలోకి దిగారంటే ప్రత్యర్థులకు చుక్కలు చూపుతారు..కుంగ్‌ఫూలో అద్భుతమైన ప్రతిభను చూపుతూ పలువురి మన్ననలు అందుకుం టున్నారు. వైవిధ్యమైన రీతిలో కుంగ్‌ఫూ విన్యాసాలు చేస్తూ ఎదుటి వారిని భయభ్రాంతులకు గురి చేస్తారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని తమో కుంగ్‌ఫూ మార్షల్ ఆర్ట్స్ అకాడమిలో రెండు సంవత్సరాలుగా కోచ్ ఆర్ ప్రసన్నకృష్ణ వద్ద శిక్షణ పొందుతున్న వీరు తమ ప్రతిభతో రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటూ పతకాలను సాధిస్తున్నారు. ప్రత్యర్థుల దాడి నుంచి తమను తాము రక్షించుకోవడానికి వీలుగా కుంగ్‌ఫూలోని ఎనిమల్ స్టైల్స్‌ను, అటాకింగ్స్, బ్లాకింగ్ అంశాల్లో శిక్షణ పొందుతున్నారు. వెపన్, నాన్‌చాక్, కర్రసాము, కత్తిసాము, తదితర అంశాలను ప్రదర్శించడం వీరి ప్రత్యేకత. పలు జాతీయ, రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని పతకాలు సాధించారు.. వీరిని ఆంధ్రజ్యోతి పలకరించగా వారు తెలిపిన అభిప్రాయాలు...

◆ కరీంనగర్ స్పోర్ట్స్

కుంగ్‌ఫూతో ఆత్మస్థైర్యం..

- ఆర్ ప్రసన్నకృష్ణ, కోచ్



కుంగ్‌ఫూ నేర్చుకోవడం వల్ల మొదటగా విద్యార్థులలో శారీరక శక్తి పెరుగుతుంది. ఎంతో ఆత్మస్థైర్యంగా, ధైర్యంగా ఉంటారు. కుంగ్‌ఫూ నేర్చుకున్న వారు ఎలాంటి ఆటలలోనైనా నైపుణ్యం సాధించ గలరు. కుంగ్‌ఫూ అనేది క్రీడనే కాదు. ఒక అద్భుతం, దాని గురించి మాటల్లో వివరించలేం. జిల్లా క్రీడాకారులు ఈ ఆటలో మంచి ప్రతిభను చాటుతున్నారు.

● అన్నయ్య స్ఫూర్తితో...

- సిహెచ్ హర్షిత



మా అన్నయ్యను చూసి నేను కూడా ప్రతి రోజు ఉదయం కుంగ్‌ఫూ తరగతులకు వెళ్తున్నాను. కుంగ్‌ఫూ క్రీడను చాలా కష్టంతో ఇష్టపడి నేర్చుకుంటున్నాను. ఈ శిక్షణతో భవిష్యత్తులో నేను రాష్ట్ర, జాతీయ స్థాయిలో పాల్గొని పతకాలు సాధిస్తా. వరంగల్, కరీంనగర్‌లో జరిగిన రాష్ట్రస్థాయి, ఢిల్లీలో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నా.



తల్లిదండ్రుల ప్రోత్సాహంతో...

- జె శ్రీచరణ్



మాది చాలా పేద కుటుంబం. తల్లిదండ్రుల ప్రోత్సహంతో కుంగ్‌ఫూలో శిక్షణ తీసుకుంటున్నాను. రాష్ట్రంలో వివిధ జిల్లాలో జరిగినటు వంటి కుంగ్‌ఫూ కరాటే పోటీల్లో పతకాలు సాధించాను. మెరుగైన శిక్షణను తీసుకొని అంతర్జాతీయ స్థాయిలో బంగారు పతకాలు సాధిస్తాను. ఇప్పటి వరకు మూడు రాష్ట్ర స్థాయి, ఒక జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని పతకాలు సాధించాను.

కుంగ్‌ఫూ అంటే నాకు చాలా ఇష్టం...

- సిహెచ్ చరణ్‌తేజ



నాకు చిన్నతనం నుంచి యుద్ధ కలలపైన ఆసక్తి ఉండేది.. దీనిని గమనించిన నా తల్లిదండ్రులు కుంగ్‌ఫూలో శిక్షణ ఇప్పిస్తున్నారు. ఫలితంగా రాష్ట్ర స్థాయిలో ఇప్పటి వరకు జరిగిన పోటీల్లో నేను పాల్గొని ప్రతిభ చాటాను. ప్రతి టోర్నమెంట్‌లో మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నాను. ఇంకా ఇలాంటి విజయాలు సాధిస్తా.

ఐఏఎస్ లక్ష్యంగా ముందుకు...

- ఈ అంజనా



నా తల్లిదండ్రుల ప్రోత్సహంతో కుంగ్‌ఫూలో శిక్షణ తీసుకుంటున్నాను. ఉదయం 5.30 గంటల నుంచి 7.30 గంటల వరకు శిక్షణలో పాల్గొంటాను. ఇది వరకు ఎన్నో రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని పలు పతకాలు సాధించాను. ఈ శిక్షణతో పొందిన ధైర్యం, సహస లక్షణాలతో భవిష్యత్తులో ఐఏఎస్ లక్ష్యంగా ముందుకు సాగుతున్నాను.

ఇల్లందకుంట ఆలయ సమాచారం

ఇల్లందకుంట: అపర భద్రాదిగా పేరుగాంచిన శ్రీసీతా రామచంద్రస్వామి దేవాలయంలో భక్తులతో కిటకిటలాడుతుంది. భక్తుల సౌకర్యార్థం పాలకవర్గం వివిధ రకాలైన ఆర్జిత సేవలను అందుబాటులో ఉంచింది. వచ్చే శ్రావణ మాసాన్ని దృష్టిలో ఉంచుకొని భక్తులు పెద్దఎత్తున తరలివస్తారని భావించిన పాలకవర్గం ఏర్పాట్లు చేస్తుంది.

ఉదయం 3:45 గంటలకు మంగళ వాయిద్యాలు

4:30 గంటలకు సుప్రభాతం

5 గంటలకు పూజ కార్యక్రమాలు

6 గంటల నుంచి 7గంటల వరకు ఆరాధన

7 గంటల నుంచి 11:50 గంటల వరకు స్వామివారి దర్శనం, తీర్థ ప్రసాద వితరణ, అర్చన, ఆర్జిత సేవలు జరుపబడును.

మధ్యాహ్నం 12 గంటలకు ద్వార బంధనం, రాజభోగం, ఆరగింపు



● 12గంటల నుంచి 6గంటల వరకు స్వామివారి సర్వదర్శనం సాయంత్రం: 6 నుంచి 7:30 గంటల వరకు స్వామి వారి లఘు దర్శనం రాత్రి 10 గంటలకు ద్వార బంధనం

ప్రభుత్వ పాఠశాలలకు క్రీడా నిధులు అందించాలి

● కట్ట సంతోష్, పెటా జిల్లా సభ్యుడు

ఉద్యోగి వాయిస్



కరీంనగర్ స్పోర్ట్స్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన క్రీడా నిధులు లేక పాఠశాలల్లో క్రీడలు కనుమరుగ వుతున్నాయి. జిల్లాలోని పాఠశాలల్లో క్రీడాకారులు తయారవుతున్నప్పటికి ఈ పాఠశాల స్థాయిలో నిధులు లేకవారు జిల్లా, రాష్ట్ర స్థాయి క్రీడల్లో పాల్గొనలేక పోతున్నారు. క్రీడలపై ఆసక్తి ఉన్న పలువురు వ్యాయామ ఉపాధ్యాయులు తమ సొంత డబ్బులు వెచ్చించి క్రీడాకారులను జిల్లా రాష్ట్ర స్థాయి పోటీలకు తీసుకువెళుతున్నారు. దీంతో అనేక మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొన లేకపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ప్రభుత్వ పాఠశాలలకు క్రీడా నిధులను అందించాలి. వ్యాయామ ఉపాధ్యాయుల పోస్టులను అప్‌గ్రేడ్ చే స్తున్నామని జీవోను విడుదల చేసినప్పటికీ ఆ ప్రక్రియను ప్రారంభించలేదు. ఇకనైనా పీఈటీ పోస్టులను అప్‌గ్రేడ్ చేయాలి. సీపీఎస్ విధానా న్ని రద్దు చేసి ప్రభుత్వ ఉద్యోగులంద రికి జీపీఎఫ్ విధానాన్ని ప్రారంభించాలి. ఈ విద్యా సంవత్సరం నుంచైనా ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న క్రీడా వసతులను మెరుగు ప ర్చేందుకు అవసరమైన క్రీడా నిధులను ప్రభుత్వం అందించాల్సిన అవసరం ఉంది. మైదానాలు లేని ప్రభుత్వ పాఠశాలలకు మైదానాలను కేటాయించి వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులను మంజూరు చేయాలి. ఎస్‌జీఎఫ్ క్రీడలను సజావుగా నిర్వహించేందుకు అవసరమైన నిధులను విద్యా సంవత్సరం ప్రారంభంలోనే అందించాల్సిన అవసరం ఉంది.

శ్రీరాంసాగర్‌కు కొనసాగుతున్న వరద ఉధృతి



శ్రీరాంసాగర్‌లో నీటిమట్టం

ఆంధ్రజ్యోతి, జగిత్యాల:శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి వరద ఉధృతి కొనసాగుతోంది. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్ట్‌లోకి భారీగా వరద నీరు చేరుతోంది. మహారాష్ట్ర ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు తోడు నిజామాబాద్, మెదక్ ప్రాంతాల నుంచి కూడా వరద నీరు వస్తుండడంతో ప్రాజెక్ట్ నీటిమట్టం పెరుగుతోంది. మంగళవారం ఉదయం 6గంటలకు ప్రాజెక్ట్ నీటిమట్టం 22.417 టీఎంసీలు(1066.30 అడుగులు) ఉండగా, 1,08,257 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చింది. మధ్యాహ్నం వరకు 44,657 క్యూసెక్కులకు ఇన్‌ఫ్లో పడిపోయింది. ఆ తర్వాత మళ్లీ 68,768 క్యూసెక్కులకు పెరిగింది. సాయంత్రం 8గంటల వరకు ప్రాజెక్ట్‌లోకి 45,453 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 90.31 టీఎంసీలు(1091 అడుగులు)కాగా, మంగళవారం సాయంత్రానికి 23.939 టీఎంసీలు(1067.20 అడుగులు) చేరుకుంది. గతేడాది ఇదే రోజున ప్రాజెక్ట్ నీటిమట్టం 39.953 టీఎంసీ(1075.10 అడుగులు)లు ఉంది. ప్రాజెక్ట్ నీటిమట్టం 24 టీఎంసీలకు చేరుకోవడంతో తాగునీటికి ఇబ్బందులు తొలగినట్లేనని ఎస్సారెస్పీ అధికారులు పేర్కొంటున్నారు.

మెట్‌పల్లిలో కాంగ్రెస్ రాస్తారోకో

మెట్‌పల్లి: అర్హులందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను మంజూరు చేయాలని మంగళవారం మెట్‌పల్లిలో కాంగ్రెస్ నాయకులు పట్టణంలోని రెడ్‌క్రాస్ భవనం వద్ద రాస్తారోకో నిర్వహించారు. ప్రతీ పేద కుటుంబానికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల కూడా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కేటాయించాలన్నారు. మెట్‌పల్లి కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు బెజ్జారపు శ్రీనివాస్, నాయకులు వాల్గొట్ మహేశ్, బొర్రొళ్ల గంగారాం, మహ్మద్ షైసోద్దిన్, ఎర్రోళ్ల హన్మాండ్లు, దోనోజుల వెంకటేశ్, యామ రాజయ్య, ఆకుల ప్రవీణ్, పొట్ట ప్రేమ్‌కుమార్, కోట అనిల్, పీఎస్ రెడ్డి, బత్తుల ప్రసాద్, మహేశ్, ప్రణయ్, షరిఫోద్దిన్, దీక్షిత్, డబ్బ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

గోవులను విక్రయిస్తే కఠిన చర్యలు

జగిత్యాల రూరల్: గోవులను అమ్మకానికి పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ అనంతశర్మ అన్నారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా కౌటాల నుంచి గొల్లపల్లి మండలం చిల్వాకోడూర్‌కు అక్రమంగా తరలిస్తున్న గోవులను వెల్గటూర్ పోలీసులు పట్టుకున్నారు. ఎస్పీ అనంతశర్మ సమక్షంలో వాటిని జగిత్యాల రూరల్ మండలంలోని తాటిపెల్లి గోశాలకు తరలించారు. ఈ సందర్భంగా గోశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. డీజే ఆదేశాల మేరకు బక్రీద్, గణేష్ నవరాత్రుల పండుగలు ఒకే సారి నిర్వహిస్తుండడంతో జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఐదు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో సీఐలు శ్రీనివాస్ చౌదరి, సర్వర్, శ్రీనివాస్, రూరల్ ఎస్సై కిరణ్ కుమార్, వెల్గటూర్ ఎస్సై, పోలీసులు పాల్గొన్నారు.

గోశాల సందర్శన

జగిత్యాల రూరల్ మండలంలోని తాటిపెల్లి గోశాలను అంతర్జాతీయ ఆర్యవైశ్య అధ్యక్షుడు ఆదికేశవులు సందర్శించారు. ఈ సందర్భంగా గోశాలలోని ఆవులు, గోఆధారిత ఉత్పత్తులను పరిశీలించారు. అనంతరం గోపూజను నిర్వహించారు. శ్రీనివాస్, రాజేంద్రప్రసాద్, మనోజ్, బండారి కమలాకర్ రావు, రాజిరెడ్డి, ఈశ్వరయ్య, జగన్, పురుషోత్తం, అశోక్‌రావు, ప్రకాశ్, ప్రదీప్, శివకుమార్, శ్రీనివాస్, గోశాల సిబ్బంది పాల్గొన్నారు.



రాజారాంపెల్లిలో పట్టుకున్న గోవులు

● అక్రమంగా తరలిస్తున్న మూగజీవాల పట్టివేత

వెల్గటూర్:మండలంలోని రాజారాంపెల్లి చెక్‌పోస్ట్ వద్ద మంగళవారం తెల్లవారు జామున అక్రమంగా తరలిస్తున్న మూగజీవాలను పట్టుకున్నట్లు ఎస్సై వెంకటేశ్వర్ రావు తెలిపారు. ఏపీ 15 టీఏ 2964 వ్యాన్‌లో ఆదిలాబాద్ జిల్లా కౌటాల నుంచి రాజారాంపెల్లికి 4 లక్షల రూపాయల విలువ చేసే 12 ఆవులు, 10 ఎద్దులు, 10 దూడలను అక్రమంగా తరలిస్తున్నారు. తెల్లవారు జామున 4 గంటల ప్రాంతంలో పెట్రోలింగ్ చేస్తున్న సమయంలో పోలీసులు వ్యాన్ పట్టుకున్నారు. మూగజీవాలను తాటిపల్లి గోశాలకు తరలించారు. మూగజీవాలను అక్రమంగా తరలిస్తున్న గొల్లపెల్లి మండలం చిల్వాకోడూర్‌కు చెందిన మండల గంగాధర్, ఒరుగంటి అనిల్ పరారీలు ఉన్నారని ఎస్సై పేర్కొన్నారు. కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

హరితహారం వేగం పెంచాలి

ఆంధ్రజ్యోతి, జగిత్యాల: ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం వేగం పెంచి లక్ష్యాన్ని సాధించాలని రాష్ట్ర పర్యావరణ, అటవీ శాస్త్ర సాంకేతిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రజత్ కుమార్ అన్నారు. శాఖలకు కేటాయించిన లక్ష్యం మేరకు మొక్కలు నాటడం పూర్తి చేయాలన్నారు. మంగళవారం కలెక్టర్‌లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. గుంతలు తవ్వడం, మొక్కలు నాటడం, జియో ట్యాగింగ్ ప్రక్రియ వంటి పనులు వెంట వెంటనే జరగాలని, హరితహారం సైట్‌లో ఎప్పటికప్పుడు అప్‌లోడ్ చేయాలని సూచించారు. ఆర్‌అండ్‌బీకి ఇరువైపులా 3500 కిలోమీటర్ల మేరకు మొక్కలు నాటాలని గుర్తించినట్లు, ఇందులో 700 కిలోమీటర్ల మేర పూర్తయినట్లు తెలిపారు. మిగతా లక్ష్యం పూర్తికి చర్యలు చేపట్టాలన్నారు. అటవీ, డీఆర్‌డీఏ, వ్యవసాయం, ఎక్సైజ్ శాఖలు హరితహారంపై ప్రత్యేక దృష్టి సారించాలని, వారి వారి లక్ష్యాలను పూర్తి చేయాలని సూచించారు. రాష్ట్రంలో సరాసరి 56 శాతం మేరకు మొక్కలు నాటినట్లు చెప్పారు. హరిత దళాలను పూర్తి స్థాయిలో భాగస్వామ్యులను చేయాలన్నారు. ప్రజల భాగస్వామ్యంతో కార్యక్రమం విజయవంతమవుతుందన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ మాట్లాడుతూ వర్షాలు లేక మొక్కలు నాటడంలో కొంత విరామం వచ్చిందన్నారు. ఇప్పుడు వర్షాలు పడుతుండడంతో విస్తృతంగా హరితహారం కార్యక్రమం చేపట్టామని, సెప్టెంబరు 15లోగా లక్ష్యం సాధిస్తామని తెలిపారు. ఉపాధి కూలీలకు రూ.5.98 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని, నిధులు విడుదల చేయాలని కోరారు. 84 శాతం జియో ట్యాగింగ్ ప్రక్రియ పూర్తి చేసినట్లు చెప్పారు. జిల్లాలో 40,756 మందిని హరిత రక్షణ దళంలో సభ్యులుగా చేసినట్లు, ప్రతీ ప్రదేశానికి ఇన్‌చార్జిలను నియమించి భాగస్వామ్యులను చేస్తున్నట్లు వివరించారు. ఈ కాన్ఫరెన్స్‌లో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి అరుణశ్రీ, అటవీ శాఖ అధికారి రమేష్, ఏపీడీ లక్ష్మీనారాయణ, ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.



వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్

ఎస్‌కేఎన్ఆర్ డిగ్రీ కళాశాలలో

మొక్కలు నాటాలి

కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్

ఆంధ్రజ్యోతి, జగిత్యాల: ఎస్‌కేఎన్ఆర్ డిగ్రీ కళాశాలలో హరితహారం కార్యక్రమంలోభాగంగా విస్తృతంగా మొక్కలు నాటాలని కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ అన్నారు. మంగళవారం కలెక్టర్ చాంబర్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కళాశాలలో 30 ఎకరాల మేర భూమి ఉందని, దీనిలో మామిడి తదితర పండ్ల మొక్కలు ప్రణాళికాబద్ధంగా నాటి వన వనంలా తీర్చిదిద్దాలన్నారు. నాటిన మొక్కలకు డ్రిప్ ఏర్పాటు చేయాలని సూచించారు. పొదలు తొలగించాలని, గుంతలు తవ్వడం, మొక్కలు నాటడం వంటి పనులను ఈజీఎస్ ద్వారా చేపట్టాలన్నారు. కెనాల్ నుంచి తాటిపెల్లి జంక్షన్ వరకు రోడ్డుకిరువైపులా మొక్కలు నాటాలన్నారు. జిల్లాలోని 170 కిలోమీటర్ల మేర ఆర్ అండ్ బీ రోడ్డుకు ఇరువైపులా అవెన్యూ ప్లాంటేషన్‌కు చర్యలు వేగం చేయాలన్నారు. ఈ సమావేశంలో డీఆర్‌డీవో అరుణశ్రీ, ఆర్ అండ్ బీ ఈఈ కమలాకర్ రావు, ఏడీ హార్టికల్చర్ ప్రతాప్ సింగ్, ఎస్‌కేఎన్ఆర్ కళాశాల ప్రిన్సిపాల్ కిషన్ తదితరులు పాల్గొన్నారు.

నాఫెడ్ ఆధ్వర్యంలో

పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి



వినతి పత్రం అందజేస్తున్న లోక బాపురెడ్డి

ఆంధ్రజ్యోతి, జగిత్యాల: నాఫెడ్ ఆధ్వర్యంలో పత్తి పంట కొనుగోలుకు తెలంగాణలో కేంద్రాలను ఏర్పాటు చేయాలని మార్క్‌ఫెడ్ ఛైర్మన్ లోక బాపురెడ్డి అన్నారు. ఢిల్లీలో మంగళవారం నాఫెడ్ మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ్ కుమార్ చడ్డాకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా 2016-17లో కందులకు మద్దతు ధర కల్పించి పంట కొనుగోలు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈసారి పత్తి పంట సాగు విస్తీర్ణం పెరిగిందని పేర్కొన్నారు. సీసీఐ ద్వారా పూర్తి స్థాయిలో కొనుగోళ్లు జరిగే అవకాశం లేదని, నాఫెడ్ ద్వారా కొనుగోలు కేంద్రాలను తెలంగాణలో ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని కోరారు. నాఫెడ్‌లో మార్క్‌ఫెడ్ పేర్లు రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణకు రావాల్సిన వాటా పేర్లు రాలేదని, వెంటనే బదలాయించాలని కోరారు. నాఫెడ్‌లో తెలంగాణ మార్క్‌ఫెడ్‌కు సభ్యత్వం ఇవ్వాలని విన్నవించారు.

సుద్దపల్లిలో గ్రామ పంచాయతీ రికార్డులు సీజ్

పెగడపల్లి: పెగడపల్లి మండలంలోని సుద్దపల్లి గ్రామ పంచాయతీ రికార్డులను మంగళవారం ఈవోపీఆర్డీ జయశీల సీజ్ చేశారు. గ్రామ పంచాయతీలో రికార్డుల నిర్వహణ సక్రమంగా లేదని, పంచాయతీ సమావేశాలు సక్రమంగా నిర్వహించడం లేదంటూ గత నెలలో ఆ గ్రామ ఉప సర్పంచ్ స్వామితో పాటు పలువురు వార్డు సభ్యులు ఎంపీడీవోకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఈవోపీఆర్డీ జయశీల మంగళవారం పంచాయతీ కార్యాలయంలో విచారణకు వెళ్లగా, సర్పంచ్ నలువాల నర్సమ్మ గైర్హాజరు కావడంతో రికార్డులు సీజ్ చేశారు.

చినుకు పడితే చిత్తడే

- ఇబ్బంది పడుతున్న బీడీ కాలనీ వాసులు
- పట్టించుకోని అధికారులు, ప్రజా ప్రతినిధులు

వెల్గటూర్: మండల కేంద్రంలోని బీడీ కాలనీ చినుకు పడితే చాలు చిత్తడిలా మారుతోంది. కాలనీకి వెళ్లడానికి సరియైన రోడ్డు లేక పోవడంతో కాలనీవాసులు నడవడానికి ఇబ్బంది పడుతున్నారు. ఉన్న కాస్త రోడ్డు చిరు జల్లులకు కూడా బురదగా మారి అధ్వాన్నంగా తయారువుతోంది. అడుగులో అడుగు వేస్తూ వెళ్లాల్సిందే. ఏ మాత్రం అజాగ్రత్తగా నడిచినా జారి మడుగులో పడాల్సిందే. ఇక వాహనదారుల పరిస్థితి చెప్పనవసరం లేదు. ఎన్ని సార్లు అధికారులకు, ప్రజా ప్రతినిధులకు విన్నవించుకున్న పట్టించుకున్న నాథుడేలేడని కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కాలనీలో సుమారు 25 పేద కుటుంబాల వారు నివసిస్తున్నారు. అందరూ వానలు కురుస్తే సంతోషపడితే వీరి పరిస్థితి అందుకు భిన్నం. వర్షం పడితే చాలు ఇళ్ల చుట్టూ నీరు చేరి దుర్గంధం వెదజల్లుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంబేడ్కర్ చౌక్ నుండి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వరకు సీసీ రోడ్డు నిర్మింస్తుండడంతో అప్పటికే ఎత్తుగా ఉన్న రోడ్డు మరింత ఎత్తుగా మారింది. దీంతో వర్షం పడ్డ ప్రతీ సారి వరద అంతా దిగువన ఉన్న కాలనీకి వెళ్లే మట్టి రోడ్డు మీది నుంచి వెళుతోంది. కాలనీ ఇళ్లు దిగువ ప్రాతంలో ఉండడం, డ్రైనేజి సౌకర్యం లేక పోవడంతో ఇళ్ల చుట్టూ నీరు చేరి ఇబ్బంది పడుతున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి సమస్యను వెంటనే పరిష్కరించాలని, సీసీ రోడ్డు నిర్మాణం, డ్రైనేజి నిర్మాణం చేపట్టాలని కోరుతున్నారు.


రోడ్డుపై నిలిచిన నీరు


రోడ్డుపై నిలిచిన నీటిని తొలగిస్తున్న యువకుడు

కాలనీ వైపు కన్నెత్తి చూడని అధికారులు

- పెద్దూరి భరత్



కాలనీ వైపు అధికారులు కనీసం కన్నెత్తి చూడడం లేదు. రోడ్డు పరిస్థితిపై ఇప్పటికి ఎన్నో సార్లు స్థానిక తహశీల్దార్‌కు, ఎంపీడీవోకు విన్నవించుకున్నాం. అయినా అధికారులు స్పందించడం లేదు. కాలనీని సందర్శించి సమస్యను పరిష్కరించాలి.

మురుగు నీటితో ఇబ్బందులు

- వేముల ఉదయ్



మురుగు నీటితో తీవ్ర ఇబ్బంది పడుతున్నాం. కొద్దిపాటి వర్షానికే రోడ్డు బురద మయంగా మారుతోంది. రోడ్డు పైన నడవాలంటే భయం వేస్తోంది. చిన్న పిల్లలు, ముసలి వారి పరిస్థితి మరీ దారుణంగా ఉంది. అధికారులకు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు.

పేదల కోసం కార్పొరేట్ వైద్యం అందిస్తాం

- చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్

ధర్మపురి: ఆపదలో ఉన్న నిరుపేద ప్రజల కోసం ప్రభుత్వం కార్పొరేట్ వైద్యం అందిస్తుందని చీఫ్ విప్ ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ తెలిపారు. తీగల ధర్మారం గ్రామానికి చెందిన పందిరి సంయోగ్ శస్త్ర చికిత్స కోసం ప్రభుత్వం మంజూరు చేసిన లక్ష ఎల్‌వోసీ ప్రొసీడింగ్ కాపీని మంగళవారం ఆయన సర్పంచ్ పందిరి తిరుపతికి అందజేశారు. ఆయన మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారి కోసం ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ రాజేందర్ పాల్గొన్నారు.


ప్రొసీడింగ్ అందిస్తున్న చీఫ్ విప్

పసిప్రాయం..పశుకాపరిమయం

మల్యాల: పేదరికం..పసి(డి)పాయాన్ని పశువుల కాపరిగా మార్చింది. పలక, బలపం పట్టాల్సిన చేతులు.. పశువుల కర్ర పట్టుకున్నాయి. తోటి చిన్నారులతో ఆటపాటలతో గడపాల్సిన బాల్యం పశువుల మేతకాపరిగా మారింది. మంచిర్యాల జిల్లా లక్సెటిపేట సమీపం లోని జన్నారంకు చెందిన పుల్లయ్య అనే బాలుడు మండలంలో ఓ రైతుకు పశువుల కాపరిగా జీతం ఉన్నారు. పశువులను కస్తూ మల్యాల బ్లాక్ చౌరస్తాలో కనిపించగా తీసిన చిత్రమిది.


పశువుల కాపరిగా బాలుడు

కేసీఆర్‌కు అవార్డుపై రైతుల హర్షం

పెగడపల్లి: ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అగ్రికల్చర్ లీడర్‌షిప్ అవార్డు రావడం పట్ల అయిత్‌పల్లి రైతులు మంగళవారం హర్షం వ్యక్తం చేశారు. బీసీ జన సేన రాష్ట్ర అధ్యక్షుడు మల్లేశ్ యాదవ్ అధ్యక్షతన రైతులంతా సమావేశమయ్యారు. సమావేశంలో బీసీ కుల సంఘాల నాయకులు, రైతులు గంగుల కొమురెల్లి, జడల రాజేశం, ఐలయ్య, ఓదెలు, నాగరాజు, మునీందర్ పాల్గొన్నారు.

పూడూర్‌లో నోట్ బుక్‌ల పంపిణీ

కొడిమ్యాల: పూడూర్ ఉన్నత పాఠశాలలో పేద విద్యార్థులకు విద్య ఆవశ్యకతను వివరిస్తూ మంగళవారం ఉచితంగా నోట్ బుక్‌లను అంతర్యామి చారిటబుల్ స్వచ్ఛంద సంస్థ వారు అందించారు. కార్యక్రమంలో చైర్మెన్ అజయ్‌కుమార్, ట్రస్టీ గాలిపెల్లి చోళేశ్వరాచారి, ఇన్‌చార్జ్ ప్రధానోపాధ్యాయుడు రాజమల్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

అక్రమంగా విధులు నిర్వహిస్తున్నారంటూ ఫిర్యాదు

మల్యాల: విడతల వారిగా సుంకరితనంలో భాగంగా తమకు రావాల్సిన సుంకరితనాన్ని తమకు అప్పగించకుండా అక్రమంగా తహసీల్దార్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని దూస లక్ష్మణ్, అంజయ్య, లస్మవ్వలు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. మాకు చెందాల్సిన సుంకరితనం విడతలను మాకు చెందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కుఇచ్చినపత్రంలో పేర్కొన్నారు.

విద్యార్థులకు ఎంఆర్ వాక్సినేషన్

వెల్గటూర్: స్తంభంపెల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థులకు మంగళవారం మీజిల్స్, రుబెల్లా వాక్సినేషన్ వేసినట్లు వెల్గటూర్, అంబారిపేట పీహెచ్‌సీ వైద్యులు వెంకటేష్, విప్లవశ్రీ లు తెలిపారు. హెచ్‌ఎంలు పాల్గొన్నారు.

సీసీ రోడ్ నిర్మాణ పనులు ప్రారంభం

కొడిమ్యాల: డబ్బుతిమ్మయ్యపల్లి గ్రామంలోని తెనుగువాడలో మంగళవారం 14వ ఫైనాన్స్ నిధుల నుంచి రెండు లక్షల రూపాయలతో సీసీ రోడ్ నిర్మాణ పనులను సర్పంచ్ లక్ష్మారెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో వెంకట్‌రెడ్డి, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

వినాయక నవరాత్రోత్సవాలను విజయవంతం చేయాలి


మాట్లాడుతున్న తహసీల్దార్ నవీన్‌కుమార్

ధర్మపురి: వినాయక నవరాత్రోత్సవాలను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని తహసీల్దార్ నవీన్‌కుమార్ కోరారు. ఎస్ఆర్ఆర్ గార్డెన్స్‌లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, మండప నిర్వాహకులు, యువకులతో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఎస్ఐ రామక్రిష్ణ మాట్లాడుతూ అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో ట్రాన్స్‌కో ఏఈఈ మహేందర్, ఈవో మల్లేశం, సర్పంచ్ సత్యమ్మ, పీఏసీఎస్ చైర్మన్ రాజేందర్, దేవస్థానం చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి, పార్టీల నాయకులు, నిర్వాహకులు పాల్గొన్నారు.

పెగడపల్లిలో..

25నుంచి ప్రారంభమయ్యే గణేష్ ప్రతిష్టాపన, నిమజ్జనోత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఎస్సై వెంకట్‌రెడ్డి పిలుపునిచ్చారు. పోలీస్‌స్టేషన్ ఆవరణలో మంగళవారం పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఏఈ కమలేశ్వర్, మార్కెట్ చైర్మన్ రాజేశ్వర్‌రావు, సర్పంచులు రాజు, జలపతి, మురళీ, అర్జున్‌రెడ్డి, విమలసుదీర్, ఎంపీటీసీ క్రిష్ణహరి పాల్గొన్నారు.

మల్యాలలో..

వినాయక చవితి వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలని ఎస్సై రవి సూచించారు. మంగళవారం పోలీస్‌స్టేషన్‌లో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. మత పెద్దలు, ప్రజాప్రతినిధులు, పార్టీల నాయకులతో సమావేశమయ్యారు.

మైనార్టీ బాలికల పాఠశాల ప్రిన్సిపాల్‌గా మోహన్

ధర్మపురి: మగ్గిడి మైనార్టీ బాలికల గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌గా స్తంభంకాడి మోహన్ మంగళవారం బాధ్యతలను స్వీకరించారు. ఇన్‌చార్జీ ప్రిన్సిపాల్ లక్ష్మణాచారి నుంచి మోహన్ పదవీ బాధ్యతలను స్వీకరించారు. పాఠశాల అధ్యాపకులు,విద్యార్థులు ఆయనకు మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు.

ప్రభుత్వ ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకోవాలి

పెగడపల్లి: ప్రభుత్వ ప్రోత్సాహక పథకాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ కాశెట్టి సత్తయ్య, జగిత్యాల ఎక్సైజ్ సీఐ ప్రభాకర్ రెడ్డిలు పేర్కొన్నారు. మండలంలో గుడుంబా ఆధారిత కుటుంబాల పునరావాస పథకం క్రింద ఆర్థిక సహాయం అందించి ఏర్పాటు చేసిన దుకాణాలను మంగళవారం వారు పరిశీలించారు. మద్దులపల్లి, ఆరవెల్లి, సుద్దపెల్లి గ్రామాలలో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి దుకాణాలు, ఉపాధి యూనిట్లను పరిశీలించి వారితో మాట్లాడుతూ ప్రభుత్వం ఉపాధి కల్పించేందుకు ఒక్కో కుటుంబానికి రూ. 2లక్షలు సాయం అందిస్తున్నందున వాటిని దుర్వినియోగం చేయకుండా ఉపాధి పొందేలా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎంపీడీవో దివ్యదర్శన్ రావు, ఎక్సైజ్ ఎస్సై రూపారెడ్డి, ఎక్సైజ్ పోలీసులు పాల్గొన్నారు.


పరిశీలిస్తున్న ఎంపీపీ, ఎక్సైజ్ సీఐ

హరీష్ పర్యటనను విజయవంతం చేయాలి

పెగడపల్లి : మండలంలో ఈ నెల 28న జరిగే మంత్రి హరీష్‌రావు పర్యటనను విజయవంతం చేయాలని టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గజ్జెలస్వామి పేర్కొన్నారు. మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం మండల యువజన విభాగం సమావేశం నిర్వహించారు. స్వామి మాట్లాడుతూ మండల కేంద్రంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు చేసేందుకుగాను భారీ నీటిపారుదల, మార్కెటింగ్‌శాఖ మంత్రి హరీష్‌రావు వస్తున్నందున యువకులు బైక్ ర్యాలీతో తరలివచ్చి ఘనస్వాగతం పలకాలన్నారు. సమావేశం లోయువజన శాఖ అధ్యక్షుడు గండ్ర ప్రవీణ్‌రావ ఎంపీపీ సత్తయ్య, వైస్ ఎంపీపీ కరుణాకర్ రావు, విండో చైర్మన్ రమణారావు, లక్ష్మీనారాయణ, పార్టీ అధ్యక్షుడు మల్లారెడ్డి, సర్పంచ్ రాజు, పార్టీ సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.

అభివృద్ధి ఓర్వలేకనే పాదయాత్రలు

మల్యాల : నియోజకవర్గంలో ఎమ్మెల్యే శోభ ఇప్పటివరకు 900 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారని, దానిని ఓర్వలేకనే అఖిలపక్షం పేరిట నాయకులు పాదయాత్రలు చేపట్టడం దయ్యాలు వేదాలు వల్లించినట్లుందని టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ప్రసాద్ పేర్కొన్నారు. అఖిలపక్షం నాయకులు పాదయాత్ర సందర్భంగా చేసిన ఆరోపణలను ఖండించారు. ఎంపీటీసీలు రాజరెడ్డి, గంగాధర్, మధుసూదన్‌రావు, తిరుపతిరెడ్డి, వేణు, కొమురయ్య, రాజేందర్‌రెడ్డి, నర్సయ్య, శ్రీనివాస్ గౌడ్, వెంకటేశం, సత్యం పాల్గొన్నారు.

తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో 28న కవి సమ్మేళనం


సన్మానం చేస్తున్న జాగృతి నాయకులు

కొడిమ్యాల: జగిత్యాలలోని గీతా భవన్‌లో 28న కవి సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు తెలంగాణ జాగృతి జిల్లా కో కన్వీనర్ తాటిపాముల రాజెందర్ తెలిపారు. మంగళవారం ఆయన కొడిమ్యాలలో విలేకరులతో మాట్లాడారు. కార్యక్రమంలో భాను, రాజు, రజియాసుల్తానా, వెంకటేష్, శ్రీనివాస్, రమేష్, సలావొద్దీన్ పాల్గొన్నారు.

శాంతియుతంగా పండుగలను జరుపుకోవాలి

● మెట్‌పల్లి డీఎస్పీ మల్లారెడ్డి



మాట్లాడుతున్న డీఎస్పీ మల్లారెడ్డి

మల్లాపూర్: పండుగలను ప్రతీ ఒక్కరూ శాంతియుతంగా జరుపుకోవాలని మెట్‌పల్లి డీఎస్పీ మల్లారెడ్డి అన్నారు. మంగళవారం మల్లాపూర్‌లో శాంతి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రస్తుత వినాయక నవరాత్రోత్సవాల్లో ఎలాంటి అల్లర్లకు తావ్వివ్వకుండా ప్రశాంతంగా పండుగలను జరుపుకోవాలని సూచించారు. అల్లర్లకు పాల్పడితే వ్యక్తులపై చర్యలు తప్పవన్నారు. విద్యుత్ శాఖ ఏఈ మనోహర్ మాట్లాడుతూ విద్యుత్ చౌర్యానికి పాల్పడవద్దన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ సతీశ్, మల్లాపూర్ సర్పంచ్ రాజారెడ్డి, ఎంపీడీఓ స్వరూప, డిప్యూటి తహసీల్దార్ వకీలు, మైనార్టీ సంఘ ప్రతినిధి అమీన్, వీఎస్ఎస్ చైర్మన్ రవీందర్‌లతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

సమస్యల పరిష్కారానికే సదస్సులు

ఇబ్రహీంపట్నం: సమస్యల పరిష్కారానికే సదస్సులను నిర్వహిస్తున్నామని తహసీల్దార్ సుజాత అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ ఆవరణలో రైతులతో రెవెన్యూ శుద్ధీకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులకు పలు సలహాలు, సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నేమూరి లత, వైస్ ఎంపీపీ గూడ పాపన్న, వీఆర్వో సురేందర్ నాయక్, ఆర్ఐ శ్రీనివాస్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి...

ఇబ్రహీంపట్నం: యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఇబ్రహీంపట్నం ఎస్ఐ రామ్ నాయక్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో విద్యార్థులకు డ్రగ్స్‌పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్ఐ రామ్ నాయక్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రామకృష్ణ, సిబ్బంది సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం

మెట్‌పల్లి: ప్రతిష్టాత్మకమైన అగ్రికల్చర్ లీడర్ షిప్ - 2107 అవార్డును కైవసం చేసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్ర పటానికి మంగళవారం మెట్‌పల్లిలో పలువురు మున్నూరుకాపు సంఘ నాయకులు, రైతులు క్షీరాభిషేకం చేశారు. పట్టణంలో సంబ రాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు ఒజ్జెల శ్రీనివాస్, వుజగిరి శ్రీనివాస్, రాజన్న, రాజేందర్, లింబాద్రి, గణేశ్, నర్సయ్య, రవి, నరేశ్, రెడ్డి, గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలి

ఇబ్రహీంపట్నం: ప్రభుత్వం అమలు చేస్తున్న సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరుతూ పలువురు ఉపాధ్యాయులు, ఉద్యోగులు మంగళవారం తహసీల్దార్ సుజాతకు వినతిపత్రం అందించారు. మండల కేంద్రంలో తహసీల్దార్ సుజాతను కలిసి పలు సమస్యలను విన్నవించారు. వెంటనే సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని కోరారు.

మల్లాపూర్: సీపీఎస్ విధానాన్ని ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మల్లాపూర్ ఎంఈఓ శ్రీనివాస్‌కు మంగళవారం పలువురు టీటీయూ సభ్యులు, ఉపాధ్యాయులు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు రాజు, ప్రధాన కార్యదర్శి రమేశ్, ఎస్‌టీయూ నాయకులు రవీంద్రా చారి, భూమేశ్వర్, రాజేందర్, శంకర్, రాజు, శ్రీనివాస్ పాల్గొన్నారు.

ఘనంగా వెంకటరామారెడ్డి జయంతి

మెట్‌పల్లి: సంఘ సంస్కర్త రాజ బహద్దూర్ కొత్వాల్ వెంకటరామారెడ్డి 149వ జయంతి వేడుకలను యూత్ కాంగ్రెస్, రెడ్డి సంఘం ఆధ్వర్యంలో మెట్‌పల్లిలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మెట్‌పల్లి మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి జ్యోతీదేవీ రామారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల నియోజవర్గ యూత్ కాంగ్రెస్ నాయకులు ఎండీ రైసోద్దీన్, నాయకులు ఒజ్జెల శ్రీని వాస్, యామ రాజయ్య, హన్మాండ్లు, దీక్షిత్, పొట్ట ప్రేమ్‌కుమార్, నరేశ్, బత్తుల ప్రసాద్, రసూల్, అబ్దుల్ హఫీజ్, షరీఫోద్దీన్, రెడ్డి సంఘం నాయకులు అల్లూరి మహేందర్‌రెడ్డి, సురకంటి జైపాల్‌రెడ్డి, రాంరెడ్డి, లక్ష్మారెడ్డి, తిరుపతిరెడ్డి, జగన్ మోహన్‌రెడి తదితరులు పాల్గొన్నారు.

ఉద్యోగాలను పర్మనెంట్ చేయాలి

● మున్సిపల్ కార్యాలయం ఎదుట పారిశుధ్య కార్మికుల ఆందోళన

మెట్‌పల్లి: కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న తమను ఉద్యోగాల్లో ప్రభుత్వం పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం మున్సిపల్ పారిశుధ్య కార్మికులు ఆందోళన చేశారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు పారిశుధ్య కార్మికులు మాట్లాడారు. మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులకు గ్రేటర్ హైదరాబాద్‌లోని జీహెచ్ఎంసీలో పెంచిన విధంగా రూ. 14 వేల వేతనం అందిచాలని, జీఓ నంబర్ 14 ప్రకారం వేతనాలను ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మికులందరికీ గుర్తింపు కార్డును అందించాలన్నారు. మున్సిపల్ కార్మికులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేయాలన్నారు. అదే విధంగా సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అనంతరం మున్సిపల్ ఆర్ఓ ఖమర్ హైమద్‌కు వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర స్టాఫ్, కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ కార్మికులు, పారిశుధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు.



ఆందోళన చేస్తున్న కార్మికులు



ఆర్ఐకి వినతిపత్రం అందిస్తున్న కార్మికులు

సమస్యలు పరిష్కరించాలి

● మెట్‌పల్లిలో ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఒక్క రోజు రిలే నిరాహార దీక్ష

మెట్‌పల్లి: సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం ఒక రోజు రిలే నిరాహార దీక్షను నిర్వహించారు. పట్టణంలోని బస్‌డిపో సమీపంలో దీక్షా శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ఎంప్లాయీస్ యూనియన్ సభ్యులు మాట్లాడారు. పేస్కేల్ ద్వారా రావాల్సిన డబ్బులను వెంటనే ఇప్పించాలని, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, అద్దె బస్సులను రద్దు చేసి సొంత బస్సులను నడిపించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీలో ఖాళీగా ఉన్న పోస్టులను ప్రభుత్వం వెంటనే భర్తీ చేయాలని కోరారు. కాగా దీక్షకు పలువురు కార్మిక సంఘ నాయకులు మద్దతు పలికారు. ఈ కార్యక్రమంలో ఎంప్లాయీస్ యూనియన్ సభ్యులు, కార్మికులు, గట్ల రమేశ్, గంప శ్రీనివాస్, ఎంఆర్ గౌడ్, ఎంఎస్ ప్రకాశ్, రఘువీర్, ఖలీక్, ప్రవీణ్, సాగర్, సందీప్, రవీందర్, కుమార్, మంజుల, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.



దీక్షకు సంఘీభావం తెలుపుతున్న నాయకులు

నాటిన మొక్కలను సంరక్షించాలి

● మెట్‌పల్లి ఎంపీడీవో వెంకటేశ్ జాదవ్

మెట్‌పల్లి: హరితహారం కార్యక్రమంలో నాటిన మొక్కలను సంరక్షించాలని మెట్‌పల్లి ఎంపీడీఓ వెంకటేశ్ జాదవ్ సూచించారు. మంగళవారం మండలంలోని మెట్లచిట్టాపూర్ గ్రామంలో ఈత మొక్కలను పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు చేశారు. అదే విధంగా మండలంలోని చింతలపేట గ్రామంలో మరుగుదొడ్ల నిర్మాణ పనులను ప్రారంభించారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

చిట్టాపూర్‌లో మొక్కలు నాటిన విద్యార్థులు

మల్లాపూర్: మండలంలోని చిట్టాపూర్‌లో మూడో విడుత హరితహారం కార్యక్రమంలో భాగంగా మంగళవారం పలువురు విద్యార్థులచే ఎంఈఓ శ్రీనివాస్ మొక్కలు నాటించారు. విద్యార్థిని విద్యార్థులతో పాటు ఉపాధ్యాయల స్థానికులు మొక్కలను నాటారు. మొగిలిపేటలో పలువురు గీత కార్మికులు ఈత మొక్కలు నాటారు. శివారున గల చెరువు కట్టకు ఈత మొక్కలను నాటించారు.

అభివృద్ధి పనులకు భూమిపూజ

● మున్సిపల్ చైర్‌పర్సన్ మర్రి ఉమారాణి



అభివృద్ధి పనులను ప్రారంభిస్తున్న మున్సిపల్ చైర్‌పర్సన్

మెట్‌పల్లి: పట్టణంలోని 17వ వార్డులో పలు అభివృద్ధి పనులకు మంగళవారంమున్సిపల్ చైర్‌పర్సన్ మర్రి ఉమారాణి భూమిపూజ చేశారు. వార్డులో పద్నాలుగో ఆర్థిక సంఘం నిధులు రూ. 3 లక్షలతో పలు అభివృద్ధి పనులను చేపడు తున్నాన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్‌పర్సన్ ఉమా రాణి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు మర్రి సహదేవ్, వుజగిరి శ్రీని వాస్, మున్సిపల్ ఏఈ సాయి ప్రణీత్, మున్సిపల్ సిబ్బంది నాగేశ్, కాలనీవాసులు పాల్గొన్నారు. అదే విధంగా పట్టణంలోని ఆరో వార్డులో జరిగిన పారిశుధ్య పనులను మున్సిపల్ చైర్‌పర్సన్ మర్రి ఉమారాణి - సహ దేవ్ పరిశీలించారు. పారి శుధ్య సిబ్బందికి పలు సలహాలు, సూచనలు చేశారు.

● హరితహారంలో భాగస్వాములు కావాలి

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం మూడో విడుత కార్యక్రమంలో అన్ని వర్గాలు భాగస్వాములై మొక్కలు నాటాలని మెట్‌పల్లి మున్సిపల్ చైర్‌పర్సన్ మర్రి ఉమారాణి కోరారు. మంగళవారం పట్టణం లోని అయిదో వార్డులో హరితహారం కార్యక్రమంలో భాగం గా మొక్కలు నాటారు. అనంతరం ఏర్పాటు చేసిన సమా వేశంలో చైర్‌ఎర్సన్ ఉమారాణి మాట్లాడారు. ఈ కార్య క్రమంలో వార్డు కౌన్సిలర్ చెర్లపల్లి పద్మ, మున్సిపల్ కోఆప్షన్ సభ్యురాలు నవీనా సుల్తానా, నాయకులు మర్రి సహదేవ్, ఆనంద్‌గౌడ్, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

బిస్కెట్ ప్యాకెట్ల పంపిణీ

మెట్‌పల్లి: మెట్‌పల్లి పట్టణంలోని బ్రూక్లిన్ గ్రామర్ హైస్కూల్ విద్యార్థులకు మంగళవారం లయన్స్‌క్లబ్ ఆధ్వర్యంలో బిస్కెట్ల ప్యాకెట్లను పంపిణీ చేశారు. తట్టు, రూబెల్లా వ్యాక్సిన్లు వేయించు కున్న విద్యార్థులకు సుమారు 2000 బిస్కెట్ ప్యాకెట్లను అందించారు. ఈ కార్యక్రమంలో మెట్‌పల్లి లయన్స్‌క్లబ్ అధ్యక్షుడు నాంపల్లి శ్రీని వాస్, ప్రధాన కార్యదర్శి వాసాల వెంకటేశ్వర్, కోశాధికారి శ్రీనివాస్, పాఠశాల ప్రిన్సిపాల్ బుర్ర ప్రసాద్ గౌడ్, లయన్స్‌క్లబ్ సభ్యులు ముక్క ముత్తు, దొంతుల పవన్, ఇల్లెందుల వెంకటేశ్వర్, శ్రీనివాస్, సుంకం మహేశ్ తదితరులు పాల్గొన్నారు.

కనీస వేతనం అందించాలి

మెట్‌పల్లి: గ్రామ పంచాయతీ ఉద్యోగులకు కనీస వేతనం రూ. 15 వేలను అందించాలని మెట్‌పల్లి తెలంగాణ గ్రామ పంచాయతీ ఉద్యోగుల సంఘ సభ్యులు మంగళవారం డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలని, అర్హత కలిగిన కారోబార్, బిల్ కలెక్టర్‌లను గ్రేడ్-2 కింద కార్యదర్శులను నియమించాలని కోరారు.

తట్టు, రూబెల్లా టీకాల పంపిణీ

మల్లాపూర్: మండలంలోని రేగుంట, గొర్రెపల్లి, వేంపల్లి, వెంకట్రావుపేట గ్రామాల్లో మంగళశారం పాఠశాల విద్యార్థులకు తట్టు, రూబెల్లా టీకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైద్యులు ముక్రం, హెల్త్ సూపర్‌వైజర్ వసీఆర్, మేరి, శ్రీనివాస్, వజ్ర, పద్మ, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

పదోన్నతులు కల్పించాలి..

మెట్‌పల్లి టౌన్: ప్రాథమిక పాఠశాలల్లో పనిచేసే భాషా పండితులకు ప్రభుత్వం పదోన్నతులు కల్పించాలని రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ డివిజన్ అధ్యక్షుడు అల్లకట్టు సత్యనారాయణ డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక విలేకరులతో ఆయన మాట్లాడారు. ప్రాథమిక పాఠశాలల్లో పనిచేసే భాషా పండితులను ఉన్నత పాఠశాలల్లో సైతం పనిచేయిస్తున్నారని పేర్కొన్నారు. వెట్టి చాకిరి చేయించుకొని ప్రభుత్వం పదోన్నతులు కల్పించడం లేదని ఆరోపించారు. ఉపాధ్యాయులకు సరైన పదోన్నతులను ప్రభుత్వం కల్పించాలని కోరారు. ఈ సమావేశంలో రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ సభ్యులు, ఉపాధ్యాయులు బండి సుధాకర్, వెంకటేశ్వర్లు, శ్రీకాంత్, జలెందర్, మంజుల పాల్గొన్నారు.

నర్సింహునిపల్లిలో పడకేసిన పారిశుధ్యం

● పట్టించుకోని అధికారులు, నాయకులు ● దుర్వాసనను భరించలేక ఇబ్బందులు పడుతున్న గ్రామస్థులు

బీర్‌పూర్: మండలంలోని గ్రామాల్లో అభివృద్ధి పనులు ఎంపీపీ ఆదేశాలతోనే జరుగుతాయి. మురికికాలువలు, రోడ్లు వేయాలన్నా, శుభ్రం చేయాలన్నా మండల పరిషత్ పరిధిలోనే ఉంటుంది. కానీ అన్నీ ఉన్నా అల్లుని నోట్లో శని అన్నట్లుగా ఉంది మండల అధ్యక్షురాలి స్వగ్రామంలోని పారిశుధ్య పరిస్థితి.

ఎంపీపీ స్వగ్రామమైన బీర్‌పూర్ మండలంలోని నర్సింహునిపల్లి గ్రామంలో ఎక్కడ చూసినా నిండిపోయిన మురికి కాలువలు, ఎక్కడపడితే అక్కడ చెత్తకుప్పలు దర్శనం ఇస్తున్నాయి. మన దేశ ప్రధాని నరేంద్రమోడీ స్వచ్ఛభారత్ కార్యక్రమం ప్రవేశపెట్టినా గ్రామాల్లో మాత్రం అస్వచ్ఛభారత్ కనిపిస్తుంది. సొంత గ్రామంలో పారిశుధకచం చేపట్టని ఎంపీపీ రెండు మండలాల్లోని 22గ్రామాల్లో పారిశుధ్యం ఏ విధంగా చేపడుతున్నారో వారి సొంత గ్రామాన్ని చూస్తేనే అర్థమవుతుందని నర్సింహునిపల్లి గ్రామ ప్రజలు బహిరంగంగానే అంటున్నారు.


గ్రామంలో పేరుకుపోయిన చెత్త

ఇప్పటికైనా స్వంత గ్రామంపై శ్రద్ధ ఉంటే వెంటనే పారిశుధ్య పనులు చేయించి గ్రామస్థులను దుర్వాసన నుంచి కాపాడాలని వారు కోరుతున్నారు. ఒక వేల ఎంపీపీ స్పందించకపోతే జిల్లా


నిండిపోయిన మురికి కాలువలు

స్థాయి అధికారులు స్పందించి గ్రామంలోని మురికి కాలువలు శుభ్రం చేసి, రోడ్డుపై ఉన్న చెత్తను తొలగించేలా చూడాలని అధికారులను గ్రామస్థులు కోరుతున్నారు.

ఎప్పటికప్పుడు చెత్త తొలగించేందుకు చర్యలు చేపట్టాలి..

కటికరెడ్డి సత్తయ్య, నర్సింహునిపల్లి

ఎప్పటికప్పుడు గ్రామాల్లోని చెత్తను తొలగించే విధంగా చర్యలు తీసుకుంటే సీజనల్ వ్యాధులు రాకుండా ఉంటాయి. చెత్తను తొలగించి బ్లీచింగ్ చేస్తే బాగుంటుంది.

నిండిన మురికి కాలువల కారణంగా దుర్వాసన వస్తుంది..

మల్లేశం, జీపు డ్రైవర్, నర్సింహునిపల్లి

గ్రామంలోని మురికి కాలువలు నిండిపోవడంతో భరించలేక దుర్వాసనతో దోమలు విపరీతంగా పెరిగాయి. మురికికాలువలు శుభ్రం చేయించి దోమల మందు కొట్టిస్తే బాగుంటుంది.

మట్టి గణపతులనే పూజించాలి

రాయికల్: మట్టిగణపతులనే ప్రతీ ఒక్కరూ పూజించాలని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల తెలుగు ఉపాధ్యాయులు చెరుకు మహేశ్వరశర్మ అన్నారు. మంగళవారం పాఠశాలలో విద్యార్థులచే మట్టిగణపతి విగ్రమాలను ప్రదర్శించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు కడార్ల లక్ష్మీనర్సయ్య ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

ఏటీఎంల పంపిణీ

సారంగాపూర్: మండలంలోని సింగిల్ విండో ఆధ్వర్యంలో మంగళవారం రైతులకు వారి ఇంటి వద్దకు వెళ్లి ఏటీఎం కార్డులను అందజేశారు. చైర్మన్ సాగి సత్యంరావు మాట్లాడుతూ రైతులకు ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు ఏటీఎంలను పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో సీఈవో ఇస్మాయిల్, సురేష్ పాల్గొన్నారు.

ఉద్యోగ భద్రత కల్పించాలి

రాయికల్: గ్రామపంచాయతీలలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని మండల కారోబార్‌ల సంఘం అధ్యక్షులు బత్తుల రాజేందర్ డిమాండ్ చేశారు. రాయికల్‌లో మంగళవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ పంచాయతీలలో పనిచేస్తున్న సిబ్బందికి కనీస వేతనచట్టం అమలు చేయాలని, ఉద్యోగులను క్రమబద్ధీకరించాలన్నారు. సమావేశంలో కారోబార్‌లు శంకర్, ప్రశాంత్,రాజేందర్, స్వామి, చాంద్‌పాల్గొన్నారు.

హరితహారంలో విద్యార్థులు భాగస్వాములు కావాలి

రాయికల్: హరితహారంలో విద్యార్థులు భాగస్వాములు కావాలని అల్లీపూర్ సర్పంచ్ బాలె శోభారాణి శేఖర్ అన్నారు. అల్లీపూర్ గ్రామంలో మంగళవారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఆమె మొక్కలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మండలవిద్యాధికారి శ్యాంసుందరాచారి, ఎంపీటీసీ అత్తినేని గంగరెడ్డి, ఎంపీడీవో శివాజీ, కార్యదర్శి నవీన్ తదితరులు పాల్గొన్నారు.

రెవెన్యూ భూ పత్రాల పరిశీలన

సారంగాపూర్ : మండలంలోని బట్టపెల్లి, పెంబట్ల, నగునూర్ గ్రామాల్లో జరుగుతున్న రెవెన్యూ రికార్డుల శుద్ధీకరణతో భాగంగా రెవెన్యూ అధికారులు చేస్తున్న ఇంటింటా సర్వేను తహసీల్దార్ వసంత పరిశీలించారు. కార్యక్రమంలో సర్పంచ్ గుర్రం స్వామి, గుర్నాథం లక్ష్మి, వీఆర్‌వో సత్యనారాయణ పాల్గొన్నారు.

గ్రామ రెవెన్యూ సర్వేలు

బీర్‌పూర్: మండలంలోని ఆయా గ్రామాల్లో రెవెన్యూ అధికారులు మంగళవారం ఇంటింటికి తిరిగి రికార్డులు పరిశీలించి పట్టా పాసుపుస్తకాలు, ఆధార్‌కార్డు, బ్యాంక్ ఖాతాలను పరిశీలించి లోటుపాటులు సరిచేశారు. కార్యక్రమంలో ముక్తారలీ, వీఆర్‌వోలుపాల్గొన్నారు.

కస్తూర్బాలో ప్రవేశాలకు దరఖాస్తుల అహ్వానం

మేడిపల్లి: మేడిపల్లి మండల కేంద్రంలో ఉన్న కస్తూర్బా గాంధీ అశ్రమ బాలికల పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని ప్రిన్సిపల్ నిషాత్ షాహెద తెలిపారు. 6 వ తరగతిలో 37, 7 వతరగతిలో 13, 8 తరగతిలో 04, 9 వతరగతిలో- ఖాళీలు లేవు 10 వతరగతిలో 14 ఖాళీలు ఉన్నాయని మేడిపల్లి మండలానికి చెందిన పేద, మధ్యలో బడిమానేసిన బాలికలకు ప్రాధాన్యత ఉంటుంది. అసక్తిగల వారు పాఠశాలలో సంప్రదించాలని తెలిపారు.

హరితహారంతోనే పరిసరాలు పచ్చదనం

బల్దియా చైర్‌పర్సన్ విజయలక్ష్మి

జగిత్యాల టౌన్ : హరితహారం కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరు మొక్కలు నాటి చెట్లుగా ఎదిగేలా చేసినప్పుడే పరిసరాలు పచ్చదనంగా మారుతాయని జగిత్యాల బల్దియా చైర్‌పర్సన్ విజయలక్ష్మి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని 9, 30వార్డులలో హరితహారం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి సంజయ్ కుమార్‌తో కలిసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు అల్లాల సరితరమేష్‌రావు, దేవేందర్ నాయక్, కోర్టు శ్రీనివాస్, పులి సునితరాము, నాయకులు అల్లాల హరిక్రిష్ణరావు, భగవంతరావు, ప్రభాకర్ రావు, వెంకట్ రావు, రవీందర్ రావు, సానిటరీ ఇన్స్‌ఫెక్టర్ వేణుమాదవ్,


మొక్కలు నాటుతున్న సంజయ్ కుమార్,విజయలక్ష్మి

సిరిసిల్ల శ్రీనివాస్, దావ సురేష్, పృథ్వీ, రాజ్ కుమార్, ప్రభాత్ సింగ్, దామోదర్ రావు తదితరులు ఉన్నారు.

ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి

టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇంచార్జ్ డాక్టర్.సంజయ్‌కుమార్

రాయికల్: ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి కార్యకర్తలు తీసుకువెళ్లాలని టీఆర్‌ఎస్ జగిత్యాల నియోజకవర్గ ఇన్‌చార్జ్ డాక్టర్.సంజయ్‌కుమార్ అన్నారు. రాయికల్ వీఎస్ గార్డెన్‌లో మంగళవారం పార్టీ ముఖ్యకార్యకర్తల సమావేశం మండల శాఖ అధ్యక్షులు పడాలతిరుపతి ఆధ్యక్షతన నిర్వహించారు. ఈకార్యక్రమానికి హాజరైన సంజయ్‌కుమార్ మాట్లాడారు. ఈకార్యక్రమంలో ఎంపీపీ పడాలపూర్ణిమ తిరుపతి, మార్కెట్‌కమిటీ చైర్మన్ ఎలగందుల ఉదయశ్రీ లింగంగౌడ్, మాజీ జడ్పీటీసీ గంద్ర రమాదేవి అచ్చుతరావు, నాయకులు మోర హన్మాండ్లు, గన్నెరాజరెడ్డి, ఇంతియాజ్, అనీల్, మోహన్, కుంట గంగరెడ్డి, సాయగౌడ్, శివనీతి రమ్య కిష్టయ్య వివిధ గ్రామాల సర్పంచులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


సమావేశంలో మాట్లాడుతున్న సంజయ్

ఘనంగా వెంకటరామిరెడ్డి జయంతి

జగిత్యాల టౌన్ :రాజబహద్దూర్ వెంకట్రామారెడ్డి జయంతిని మంగళ వారం రాత్రి రెడ్డి ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. కార్యక్రమంలో భూమారెడ్డి, మనో హర్‌రెడ్డి, సత్యనారాయణరెడ్డి,కిషన్‌రెడి పాల్గొన్నారు.

ఘనంగా జానపద కళాదినోత్సవం

జగిత్యాల టౌన్: జిల్లా కేంద్రంలో మంగళవారం రాత్రి అంతర్జాతీయ జానపద కళల దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. కార్యక్రమంలో రవి, రాజేంద్రప్రసాద్, మల్లిక్‌తేజ, నటరాజ్, కానిస్టేబుల్ మల్లయ్య పాల్గొన్నారు.

5నెలలల్లో పూర్తి చేయాలి

రాయికల్: కట్కాపూర్, దావన్‌పెల్లి గ్రామాలలో డబల్‌బెడ్‌రూం లబ్దిదారులు 5నెలల్లో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకోవాలని ఎంపీపీ పడాల పూర్ణిమ తిరుపతి అన్నారు. మంగళవారం కట్కాపూర్, దావన్‌పెల్లి గ్రామాలలో డబల్‌బెడ్‌రూం లబ్దిదారులతో ఆమె మాట్లాడారు.

కార్యక్రమంలో సర్పంచ్ జలజ రాజేంధర్, ఈవోపిఆర్‌డీ శ్యాంసుందర్‌రావు, పిఆర్ డీఈ తాండ్ర పాపారావు, ఏఈ ప్రసాద్, కార్యదర్శి హరికృష్ణ ఉన్నారు.

కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం

రాయికల్: భారత వ్యవసాయ ఆహార సంస్థ ప్రతీ సంవత్సరం ప్రకటించే వ్యవసాయ పురస్కార్ ఆవార్డును ఈ సంవత్సరం సీఎం కేసీఆర్‌కు ప్రకటించించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ రాయికల్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎలగందుల ఉదయశ్రీ లింగంగౌడ్ ఆధ్వర్యంలోఆయన చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షులు కుంట గంగరెడ్డి, సభ్యులు మల్యాల జలపతి, కాయితి సంజీవ్, అనంతుల మల్లేశం, ఓరుగంటి మోహన్‌రావు, కిష్టగౌడ్, వెంకటేశం, ఎడమల జీవన్‌రెడ్డి, తిప్పిరెడ్డి నర్సరెడ్డి, సిబ్బంది జలంధర్, శ్రీనివాస్ పాల్గొన్నారు.

పత్తి పంటలను పరిశీలించిన అధికారులు

బీర్‌పూర్: మండల కేంద్రంలోని పత్తిపంటలను మంగళవారం వ్యవసాయశాఖ అధికారులు పరిశీలించారు. గ్రామంలోని కొందరి రైతులకు చెందిన పత్తిపంటలో తెగులు సోకి పత్తి కాయలు చెడిపోతున్నాయని పంట చేనులకు వచ్చిన తెగులను పరిశీలించి రైతుకు తెగులు నివారణ చర్యల గురించి సూచనలు ఇచ్చారు. కార్యక్రమంలో అధికారులు ఆస్మిని, సుదీర్, రైతులు ఉన్నారు.

ఆయిల్ మిల్లు తనిఖీ చేసిన సివిల్ సప్లై అధికారులు

జగిత్యాల రూరల్ : జగిత్యాల సమీపంలోని ధరూర్‌లో సివిల్ సప్లై అధికారులు మంగళవారం దాడులు చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఓం సాయి ఆయిల్ మిల్లులో సోదాలు నిర్వహించారు. నిల్వల వివరాలు, రికార్డులను పరిశీలించడంతో పాటు లైసెన్స్‌ను తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై సహాయ సరఫరా అధికారి స్వామి కుమార్, హరికిరణ్ కుమార్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

సీఎంఆర్‌ఎఫ్ చెక్కు అందజేత

జగిత్యాల టౌన్ : రాయికల్ మండలంలోని భూపతిపూర్ గ్రామానికి చెందిన లింగంగౌడ్‌కు మంజూరైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కును మంగళవారం టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి సంజయ్ కుమార్ అందజేశారు. పార్టీ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించి 11,500 విలువ గల చెక్కును బాధిత కుటుంబానికి అందజేశారు. కార్యక్రమంలో భూపతిపూర్ టీఆర్‌ఎస్ అధ్యక్షుడు తిరుపతి తదితరులు పాల్గొన్నారు.


చెక్కును అందజేస్తున్న సంజయ్ కుమార్

ఆంధ్రజ్యోతి 5★
కోరుట్ల
బుధవారం 23 ఆగస్టు 2017
కోరుట్ల, కోరుట్ల రూరల్, కథలాపూర్

అర్హులకు 'డబుల్ బెడ్‌రూం' ఇవ్వాలి

● కోరుట్లలో కాంగ్రెస్ నేతల రాస్తారోకో



కోరుట్లలో రాస్తారోకో చేస్తున్న కాంగ్రెస్ నాయకులు

కోరుట్ల: అర్హులైన కుటుంబాలకు ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను మంజూరు చేయాలని, పాత్రికేయులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లల్లో లబ్ధిదారులుగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ కోరుట్లలో కాంగ్రెస్ నాయకులు ఆందోళన చేశారు. పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేశారు. విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. జాతీయ రహదారిపై ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నాయకులు మాట్లాడారు. ఎన్నికల్లో ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించేంత వరకు ఆందోళనను కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఏఆర్ అక్బర్, నాయకులు పూదరి నర్సన్న, కలాల భూమసాయన్న, సమ్మయ్య, దామ కొండయ్య, కనకుంట్ల గంగాదర్, చిట్యాల అశోక్, ఫైసాల్, అబు వికాస్, పవన్, సుఫియన్, అల్లె నాగరాజు, ఫసిఖాన్, రంజీత్, సులేమాన్, శేఖర్, ఇర్ఫాన్, కార్తిక్, నదీమ్, సాహిద్, అష్రాఫ్, ముజాహిద్, ఫాయాజ్, రంజీత్, ఫైసాల్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

ఎంపీడీవో సంతోష్‌కు సన్మానం



ఎంపీడీవోను సన్మానిస్తున్న స్వచ్ఛంద సేవా సంస్థ నాయకులు

కోరుట్ల: కోరుట్ల ఎంపీడీఓ సంతోష్‌కుమార్‌ను మంగళవారం పలువురు స్వేచ్ఛ సాహిత్య సామాజిక సేవా సంస్థ సభ్యులు ఘనంగా సన్మానించారు. కోరుట్ల ఎంపీడీఓ కార్యాలయంలో సంతోష్‌కుమార్‌ను పూలమాలలు, శాలువాలతో సత్కరించారు. ఇటీవల గ్రూప్-2 హోదా పొందిన సందర్భంగా ఎంపీడీఓ సంతోష్ కుమార్‌కు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్వేచ్ఛ సాహిత్య సామాజిక సేవా సంస్థ సభ్యులు రాస భూమయ్య, రాసజాన్, మ్యాదరి మారుతీ, త్రిపిన్, మాదరి అనిల్, ఎర్ర శంకర్, ఎర్ర రాజేందర్, అశోక్, మారుతీ తదితరులు పాల్గొన్నారు.

తట్టు, రూబెల్లా టీకాల పంపిణీ

కోరుట్ల: పట్టణంలోని రైజింగ్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో మంగళవారం విద్యార్థులకు తట్టు, రూబెల్లా టీకాలను పంపిణీ చేశారు. పలువురు వైద్య సిబ్బంది విద్యార్థులకు టీకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కుడేల రాజేంద్ర ప్రసాద్, జక్కని ధనుంజయ్, వైద్య సిబ్బంది నాగరాణి, బాలమణి, మమత, అంగన్‌వాడి కార్యకర్తలు రత్న, పాఠశాల సిబ్బంది స్రవంతి, వెన్నెల, కీర్తి, మౌనిక, సనా తదితరులు పాల్గొన్నారు.

బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం



ఆర్థికసాయం అందిస్తున్న నవీన్

కోరుట్ల: పట్టణానికి చెందిన ఎక్కల్‌దేవి ప్రకాశ్ అను వ్యక్తి స్వైన్‌ఫ్లూతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా బాధిత కుటుంబానికి కోరుట్లకు చెందిన ఆస్ట్రేలియాలో ఉపాధి పొందుతున్న మార్త నవీన్ అను వ్యక్తి రూ. 20 వేల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో నవీన్ మిత్రులు అన్వేష్, వినయ్, నవీన్, రవళి, అనిల్, నాయకులు శేఖర్, చలిగంటి వినోద్ కుమార్, శికారి రామకృష్ణ, శికారి గోపి, గొడికె రాజు, గంగనర్సయ్య, గంగుల రాంగోపాల్ తదితరులు పాల్గొన్నారు.

కోరుట్లరూరల్: మండలంలోని మోహన్‌రావుపేట గ్రామానికి చెందిన ఓ పేద కుటుంబానికి మంగళవారం పలువురు యువజన సంఘ నాయకులు తదితరులు ఆర్థికసాయం అందించారు. గ్రామంలోని పోశాలు మమత దంపతులకు గల చిన్నారులు పుట్టుకతోనే వికలాంగులు కావడంతో రూ. 5 వేల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రుద్ర శ్రీనివాస్, రుద్ర శీనన్న యువసేన నాయకులు రుద్ర ఆనంద్, కటుకం గణేశ్, జిందం లక్ష్మీనారాయణ, యువజన సంఘ నాయకులు ఎండీ సనావోద్దీన్, సరికెల్ల నరేశ్, బండ మల్లేశ్ యాదవ్, ఉరుమండ్ల చరణ్, తోట రాము, గ్రామ యువకులు మహేశ్, శనిగారపు రాజేశ్, రాజశేఖర్, సాగర్, వినోద్, అజయ్ పాల్గొన్నారు.

కస్తూర్బా పాఠశాలలో ఉచిత వైద్యశిబిరం

కోరుట్లరూరల్: మండలంలోని కల్లూరు గ్రామశివారులో గల కస్తూర్బా పాఠశాలలో మంగళవారం మానస ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత వైద్యశిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో 120 మంది విద్యార్థులకు వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో లిటిల్ ఫ్లవర్ పాఠశాల కరస్పాండెంట్ సత్యనారాయణ, చంద్రప్రకాశ్, గణేశ్‌తో పాటు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

లక్ష్యం మేరకు మొక్కలు నాటాలి...

కోరుట్లరూరల్: మండలంలోని ఆయా గ్రామాల్లో గల అన్ని ప్రభుత్వ పాఠశాలల ఆవరణల్లో హరితహారం కార్యక్రమంలో భాగంగా వందశాతం మొక్కలు నాటాలని కోరుట్ల ఎంపీడీఓ సంతోష్‌కుమార్ సూచించారు. మంగళవారం మండల వనరుల కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. మొక్కలను నాటి సంరక్షించాలని సూచించారు. విధిగా హరితరక్షణ దళాలను ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

● కోరుట్లలో ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఒక్కరోజు రిలే నిరాహార దీక్ష



రిలే నిరాహార దీక్షలో ఎంప్లాయీస్ యూనియన్ సభ్యులు

కోరుట్ల: సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చూస్తూ కోరుట్ల ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ సభ్యులు, కార్మికులు మంగళవారం ఒక్క రోజు రిలే నిరాహార దీక్షను నిర్వహించారు. ఎంప్లాయీస్ యూనియన్ కోరుట్ల గౌరవ అధ్యక్షుడు గడ్డం మధు సమక్షంలో ఎంప్లాయీస్ యూనియన్ సభ్యులు, కార్మికులు పట్టణంలోని ఆర్టీసీ డిపో వద్ద రిలే నిరాహారదీక్షను నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు కార్మికులు, కార్మిక సంఘ నాయకులు మాట్లాడుతూ 2017 ఏప్రిల్‌లో కొత్తగా రావాల్సిన వేతన సవరణ చేయాలని, సకలజనుల సమ్మెలో పాల్గొన్న కార్మికులకు వేతనంతో కూడిన సెలవును మంజూరు చేయాలని కోరారు. కార్మికులకు సూపర్‌స్పెషాలిటీలో వైద్యం అందించాలని, ఆర్టీసీని ప్రభుత్వంతో విలీనం చేయాలని, టిమ్ మిషన్లు వెంటనే తెప్పించాలని, కండిషన్‌లో ఉంచటానికి ప్రత్యేకంగా ఒక్కో ఉద్యోగిని నియమించాలన్నారు. కార్మికులకు చట్ట ప్రకారం డబుల్ డ్యూటీకి డబుల్ వేతనం అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు గంగాదర్, ప్రధాన కార్యదర్శి బీవీ రాము, వర్కింగ్ ప్రెసిడెంట్ గంగాదర్, గ్యారేజీ సెక్రటరి శ్రీనివాస్, చీఫ్ అడ్వయిజర్ శేఖర్, చైర్మన్ సంగు, నర్సయ్య, అశోక్, రాజం, గంగాదర్ తదితరులు పాల్గొన్నారు.

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి

● మున్సిపల్ కమిషనర్ వాణిరెడ్డి



స్ప్రే చేస్తున్న మున్సిపల్ సిబ్బంది

కోరుట్ల: పట్టణ ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరుట్ల మున్సిపల్ కమిషనర్ వాణిరెడ్డి అన్నారు. మంగళవారం కమిషనర్ వాణిరెడ్డి ఆదేశాల మేరకు పట్టణంలోని నయీంనగర్, జమ్రాత్‌పూర, భీముని దుబ్బ, హైదర్‌గూడ, జవహర్ రోడ్డు ప్రాంతాల్లో మురికి కాలువల్లో బ్లీచింగ్, దోమల నివారణకు స్ప్రే వేయించే పనులను చేపట్టారు. ఈ సందర్భంగా కమిషనర్ వాణిరెడ్డి మాట్లాడారు. పరిసరాల్లో నీటిని నిలువ ఉంచకుండా ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ప్రస్తుత వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు రాకుండా జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు. ప్లాస్టిక్ కవర్ల వినియోగాన్ని తగ్గించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జీ సానిటరీ ఇన్స్‌పెక్టర్ రాజయ్య, సానిటరీ జవాన్ రమేశ్, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఉచితంగా మట్టి వినాయక విగ్రహాల పంపిణీ



కోరుట్లలో మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేస్తున్న యువసేన నాయకులు

కోరుట్ల: కోరుట్ల తుల ఉమ యువసేన ఆధ్వర్యంలో మంగళవారం పట్టణంలో మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. కరీంనగర్ జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ సౌజన్యంతో వినాయక నవరాత్రోత్సవాలను పురస్కరించుకొని నాయకులు మట్టి విగ్రహాలను తయారు చేయించి పలువురికి ఉచితంగా పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతీ ఒక్కరూ మట్టి వినాయక విగ్రహాలనే ప్రతిష్ఠించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు జవ్వాజి రాజేశ్, రవీందర్, పూర్ణ ప్రసాద్, నాగేశ్వర్‌రావు, కుంట విజయ్, మహిపాల్ యాదవ్, మహేశ్ తదితరులు పాల్గొన్నారు.

కారోబార్ల నిరసన

కథలాపూర్: 1982 నుంచి గ్రామ పంచాయతీల్లో చాలీచాలని వేతనాలతో కాలం వెళ్లదీస్తున్నందు వల్ల తమను ప్రభుత్వం రెగ్యూలరైజ్ చేయడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని కథలాపూర్‌లో కారో బార్లు నిరసన వెలిబుచ్చారు. పారి శుధ్య సిబ్బంది, ఎలక్ట్రిషయన్లు, పంపు ఆపరేటర్లు ఈ నిరసనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజం, అశోక్, సత్యనారాయణ, నరేశ్, జలెందర్ తదితరులు పాల్గొన్నారు.

దరఖాస్తుల ఆహ్వానం

కథలాపూర్: మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాలలో 50 సీట్లు ఖాళీగా ఉన్నాయని ఎంఈఓ ఆనందరావు, ప్రత్యేకాధికారి స్వప్న మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆరు నుంచి పది తరగతుల్లో డ్రాపవుట్స్ అయిన బాలికలు పాఠ శాలల్లో చేరవచ్చని, హాస్టల్ వసతి ఉంటుందన్నారు. ఆసక్తి గల వారు దర ఖాస్తులు పాఠశాలలో చేసుకోవాలని కోరారు.

పొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణ

కోరుట్ల: పట్టణంలోని కూరగాయల మార్కెట్ గడిబురుజు వద్ద అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని మంగళవారం ఆవిష్కరించారు. పట్టణానికి చెందిన ఎలిమెల్ల రాంనారాయణ విగ్రహ దాతగా వ్యవహరించగా అట్టి విగ్రహాన్ని వాసవి క్లబ్ ఇంటర్నేషన్ ప్రెసిడెంట్ ఆదికేశవన్, జిల్లా గవర్నర్ ఎలిమెల్ల మనోజ్‌లు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎమిమెల్ల మనోజ్, కంటాల విజయ్, మానుక రాజేంద్ర ప్రసాద్, గంగిశెట్టి కృష్ణ, కట్కం రాజేశ్, నీలి మధు, మంచాల జగన్, చిద్రాల నారాయణ, కౌన్సిలర్ బట్టు సునిల్, రాజు, ప్రవీణ్, అశోక్, సంతోష్, మంచాల పద్మ, మాధవి తదితరులు పాల్గొన్నారు.

'పాఠ్యపుస్తకాలను విక్రయించిన పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి'

కోరుట్ల: కోరుట్ల పట్టణంలోని చైతన్య స్కూల్, గౌతమ్ మోడల్ స్కూల్‌లలో నిబంధనలకు విరుద్ధంగా పాఠ్య పుస్తకాలను విక్రయించిన పాఠశాల నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ నాయకులు మంగళవారం డీఈఓ వెంకటేశ్వర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు అజారోద్దిన్, ఫారాన్, సల్మాన్, వాజిద్ తదితరులు పాల్గొన్నారు.

27న ఉద్యాన మహోత్సవం

జగిత్యాల అగ్రికల్చర్ : ఈనెల 27న నుంచి 31వ తేది వరకు ఐదు రోజులపాటు హైదరాబాద్‌లో తెలంగాణ ఉద్యాన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా ఉద్యాన శాఖ అధికారి ప్రతాప్‌సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. హైదరబాద్‌లోని నెక్లెస్‌రోడ్‌లో గల పీపుల్స్ ప్లాజాలో ఉద్యాన మహోత్సవాన్ని నిర్వహించనున్నట్లు వివరించారు. ఉద్యాన మహోత్సవంలో దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి ఆధునిక టెక్నాలజీ పద్ధతులు, యంత్రాలు, అధునిక వంగడాలు, ఉద్యాన పంటల ప్రదర్శన ఉంటుందని, జిల్లా రైతులు ఉద్యాన మహోత్సవాన్ని ఉపయోగించుకోవాలని కోరారు.

ప్రవేశాలకు దరఖాస్తుల అహ్వానం

జగిత్యాల అర్బన్: జిల్లా కేంద్రంలోని ధరూర్ క్యాంపులో గల అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో బాలుర ప్రవేశాల కోసం దరఖాస్తులను అహ్వానిస్తున్నట్లు స్పెషల్ ఆఫీసర్ శ్యాంసుందర్ ఒక ప్రకటనలో తెలిపారు. చదువును మధ్యలో మానేసిన, కుటుంబం, ఆర్థిక పరిస్థితుల కారణంగా బడికి వెళ్లని వారు ప్రవేశాలకు అర్హులని వివరించారు. 6-14 వయస్సు గల బాలురకు ప్రవేశాన్ని కల్పించి ఉచిత వసతి, భోజన సదుపాయాలను సమకూర్చుతున్నట్లు తెలిపారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

బల్దియా టౌన్‌ప్లానింగ్ అధికారి బదిలీ

జగిత్యాల టౌన్: జగిత్యాల బల్దియాలో టౌన్‌ప్లానింగ్ అధికారిగా విధులు నిర్వహిస్తున్న కరుణాకర్‌ను ప్రభుత్వం హైదరాబాద్‌లోని జీహెచ్ఎంసీకి బదిలీ చేస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కరుణాకర్ మంగళవారం బదిలీపై వెళ్లారు. హైదరాబాద్‌లోని జీహెచ్ఎంసీలో పనిచేస్తున్న జగన్‌మోహన్‌ను జగిత్యాల బల్దియాకు టీపీవోగా బదిలీ చేశారు. రెండు మూడురోజుల్లో జగన్ విధుల్లో చేరనున్నట్లు సమాచారం.

ఉద్యమ కేసులు ఎత్తివేయాలి

- 16మందికి నోటీసులు
- బెయిల్‌పై విడుదల

జగిత్యాల టౌన్ : తెలంగాణ ఉద్యమంలో చేపట్టిన రైలురోకో ఉద్యమ కేసులను వెంటనే ఎత్తివేయాలని జగిత్యాల జేఏసీ నాయకులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మంగళవారం జగిత్యాల జిల్లాకు చెందిన 16మంది నాయకులకు ఖాజీపేట రైల్వే కోర్టు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేసింది. దీంతో 16 మంది నాయకులు మంగళవారం ఖాజీపేట రైల్వే కోర్టులో హాజరై వ్యక్తిగత పూచికత్తుపై బెయిల్‌పై విడుదల అయ్యారు. 2011లో జగిత్యాల మండలంలోని అంతర్గాం రైల్వే క్రాసింగ్ వద్ద తెలంగాణ ఉద్యమం కోసం పెద్ద ఎత్తున నాయకులు తరలివెళ్లి రైలురోకో కార్యక్రమం చేపట్టారు. అప్పటి రైల్వే పోలీసులు 16 మందిపై కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి నేటికి నాయకులు కోర్టుకు హాజరవుతున్నా కేసులను తొలగించకపోవడంపై తమ బాధను వ్యక్తం చేస్తున్నారు. బెయిల్ తీసుకున్న వారిలో ముప్పాల రాంచందర్ రావు, మాకునూరి జితేందర్ రావు, లవకుమార్ రావు, సాగర్ రావు, రవీందర్ రెడ్డి, ప్రభాకర్ రావు, రాజేందర్ శర్మ, రాజిరెడ్డి తదితరులున్నారు.

స్కూల్ గేమ్స్ నిర్వహణపై సమీక్షా సమావేశం

జగిత్యాల అర్బన్ : ఈనెల 29, 30, 31వ తేదిలలో ఎస్జీఎఫ్ గేమ్స్‌ను నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు జగిత్యాల ఎంఈవో నారాయణ తెలిపారు. స్థానిక ఎమ్మార్సీ భవనంలో పీఈటీలతో కలిసి మంగళవారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. 29న బాలికలకు కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ పోటీలను నిర్వహించనున్నారు. ఈనెల 30న బాలబాలికలకు అథ్లెటిక్స్ , ఈనెల 31న బాలురు ఖోఖో కబడ్డీ, వాలీబాల్ పోటీలను నిర్వహించనున్నామన్నారు. పోటీల్లో పాల్గొనే ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు 28వ తేదిలోగా ఎంట్రీ ఫీజు రూ.800 చెల్లించి స్కూల్ పేరు నమోదు పురాణిపేట పీఈటీ జమునరాణి వద్ద నమోదు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో అర్బన్ మండల కన్వీనర్ వి.శ్రీనివాస్, పీడీ రవికుమార్, పీఈటీలు నయింబేగ్, గంగాధర్, విజ్ఞాన్, వెంకటేష్, శ్రీరాం, భూమేష్, ప్రసాద్, జీవన్, శ్రీనివాస్, గంగాధర్, రాంకిషన్, రాంప్రసాద్, తరుణ్ పాల్గొన్నారు.

మత్స్య పారిశ్రామిక సంఘాల అవగాహన సదస్సులో గందరగోళం

- జీవో.నెం.6ను రద్దు చేయాలని ఆందోళన
- సంఘ అధ్యక్షుడు లక్ష్మణ్‌పై ఆగ్రహం
- కరీంనగర్-జగిత్యాల రహదారిపై ధర్నా, రాస్తారోకో
- ఉద్రిక్తంగా మారిన అవగాహన సదస్సు

జగిత్యాల అగ్రికల్చర్ : జిల్లా కేంద్రంలోని ధరూర్ గ్రామ శివారులోగల రెడ్డి కళ్యాణ మండపంలో మంగళవారం జిల్లాలోని మత్స్య సహకార సంఘాల అధ్యక్షులు, సభ్యులకు నిర్వహించిన అవగాహన సదస్సు గందరగోళంగా తయారైంది. సమావేశం ప్రారంభానికి ముందుగానే జీవో నెం.6 పై గంగపుత్రులు ఆందోళనకు దిగారు. ఉమ్మడి జిల్లా మత్స్య సహకార సంఘం అధ్యక్షుడు లక్ష్మణ్ ప్రసంగాన్ని అడ్డుకుని, ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు స్థానిక చెరువుల్లో ఒక్కో హెక్టారుకు ఒక సభ్యుడి చొప్పున సహకార సంఘాల్లో చేర్చుకునే అవకాశం ఉండేదని, కానీ నిబంధనలకు విరుద్ధంగా గంగపుత్రుల పొట్టకొట్టి ముదిరాజ్‌లకు అవకాశం కల్పించే విధంగా ఒక ఏకరాకు ఒక సభ్యుడి చొప్పున చేర్చుకునే విధంగా జీవో నెం.6 ను జారీ చేయించారని తీవ్రంగా మండిపడ్డారు. ఇదే విషయంపై గంగపుత్ర సభ్యులంతా జగిత్యాల-కరీంనగర్ రహదారి పైకి చేరుకుని ధర్నా చేశారు. దీంతో రోడ్డుకు ఇరువైపు పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి.

విషయం తెలుసుకున్న ఆర్డీఓ నరేందర్, టౌన్ సీఐ ప్రకాష్ ఆధ్వర్యంలో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆందోళనకు దిగిన గంగపుత్రులతో మాట్లాడారు. సమస్యలపై వినతిపత్రం ఇస్తే ప్రభుత్వానికి విన్నవిస్తామని ఆర్డీఓ హామీ ఇచ్చిన పట్టించుకోకుండా చివరకు ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు పోలు లక్ష్మణ్‌ను సమావేశం వద్ద నుంచి బయటకు పంపిస్తేనే తాము సమావేశానిక హాజరవుతామంటూ తేగేసి చెప్పారు. దీంతో టౌన్ సీఐ సమస్య సర్దు మణిగేందుకు లక్ష్మణ్‌తో మాట్లాడి వాహనంలో అక్కడి నుంచి పంపించారు. దీంతో గంగపుత్రులు శాంతించి సమావేశానికి హాజరయ్యారు. దీంతో సమావేశం సజావుగా సాగింది.

సమస్య సర్దు మణిగాక జిల్లా కలెక్టర్ శరత్ అక్కడకు చేరుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ శరత్ మాట్లాడుతూ గత సంవత్సరం జిల్లాలోని 170 చెరువుల్లో చేపలను వదలటం జరిగిందని, అయితే వాటిలో కూడా అవకతవకలు జరిగినట్లు గుర్తించడం జరిగిందన్నారు. ఈసారి అలా జరగకుండా ఉండేందుకు జిల్లాలో మొత్తం 449 చెరువులను గుర్తించి, గతంలో ఎన్నడు లేని విధంగా ప్రభుత్వం వందశాతం సబ్సీడీపై చేప పిల్లను చెరువుల్లో వేయడానికి అందజేస్తుందన్నారు. జిల్లాకు ఎన్‌సీడీసీ పథకం కింద దాదాపు రూ.30 కోట్ల వరకు నిధులు మంజూరయ్యే అవకాశం ఉందని, ఎన్‌సీడీసీ పథకం కింద 30 పథకాలలో లబ్ది పొందేందుకు వీలుందన్నారు. అయితే చేపల పిల్లలను చెరువుల్లో వదలటంతోపాటు మార్కెటింగ్‌కు అవకాశం కల్పించే విధంగా అవసరమైన చోట్ల మండలానికి ఒకటి చొప్పున చేపల మార్కెట్‌ను ఏర్పాటు చేసే విధంగా ప్రణాళికలను రూపొందించనున్నట్లు తెలిపారు. చెరువుల్లోని చేపలను పట్టుకునేందుకు మత్స్యసహకార సంఘాలకే హక్కు ఉంటుందన్నారు. జీవో నెం.6 రద్దు చేయాలనే డిమాండ్‌ను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని కలెక్టర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ అధికారి రాజాప్రతాప్, మత్స్య సహకార సంఘం ఉమ్మడి జిల్లా డైరెక్టర్లు జుంబర్తి శంకర్, వేంపెట గంగాధర్, లచ్చన్న, లక్ష్మణ్, జిల్లాలోని మత్స్య పారిశ్రామిక సంఘాల అధ్యక్షులు, డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.



సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్



రహదారిపై ధర్నా నిర్వహిస్తున్న గంగపుత్రులు

శాంతియుతంగా గణేష్ ఉత్సవాలను జరుపుకోవాలి

జగిత్యాల ఆర్డీవో నరేందర్

జగిత్యాల టౌన్: జిల్లా కేంద్రంలోని ప్రజలు శాంతియుతంగా గణేష్ నవరాత్రుల ఉత్సవాలను ఘనంగా జరుపుకోవాలని ఆర్డీవో నరేందర్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని దేవిశ్రీ గార్డెన్‌లో టౌన్ సీఐ ప్రకాశ్ ఆధ్వర్యంలో మండపాల నిర్వాహకులు, పీస్ కమిటీ సభ్యులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆర్డీవో నరేందర్ హాజరై మాట్లాడారు. నిర్వాహకులు గణేష్ విగ్రహం ఏర్పాటు కోసం ముందస్తుగా పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జగిత్యాల డీఎస్పీ కరుణాకర్, బల్దియా చైర్ పర్సన్ విజయలక్ష్మి, డీఈ క్రిష్టయ్య, ఏడీ అనీల్ కుమార్, అర్బన్ తహసీల్దార్ రాజమనోహర్‌రెడ్డి, సీఐ ప్రకాశ్ పాల్గొన్నారు.



సమావేశంలో మాట్లాడుతున్న ఆర్డీవో

వివాదాస్పదంగా మారిన రామాలయ భూమి సర్వే



ఏడీ సర్వేయర్‌తో వాగ్వాదానికి దిగుతున్న స్థానికులు

జగిత్యాల టౌన్: జిల్లా కేంద్రంలోని విద్యానగర్‌లో ఉన్న శ్రీసీతారామాలయ భూమి సర్వే వివాదాస్పదంగా మారింది. సర్వే అధికారులు కొలతలు నిర్వహిస్తుండగా స్థానికులు అభ్యంతరం తెలుపడంతో ఇరువురి మధ్య చిన్న వాగ్వాదం చోటు చేసుకుంది. విద్యానగర్‌లోని శ్రీసీతారామచంద్ర ఆలయంకు 476, 477, 479, 480, 481 సర్వేనెంబర్లలో 9 ఎకరాల 8గుంటల భూమి ఉంది. ఇటీవల ఆలయంకు చెందిన భూమిని కొందరు కబ్జాకు గురిచేశారనే ఆరోపణలు ఉన్నాయి.

ఇదే ప్రాంతానికి చెందిన ఓ ఇద్దరు వ్యక్తులు భూమి హద్దులను నిర్ణయించాలని కోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు సర్వే అధికారులకు హద్దులు నిర్ణయించాలని ఆదేశాలు జారీ చేసింది. మంగళవారం ఏడీ సర్వేయర్ సోమేశ్వర్, మండల సర్వేయర్ రాజు, వీఆర్‌వో శ్రీనివాస్, ఎండోమెంట్ ఈవోలు శ్రీనివాస్, రవీందర్, శ్రీనివాస్‌లు హాజరై రామాలయం సమీపంలోని భూమి హద్దుల కొలతలు చేపట్టారు. కొంత మంది స్థానికులు హద్దుల విషయంలో సర్వే అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీంతో మాటామాటా పెరగడంతో ఏడీ సర్వే పనులను నిలిపివేశారు. వాగ్వాదానికి దిగిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని ఏడీ విలేకరులకు తెలియజేశారు. కోర్టు ఆదేశాల మేరకే సర్వే పనులు చేపట్టామని ఏడీ వివరించారు.

రేపు భూ సేకరణపై మెట్‌పల్లిలో ప్రజాభిప్రాయ సేకరణ

ఆంధ్రజ్యోతి, జగిత్యాల : కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్యాకేజీ-21 కింద జగిత్యాల జిల్లాలో చేపట్టనున్న పైపులైన్ నిర్మాణాల కోసం భూ సేకరణ చేసేందుకు గురువారం మెట్‌పల్లిలో ప్రజాభిప్రాయ సేకరణ చేయనున్నట్లు కలెక్టర్ శరత్ తెలిపారు. ఇబ్రహీంపట్నం మండలం డబ్బా, అమ్మక్క పేట, ఎర్రాపూర్, బండలింగాపూర్, రాజేశ్వర్‌రావుపేట, మేడిపల్లి, మెట్‌పల్లి మండలం వెంకట్రావుపేట, విట్టంపేట, మెట్లచిట్టాపూర్, రంగారావుపేట, ఆత్మకూర్, రాంలచ్చక్కపేట, జగ్గాసాగర్, కొండ్రికర్ల, మాసాయిపేట, వెల్లుల్ల, రాంచంద్రంపేట గ్రామాల నుంచి రైతులు హాజరు కావాలని కోరారు.

ఎస్‌ఏలకు లెక్చరర్లుగా పదోన్నతులు కల్పించాలి

రాయికల్: రాష్ట్రంలో పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్‌లకు జూనియర్ లెక్చరర్లుగా పదోన్నతులు కల్పించాలని పిఆర్‌టీయు జిల్లా అధ్యక్షులు జితేందర్‌రెడ్డి అన్నారు. రాయికల్‌లో మంగళవారం జరిగిన పీఆర్‌టీయు మండల సమావేశానికి హాజరై ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో కృష్ణ, నర్సింహరెడ్డి, పొన్నం రమేష్, శ్రీనివాస్, రాందాసు, భీంరెడ్డి, కుంబాల శ్రీనివాస్‌రెడ్డి, గంగరాజం, రాజరెడ్డి పాల్గొన్నారు.

మహాధర్నా పోస్టర్‌ను అవిష్కరించిన డీఈవో

జగిత్యాల అర్బన్: సీపీఎస్ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1న హైదరాబాద్‌లో నిర్వహించే మహాధర్నా పోస్టర్‌ను డీఈవో ఎస్.వెంకటేశ్వర్లు జగిత్యాలలో మంగళవారం అవిష్కరించారు. కార్యక్రమంలో భూపతిరావు, నరేందర్‌రావు, తుంగూరి సురేష్, బైరం హరికిరణ్, బోగ రమేష్, జితేందర్‌రెడ్డి, నందగిరి లింగయ్య, దేవయ్య, రియాజ్‌మామ, కట్ట రవీంద్రచారి, ఆనందరావు పాల్గొన్నారు.

సెట్‌బ్యాక్ లేకుండా భవన నిర్మాణం

జగిత్యాల టౌన్ : జిల్లా కేంద్రంలోని విద్యానగర్‌లో వాటర్‌ట్యాంక్ వద్ద ఓ వ్యక్తి సెట్‌బ్యాక్ లేకుండా భవన నిర్మాణ పనులు చేపట్టారు. మంగళవారం రాత్రి స్థానికులు భవన నిర్మాణం ఎదుట పనులను నిలిపివేయాలంటూ ఆందోళనకు దిగారు. భవన యాజమాని నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం చేపడుతున్నా బల్దియా అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. అక్రమ నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని టౌన్‌ప్లానింగ్ అధికారులకు స్థానికులు ఫిర్యాదు చేశారు. దీంతో ఒక్కసారిగా కాలనీవాసులకు, భవన యాజమానికి వాగ్వాదం జరిగింది. టౌన్‌ప్లానింగ్ అధికారులు రంగ ప్రవేశం చేసి సమస్యను తాత్కాలికంగా సర్దుమనిగేలా చర్యలు చేపట్టారు.

స్వచ్ఛభారత్ కోసం సలహాలు, సూచనలు ఇవ్వండి

- ఉత్తమ సలహాకు రూ.3 లక్షల బహుమతి

ఆంధ్రజ్యోతి, జగిత్యాల : కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛభారత్ కార్యక్రమంలో ప్రజల నుంచి సలహాలు, సూచనలను ప్రభుత్వం ఆహ్వానిస్తుందని కలెక్టర్ డాక్టర్ శరత్ ఒక ప్రకటనలో తెలిపారు. పారిశుద్ధ్యానికి సంబంధించిన ఆరు సమస్యల పరిష్కారానికి సలహాలను కోరుతున్నామన్నారు. నిర్మించుకున్న మరుగుదొడ్ల వినియోగాన్ని పర్యవేక్షించేందుకు సాంకేతిక పరిష్కారాలు, మరుగుదొడ్ల ఉపయోగం, పరిశుభ్రత కోసం ప్రజల ప్రవర్తనలో మార్పుపై ఆలోచనలు రేకెత్తించడం, సంక్లిష్ట భౌగోళిక ప్రాంతాలకు అనువైన మరుగుదొడ్ల నిర్మాణ పద్ధతులు, పాఠశాల మరుగుదొడ్ల వాడకం, నిర్వహణకై ఆవరణ అంశాలు, ఋతుక్రమ విసర్జన వ్యర్థాలను సురక్షిత పారవేతకు సాంకేతిక పరిష్కారాలు, మానవ మల వ్యర్థాల సత్వర కుళ్లివేతకై పరిష్కారాలు అంశాలపై సూచనలు కోరుతున్నామన్నారు. ద్వితీయ బహుమతి 1.50 లక్షలు, తృతీయ బహుమతి కింద 50 వేలు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఆసక్తి ఉన్నవారు స్వచ్ఛభారత్ మిషన్‌ను క్లిక్ చేసి సూచనలు పంపాలని కోరారు.

చోరీ కేసులో నిందితుడి అరెస్టు

● 4.51 లక్షల బంగారు ఆభరణాలు, బైక్స్, సెల్‌ఫోన్స్ స్వాధీనం.. ● వివరాలు వెల్లడించిన కరీంనగర్ పోలీస్ కమిషనర్ విబి కమలాసన్‌రెడ్డి

కరీంనగర్ క్రైం : తాళం వేసిన ఇళ్లలో చోరీలకు పాల్పడుతూ తప్పించుకుతిరుగుతున్న జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం వెల్లుల్ల గ్రామానికి చెందిన రాత్రి కన్నపు దొంగ బొడసు మహేశ్ (24)ను చొప్పదండి పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. దొంగిలించిన బంగారు ఆభరణాలు, బైక్‌లను విక్రయించేందుకు చొప్పదండికి వస్తున్నట్లు అందిన సమాచారం మేరకు చొప్పదండి సీఐ రమేష్ ఆధ్వర్యంలో పోలీసులు నిఘా పెట్టి అరెస్టు చేశారు. పట్టుబడిన దొంగ నుంచి 4.51 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు, మూడు మోటార్ సైకిళ్లు, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కరీంనగర్ కమిషనరేట్ కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరులసమావేశంలో పోలీసు కమిషనర్ విబి కమలాసన్‌రెడ్డి వివరాలను వెల్లడించారు.

బొడాసు మహేశ్ తల్లిని 2007లో అతని తండ్రి హత్యచేసి జైలుకు వెళ్లాడు. దీంతో మహేష్ నిజామాబాద్ జిల్లాలోని భీంగల్‌కు వెళ్లి బంధువుల ఇంట్లో ఆశ్రయం పొందాడు. అక్కడే 8వ తరగతివరకు చదువుకున్నాడు. 2016 నుంచి దొంగతనాలు చేయడంప్రారంభించాడు. తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించి అర్ధరాత్రి చోరీకి పాల్పడేవాడు. అవి అమ్ముకుని వాటితో జల్సాలకు అలవాటు పడ్డాడు. కరీంనగర్ జిల్లాలో ఏడు, జగిత్యాలలో నాలుగు, నిజామాబాద్‌లో మూడు దొంగతనాలకు పాల్పడ్డాడు. మహేశ్ అరెస్టు ద్వారా 14 దొంగతనాలు చేదించామని సీపీ విబి కమలాసన్ రెడ్డి తెలిపారు. కరీంనగర్ రూరల్ ఏసీపీ వి తిరుపతి ఆధ్వర్యంలో నిందితుడిని పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించిన చొప్పదండి సీఐ సీహెచ్ రమేశ్, ఎస్ఐ చంద్రశేఖర్, క్రైం బృందంలోని కానిస్టేబుళ్లు లక్ష్మీపతి, కోటి, శ్రీనివాస్, సంతోష్, ప్రదీప్‌లకు కమిషనర్ అభినందిస్తూ నగదు రివార్డులను అందజేశారు.


అరెస్టు వివరాలు వెల్లడిస్తున్న సీపీ విబి కమలాసన్‌రెడ్డి

● ఇళ్లకు తాళం వేసి వెళితే పోలీసులకు సమాచారం అందించాలి...

ఇళ్లకు తాళం వేసి ఇతర ఊళ్లకు వెళ్లే సందర్భంలో ఇంటి యజమానులు పోలీసులకు సమాచారం అందించాలని కమిషనర్ విబి కమలాసన్‌రెడ్డి కోరారు. ఊళ్లకు వెళ్లేటప్పుడు ఇంట్లో విలువైన వస్తువులు, లేకుండా చూసుకోవాలన్నారు. ఇతర ఊళ్లకు వెళ్లిన సందర్భాల్లో బంధువులు, నమ్మకస్తులను ఇంట్లో ఉంచాలని సూచించారు.

● సీసీ కెమెరాల ఏర్పాటు కోసం 1.5 లక్షల విరాళం..

చొప్పదండి మండలం ఆర్నకొండ గ్రామంలో నేను సైతం కార్యక్రమంలో భాగంగా సీసీ కెమెరాల ఏర్పాటు కోసం సర్పంచ్ గంటల అనిత రమణారెడ్డి, ఎంపీటీసీ కోమళ్ల రాజేశ్వరి రాజేశంలు మంగళవారం కమిషనర్ విబి కమలాసన్‌రెడ్డికి 1.50 లక్షల విరాళాన్ని చెక్కు ద్వారా అందజేశారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ రూరల్ ఏసీపీ వి తిరుపతి, చొప్పదండి సీఐ సీహెచ్ రమేశ్, ఎస్ఐ చంద్రశేఖర్, వార్డు సభ్యులు ఎనగందుల మల్లికార్జున్, యువజన సంఘం ప్రతినిధి విద్యాసాగర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

● కరుడు గట్టిన నేరస్తులపై పీడీ యాక్టు అమలు..

తరచూ నేరాలకు పాల్పడే కరుడు గట్టిన నేరస్తులపై పీడీ యాక్టు అమలు చేస్తామని పోలీస్‌కమిషనర్ అన్నారు. ఇప్పటికే అనేక మంది దొంగలపై పీడీ యాక్టును అమలు చేశామన్నారు. పీడీయాక్టు అమలు వల్ల దోపిడీ, దొంగతనాలు నియంత్రణలోకి వచ్చాయని తెలిపారు. కిరాయిదారులకు ఇళ్లకు అద్దె విషయంలో ఇంటి యజమానులు జాగ్రత్తలు పాటించాలని అన్నారు. కిరాయిదారుల వివరాలను తెలియజేస్తూ పోలీసులకు దరఖాస్తు అందజేసినట్లయితే సదరు వ్యక్తులు దేశంలో ఎక్కడైనా నేరాలకు పాల్పడ్డారా లేదా తెలియజేస్తామన్నారు. ఈ సేవలు ఉచితంగా అందజేస్తామన్నారు. పోలీసు శాఖ ఉచితంగా అందజేస్తున్న ఈసేవలను అన్ని వర్గాల ప్రజలు సద్వినియోగంచేసుకోవాలని కోరారు.

మతిస్థిమితం లేని బాలిక ఆత్మహత్య

కొడిమ్యాల : మతిస్తిమితం సరిగా లేక ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకొని ఓ బాలిక మృతి చెందిన సంఘటన కొడిమ్యాలలో మంగళవారం జరిగింది. కొడిమ్యాల ఎస్సై కిరణ్‌కుమార్ కథనం మేరకు కొడిమ్యాల గ్రామానికి చెందిన కొత్తూరి మరియ(17) ఇంట్లో ఎవరూ లేని సమయంలో కిరోసిన్ పోసుకొని నిప్పు అంటించుకుంది. మంటలకు తాళలేక కేకలు వేయడంతో చుట్టు పక్కల వారు వచ్చి చూసే సరికి అప్పటికే కాలిపోయింది. 12 ఏళ్ల క్రితం మృతురాలి తల్లి మృతి చెందింది. అప్పటి నుంచి మరియను అమ్మమ్మ రామంచ హన్మవ్వ పోషిస్తున్నది. మరియ మేడిపెల్లి మండలం కల్లూరు మాడల్ కళాశాలలో ఇంటర్మీడియెట్ రెండో సంవత్సరం చదువుతోంది. నెల రోజుల క్రితం అనారోగ్యానికి గురికావడంతో ఆమెను కొడిమ్యాలకు అమ్మమ్మ తీసుకవచ్చింది. ఈ క్రమంలోనే ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్సై కేసు దర్యాప్తు చేస్తున్నారు.

రోడ్డు ప్రమాదంలో వృద్ధుడి మృతి

మెట్‌పల్లి: మండలంలోని ఆరపేట శివారులో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో చల్ల సోమయ్య(60) అను వృద్ధుడు మృతి చెందినట్లు మెట్‌పల్లి ఎస్ఐ అశోక్ తెలిపారు. సిరిసిల్ల ప్రాంతంలోని సీర్లవంచ గ్రామానికి చెందిన చల్ల సోమయ్య కుటుంబం కొంతకాలంగా మెట్‌పల్లి మండలం ఆరపేట శివారులో గుడిసెలు వేసుకొని నివాసముంటోంది. మెట్‌పల్లిలో జ్యోతిష్యం చెప్పుకుంటూ జీవనోపాధి పొందుతున్నాడు. ఆరపేట శివారులో జాతీయ రహదారిని దాటుతుండగా కోరుట్ల వైపు నుంచి మెట్‌పల్లి వైపు వెళుతున్న ఓ కారు అతివేగంతో అదుపు తప్పి వచ్చి సోమయ్యను ఢీకొంది. సంఘటనలో సోమయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ అశోక్ తెలిపారు.


ప్రమాదంలో మృతి చెందిన సోమయ్య

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

హుజూరాబాద్ రూరల్: మండలంలోని జూపాక గ్రామ పంచాయతీ పరిధిలోని బొత్తలపల్లి గ్రామానికి చెందిన రూపిరెడ్డి ప్రదీప్‌రెడ్డి (40) అనే రైతు అప్పుల బాధతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు టౌన్ సీఐ వీవీ రమణామూర్తి మంగళవారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం ప్రదీప్‌రెడ్డి అప్పుల బాధ తట్టుకోలేక తన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి వద్ద అప్పులు ఎవరెవరికి ఇవ్వాలో తెలియజేసే లేఖను ప్రదీప్‌రెడ్డి రాశారు. అయితే సూసైడ్‌నోట్ ఆధారంగా అప్పులతోనే మృతి చెందినట్లు భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. మృతుడికి భార్య అనిత, ఇద్దరు కుమార్తెలున్నారు. జూపాక గ్రామానికి చెందిన బక్కారెడ్డి-సరోజన దంపతుల కుమారుడైన ప్రదీప్‌రెడ్డి బొత్తలపల్లి గ్రామంలోని సుంకరి ప్రభాకర్‌రెడ్డి ఇంటికి 20 సంవత్సరాల క్రితం ఇల్లరికం వెళ్లాడు. మృతుడి మామ ప్రభాకర్‌రెడ్డి అప్పుల బాధతోనే ప్రదీప్‌రెడ్డి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.


ప్రదీప్‌రెడ్డి మృతదేహం

చెక్ బౌన్స్ కేసులో ఆరునెలల జైలు శిక్ష

జగిత్యాల టౌన్ : చెక్ బౌన్స్ కేసులో ఒకరికి ఆరునెలల జైలు శిక్షతో పాటు రూ. 1,75,000 జరిమానా విదిస్తూ జగిత్యాల రెండవ అదనపు మెజిస్ట్రేట్ సతీష్ కుమార్ మంగళవారం తీర్పునిచ్చారు. కొడిమ్యాల మండల కేంద్రానికి చెందిన కొట్టాల తిరుపతి రెడ్డి తన మిత్రుడైన ఏనుగు లక్ష్మారెడ్డికి 2014 సంవత్సరంలో లక్ష 20వేల రూపాయలను అవసరం నిమిత్తం ఇచ్చాడు. ఆరునెలల తర్వాత రూ. 1,33,500గాను లక్ష్మారెడ్డి చెక్కును తిరుపతి రెడ్డికి అందజేశాడు. బ్యాంక్ అకౌంట్‌లో నగదు లేకపోవడంతో చెక్ బౌన్స్ అయింది. దీంతో తిరుపతిరెడ్డి తరపున న్యాయవాది మధన్‌మోహన్ కోర్టులో కేసు దాఖలు చేశారు. మంగళవారం జడ్జి సతీష్ కుమార్ కేసును పరిశీలించి నేరం రుజువు కావడంతో లక్ష్మారెడ్డికి ఆరునెలల జైలు శిక్షతో పాటు రూ. 1,75,000 జరిమానా విదిస్తూ తీర్పునిచ్చారు.

రోడ్డు ప్రమాదంలో యువకుడికి గాయాలు

ఇల్లంతకుంట : మండలంలోని కందికట్కూర్ గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బిగుళ్ల ప్రేమ్‌సాగర్ (25) అనే యువకుడు మంగళవారం గాయపడ్డాడు. ప్రేమ్‌సాగర్ ఆర్టీసీలో కాంట్రాక్ట్ పద్ధతిలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. విధులు ముగించుకొని ద్విచక్రవాహనంపై ఇంటికి వస్తుండగా ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టడంతో ప్రేమ్‌సాగర్ తీవ్రంగా గాయపడ్డాడు. కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. ఎస్ఐ లక్ష్మారెడ్డి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

138 మంది మత్సకార్మికుల పై కేసు నమోదు

కమాన్‌పూర్ : మండల మత్సపారిశ్రామిక సంఘం మాజీ అధ్యక్షుడు గడప కృష్ణమూర్తితో పాటు 137 మంది కమిటీ సభ్యులపై సెక్షన్ 447, 500, 504, 506, ఆర్‌డబ్లు34, 156(3) కేసు నమోదైనట్లు ఎస్సై మధుసూదన్‌రావ్ మంగళవారం తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఇటీవల కమాన్పూర్ మండల పెద్దచెరువులోని శిఖం భూమిని గ్రామానికి చెందిన పిల్లి చంద్రశేఖర్ ఆక్రమించుకున్నాడని, అందులో చేపల చెరువు ఏర్పాటు చేసుకుంటున్నాడని కమాన్‌పూర్ మండల మత్సపారిశ్రామిక సంఘం మాజీ అధ్యక్షుడితో పాటు 137 మంది కమిటీ సభ్యులు పిల్లి చంద్రశేకర్ పట్టాభూమిలో ఏర్పాటు చేసుకున్న చెరువు కట్టలను ధ్వంసం చేసి దాడికి పాల్పడ్డారు. దీనిపై పిల్లి చంద్రశేకర్ కోర్టు నుంచి ఫిర్యాదుచేయగా కోర్టు విచారణలో చంద్రశేకర్ ఏలాంటి ఆక్రమణకు పాల్పడలేదని తేలింది.

దీంతో మాజీ అధ్యక్షుడు గడప కృష్ణమూర్తితో పాటు 137 మంది సభ్యులపై కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.

విద్యుత్ విజిలెన్స్, ఆపరేషన్ అధికారుల తనిఖీలు

● మండలంలో 65కేసులు నమోదు

సైదాపూర్: మండలంలోని అన్ని గ్రామాలలో విజిలెన్స్, ఆపరేషన్ అధికారులు మంగళవారం పోలుటూ పోల్ సర్వే చేశారు. ఈ సందర్భంగా విద్యుత్ చౌర్యం చేస్తున్న వారికి ఈ సందర్భంగా విజిలెన్స్ అధికారుల తనిఖీలలో 42విద్యుత్ చౌర్యందారులు దొరకగా ఆపరేషన్ అధికారులకు 23 పట్టుకున్నారు. మండలంలో 65మంది విద్యుత్ చౌర్యం కేసులను నమోదు చేసినట్లు ఏఈ రాములు తెలిపారు.

మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య

మల్యాల : సోదరితో వివాహేతర సంబంధం అంటగట్టడంతో మనస్థాపం చెందిన ఓ యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మల్యాల ఎస్సై నీలం రవి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మల్యాల మండల కేంద్రానికి చెందిన గడ్డం జలంధర్(30) అనే యువకుని చెల్లెలికి కొన్ని రోజుల క్రితం విడాకులు కావడంతో ఇంటి వద్దే ఉంటోంది. దీంతో అతడి ఇంటి సమీపంలోని కొందరు సోదరితో వివాహేతర సంబంధం ఉందంటూ అపవాదు మోపారు.


మృతి చెందిన జలంధర్

ఆగ్రహించిన జలంధర్ వారం రోజుల క్రితం వారితో గొడవపడ్డాడు. ఇది పోలీస్‌స్టేషన్ వరకు వెళ్లింది. అక్కడ మందలించి వదిలివేయగా, తనపై మోపిన నిందను తలుచుకుంటూనే తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. మంగళవారం వ్యవసాయ పనులకు వెళ్లిన జలంధర్ సంఘటనను గుర్తు తెచ్చుకుని తట్టుకోలేకపోయాడు. జీవితంపై విరక్తి చెంది తమ పశువుల కొట్టంలో ఉరి వేసుకున్నాడు. తండ్రి నర్సింగ్ వెళ్లి చూసేవరకు ఉరి వేసుకుని కనిపించాడు. తమ కొడుకు మృతికి సిరికొండ మల్లేశం, లక్ష్మి, వినయ్‌లే కారణమని, వారు నింద మోపడంతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులకు మృతుడి తండ్రి నర్సింగ్ ఫిర్యాదు చేశాడు. దీంతో ఆ ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రవి తెలిపారు.

కరీంనగర్ బాలసదన్ నుంచి ఇద్దరు బాలికల అదృశ్యం

ఆర్మూర్‌లో అదుపులోకి తీసుకున్న పోలీసులు

కరీంనగర్ క్రైం : కరీంనగర్ బాలసదన్ గృహం నుంచి ఇద్దరు బాలికలు అదృశ్యమయ్యారు. కరీంనగర్‌లోని క్రిస్టియన్ కాలనీలో ఉన్న బాలసదన్‌లో ఆశ్రయం పొందుతున్న 17 ఏళ్లు, 13 ఏళ్ల వయస్సు ఉన్న ఇద్దరు బాలికలు సోమవారం అర్ధరాత్రి అదృశ్యమైనట్లు బాలసదన్ బాధ్యులు గుర్తించారు. ఇటీవల చైల్డ్ వెల్ఫేర్ సొసైటి అధికారులు అనాధగా ఉన్న 17 ఏళ్ల బాలికను చేరదీసి బాలసదన్‌లో చేర్పించారు. 20 రోజుల కిందట కరీంనగర్‌లోని ఒక వ్యభిచార గృహంపై దాడి చేసిన పోలీసులకు 13 ఏళ్ల వయస్సు న్న ఒక బాలిక పట్టుబడింది. ఆమె సంరక్షణ కోసం పోలీసులు బాలసదన్‌లో చేర్పించారు. ఈ ఇద్దరు కలిసి సోమవారం అర్ధరాత్రి బాలసదన్ నుంచి అదృశ్యమవటం అనుమానాలు తావిస్తోంది. బాలసదన్‌కు ప్రహరీగోడ, గేట్‌కు తాళం వేసి ఉండగా ఆయా, ఇతర పర్యవేక్షకుల కళ్లుగప్పి బాలికలు ఏలా అదృశ్యమయ్యారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాలసదన్ ఉగ్యోగుల నిర్లక్ష్యం మూలంగానే ఇద్దరు బాలికలు అదృశ్యమైనట్లు విమర్శలు వస్తున్నాయి. ఈ మేరకు బాలసదన్ నుంచి బాలికలు అదృశ్యమయ్యారని కరీంనగర్ రెండవ ఠాణాలో బాలసదన్ ఇన్‌చార్జి సూపరిటెండెంట్ సంతోషి మంగళవారం ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని సిఐ మహేష్‌గౌడ్ తెలిపారు. బాలికలు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో ఉన్నట్లు గుర్తించామని, వారిని అదుపులోకి తీసుకుని కరీంనగర్‌కు తీసుకువస్తున్నామని సిఐ తెలిపారు.

కాళేశ్వరం తెలంగాణకు వరప్రదాయిని

● గోదావరికి జలకళ తీసుకవచ్చే ప్రాజెక్టు ● పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ సభలో అన్ని వర్గాల డిమాండ్

ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్: 'కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు వరప్రదాయిని.. గోదావరి నదిని సజీవంగా ఉంచడంతోపాటు వట్టిపోయిన ప్రాజెక్టులన్నింటికి జలకళ తీసుకువచ్చి రాష్ట్రంలోని మెట్ట ప్రాంతాలన్నింటిని సస్యశ్యామలం చేసే జీవధార.. 36 లక్షల ఎకరాలకు సాగునీరందించి రాష్ట్రాన్ని అన్నపూర్ణగా మార్చే ఈ ప్రాజెక్టును వీలైనంత త్వరలో నిర్మించాలి.. ఎన్ని అడ్డంకులొచ్చిన ఈ ప్రాజెక్టును నిర్మించి తీరాలి'.. అని ప్రజలు డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ నేపథ్యంలో పర్యావరణంపై పడనున్న ప్రభావంపై ప్రజల అభిప్రాయాన్ని సేకరించడానికి ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రజలు ముక్తకంఠంతో ఈ ప్రాజెక్టును నిర్మించాల్సిందేనని డిమాండ్ చేశారు. మంగళవారం కరీంనగర్ జిల్లా రేకుర్తిలోని రాజశ్రీ గార్డెన్‌లో కాలుష్య నియంత్రణ మండలి, తెలంగాణ నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయాన్ని సేకరించారు. కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కాలుష్య నియంత్రణ మండలి ఇంజనీర్ రవిదాస్, కాళేశ్వరం ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ ఎన్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ప్రాణహిత నదిలో తుమ్మడిహెట్టి వద్ద 44 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉంటుందన్నారు. దానికి బదులు గోదావరిలో ప్రాణహిత కలిసిన తర్వాత కాళేశ్వరం త్రివేణి సంగమ కేంద్రానికి దిగువన మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల గ్రామాల వద్ద వరుస బ్యారేజీలను నిర్మించి రివర్స్ పంపింగ్ ద్వారా రోజుకు రెండు టీఎంసీల చొప్పున 90 రోజులపాటు 180 టీఎంసీల నీటిని తరలించే అవకాశం ఉన్న ఈ ప్రాజెక్టు రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తుందని ప్రజలు అభిప్రాయపడ్డారు. తెలంగాణలోని 13 జిల్లాలకు సాగు, తాగునీటితోపాటు పరిశ్రమలకు అవసరమైన నీరు కూడా ఈ ప్రాజెక్టు ద్వారా సమకూరుతుందని ప్రజలు అభిప్రాయపడ్డారు. వీలైనంత త్వరలో ఈ ప్రాజెక్టును నిర్మించి శ్రీరాంసాగర్, తదితర వట్టిపోయిన ప్రాజెక్టుల ఆయకట్టును స్థిరీకరించి జలకళ తీసుకరావాలని ప్రజలు డిమాండ్ చేశారు. ప్రాజెక్టుకు అడ్డు తగులుతున్న వారు ఇకనైనా ఆ ప్రయత్నాలు మానుకోవాలని వారు సూచించారు.


కలెక్టర్‌కు వినతిపత్రం అందజేస్తున్న రైతు సంఘం నాయకులు, చొప్పదండి ఎమ్మెల్యే బొడిగె శోభ, జడ్పీటీసీ వీర్ల కవిత

తెలంగాణ జిల్లాలకు ఒకప్పుడు వరప్రదాయినిగా ఉన్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పది సంవత్సరాలుగా నిండకుండా వట్టిపోతుండడంతో ఈ ప్రాంతంలో వలసలు పెరిగాయి. కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి రివర్స్ పంపింగ్ ద్వారా నీటిని ఎగువ జిల్లాలకు తరలించడంతోపాటు శ్రీరాంసాగర్‌ను కూడా నింపవచ్చని, దీంతో 18.50 లక్షల కొత్త ఆయకట్టుతోపాటు 18 లక్షల పాత ఆయకట్టుకు సాగునీరందించవచ్చని ప్రజలు అభిప్రాయపడ్డారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే దుబాయి, బొంబాయి, తదితర ప్రాంతాలకు వలసవెళ్లినవారు తిరిగివచ్చే అవకాశాలుంటాయని ప్రజలు అభిప్రాయపడ్డారు. ప్రాజెక్టు నిర్మాణంతో 120 కిలోమీటర్ల నిడివిలో నీరు నిల్వ ఉండి గోదావరి సజీవంగా ఉంటుందని, మత్స్య సంపద పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ నేతలు ఈ ప్రాజెక్టుకు అడ్డుపడకుండా ఇప్పటికైనా అభివృద్ధికి సహకరించాలని ప్రజలు కోరారు.

● నిరసన ధ్వనులు..

కాళేశ్వరం ప్రాజెక్టు పర్యావరణ ప్రభావంపై ఈ నెల 22 నుంచి 26 వరకు జరుగుతున్న ప్రజాభిప్రాయ సేకరణ చట్ట విరుద్ధంగా జరుగుతున్నదని, దీన్ని వాయిదా వేయాలని తెలంగాణ రైతు సంఘం, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం కలెక్టర్‌ను కోరాయి. ప్రాజెక్టు నిర్మాణ పనులు చేపట్టక ముందే ప్రజాభిప్రాయాలను సేకరించాల్సి ఉన్నదని, ఒకవైపు ప్రాజెక్టు నిర్మాణ పనులు కొనసాగిస్తూ మరోవైపు ప్రజాభిప్రాయ సేకరణ అనడం మొక్కుబడి వ్యవహారమేనని వారు అభిప్రాయపడ్డారు. ప్రాజెక్టు కారణంగా నిర్వాసితులవుతున్న వారి హక్కులను హరించి వేస్తున్నారన్నారు. ముంపునకు గురవుతున్న భూములకు ఇప్పటికి ధర నిర్ణయించకుండానే, సేకరణ పూర్తి కాకుండానే పనులు కొనసాగిస్తున్నారని వారు నిరసించారు. నిర్వాసితుల హక్కులను కాపాడడానికి పర్యావరణ అభిప్రాయ సేకరణను వాయిదా వేయాలని వారు డిమాండ్ చేశారు.

● ప్రాజెక్టు నిర్మాణం వల్ల కలిగే సామాజిక, ఆర్థిక ప్రభావాల పూర్తి స్థాయి నివేదికను తెలుగులో ప్రచురించి ప్రజలను చైతన్యవంతులను చేసిన తర్వాతనే ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలని సీపీఐ, అనుబంధ సంఘాలు డిమాండ్ చేశాయి.

● కాళేశ్వరం ప్రాజెక్టు, పర్యావరణ విషయంలో ప్రజాభిప్రాయ సేకరణకు ముందు పాటించాల్సిన విధివిధానాలు సరిగా లేనందున వాయిదా వేయాలని కాంగ్రెస్ పార్టీ కలెక్టర్‌ను కోరింది. ప్రాజెక్టులకు అనుమతులు లేకుండా పనులు మొదలు పెట్టడం, టెండర్లు, కాంట్రాక్టులు ఇవ్వడం, పర్యావరణ అనుమతుల ప్రక్రియను ప్రహసనంగా మార్చడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్య పద్ధతులను, ప్రజల భాగస్వామ్యాన్ని పెంచే పాలనావేదికలను నిర్వీర్యం చేస్తుందని కాంగ్రెస్ ఆరోపించింది.

సమావేశంలో జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్, మానకొండూర్ శాసనసభ్యుడు రసమయి బాలకిషన్, చొప్పదండి శాసనసభ్యురాలు బొడిగె శోభ, ప్రజాప్రతినిధులు, ఆయా గ్రామాల ప్రజలు, రైతు సంఘాలు, సాగునీటి సంఘాల నేతలు తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వాసుపత్రులపై నమ్మకం పెరుగుతోంది

● పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ● మంత్రి లక్ష్మారెడ్డితో కలిసి బీఎస్సీ నర్సింగ్ కళాశాల, మాతా, శిశు సంరక్షణ ఆసుపత్రికి శంకుస్థాపన


సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్

సిరిసిల్ల, ఆగస్టు22 (ఆంధ్రజ్యోతి) : "నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అని పాటలు పాడుకునే రోజుల నుంచి నేను సర్కారు దవాఖానకే పోతా అని అంటున్నారని" కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో విశ్వాసం పెరిగిందని పురపాలక, ఐటీశాఖ మంత్రి కె తారకరామరావు స్పష్టం చేశారు. జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన డయాలసిస్ కేంద్రం, ఐసీయూ, బ్లడ్ బ్యాంక్‌తోపాటు మాతా శిశు సంరక్షణ ఆసుపత్రి, ప్రభుత్వ బీఎస్సీ నర్సింగ్ కళాశాలను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డితో కలిసి మంగళవారం ఆయన ప్రారంభించారు.

అనంతరం సిరిసిల్ల పద్మనాయక కల్యాణ మండపంలో జరిగిన బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. తెలంగాణ వస్తే ఏం వస్తుందని అన్నవాళ్ల నోర్లు మూతపడేలా మూడేళ్లలో ప్రభుత్వం విప్లవాత్మకమైన మార్పులను తెచ్చిందన్నారు. సిరిసిల్ల లాంటి కేంద్రాల్లో కూడా ఐసీయూ, బ్లడ్‌బ్యాంక్, డయాలసిస్ కేంద్రం, అత్యవసర పరిస్థితుల్లో అక్సిజన్ అందించడానికి వెంటిలేటర్లను కూడా ఏర్పాటు చేసుకున్నామన్నారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా 40 కేంద్రాల్లో డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేసి కిడ్నీ వ్యాధిగ్రస్థులకు సాంత్వన కల్పించామన్నారు. ప్రసూతికి వస్తే సురక్షితమైన డెలివరీ కోసం మూడు నెలల ముందు, తర్వాత విశ్రాంతి పొందేలా నెలకు 2 వేల చొప్పున 12 వేలు ప్రభుత్వం అందిస్తోందని తెలిపారు. ఆడబిడ్డ పుడితే వెయ్యి అదనంగా ఇస్తున్నామన్నారు. ఆసుపత్రుల్లో మరిన్ని సౌకర్యాలు కల్పించడానికి సిరిసిల్లలో రూ.50 కోట్లతో పనులు చేపడుతున్నామన్నారు.

సిరిసిల్లలో మాతా శిశు సంరక్షణ కేంద్రం, 50 పడకలతో ఏర్పాటు కాబోతోందని, వచ్చే సంవత్సరం నుంచి కోర్సులు ప్రారంభమయ్యేలా నర్సింగ్ కళాశాల కూడా ఏర్పాటు అవుతోందని చెప్పారు. రోగులను ఇతర ప్రాంతాలకు పంపించకుండా ప్రత్యేక వైద్య నిపుణులు సేవలు అందించడానికి వీలుగా సిరిసిల్లలో మెడికల్ పీజీ, డిప్లమా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. డయాగ్నోస్టిక్ కేంద్రం, తెలంగాణ ఔషధ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని మంత్రిని కోరారు. కార్యక్రమంలో టె స్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్ రావు, కలెక్టర్ కృష్ణ భాస్కర్, డీఆర్వో శ్యాంప్రసాద్‌లాల్, సెస్ చైర్మన్ దో ర్నాల లక్ష్మారెడ్డి, మున్సిపల్ చైర్‌పర్స న్ సామల పావని, ఏఎంసీ చైర్మన్ జిందం చక్రపాణి, గ్రంథాలయ చైర్మ న్ అకునూరి శంకరయ్య, జిల్లా వైద్యాధికారి డా రమేష్, మహిళా సం క్షేమ ఆర్గనైజర్ గుగులోతు రేణ, మున్సిపల్ వైస్‌చైర్మన్ తవుటు కనకయ్య, జడ్పీటీసీలు ఆగయ్య, శరత్‌రావు, అర్బన్ బ్యాంక్ చైర్మన్ దార్నం లక్ష్మీనారాయణ, సెస్ వైస్‌చైర్మన్ లగిశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు.

మా అమ్మంటే ఇజ్జత్ పోయింది..

\- మంత్రి కేటీఆర్


మా అమ్మ ఈ మధ్య ఓ ఫంక్షన్ కోసం సిరిసిల్లకు వచ్చింది. చాలా రోజుల తర్వాత సిరిసిల్ల వెళ్లింది కదా అని మున్సిపల్ మంత్రిగా సిరిసిల్ల ఏట్లా ఉందని అమ్మను అడిగిన... 'రోడ్లు పెద్దగా అయినయి, పందులు గట్లనే ఉన్నాయని అంది'. ఇన్ని నిధులిచ్చినా ఆ మాటంటే ఇజ్జత్ పోయింది. మున్సిపల్‌లో పందులు తొలగించాలని ఆదేశించా. పందుల వల్ల పిల్లలకు అనేక ఇబ్బందులు వస్తాయి.

దినఫలాలు

అదృష్టసంఖ్యలు: 5, 7


మేషరాశి: (మార్చి21-ఏప్రిల్20): విందు వినోదాలు, వేడుకలకు ఖర్చులు అంచనాలు మించుతాయి. ఆరోగ్యం, ఆహార విషయాలపై శ్రద్ధ చూపించాలి. రిటైల్, హోటల్, వైద్య రంగాల వారికి వృత్తిపరంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది.


వృషభరాశి: (ఏప్రిల్21-మే20): చిన్నారులు, ప్రియతములతో ఉల్లాసంగా వేడుకల్లో పాల్గొంటారు. విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు. పెట్టుబడుల్లో నిదానం అవసరం. లాభిస్తాయి. సృజనాత్మకంగా వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు.


మిథునరాశి: (మే21-జూన్21): ఇంట్లో సందడి వాతావరణం నెలకొంటుంది. రియల్ ఎస్టేట్, రిటైల్, గృహనిర్మాణ రంగాలు పట్టుదలతో లక్ష్యాలు సాధిస్తారు. కుటుంబ సభ్యుల వైఖరి ఆవేదన కలిగిస్తుంది.


కర్కాటకరాశి: (జూన్22-జూలై23): సోదరీ సోదరులు, బంధుమిత్రులను కలుసుకుంటారు. ప్రయాణాలు, సమావేశాల్లో కొంత అసౌకర్యానికి గురవుతారు. ఒక సమాచారం కలవరపెడుతుంది. ప్రయాణాలకు ఏర్పాట్లు చేసుకుంటారు.



సింహరాశి: (జూలై24-ఆగస్టు23): ప్రియతముల కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పెట్టుబడుకు సంబంధించిన నిర్ణయాలు వాయిదా వేయండి. షాపింగ్‌లో వస్తువుల నాణ్యత గమనించండి.


కన్యారాశి: (ఆగస్టు24-సెప్టెంబర్23): బృందకార్యక్రమాలు, వేడుకల్లో పాల్గొంటారు. వ్యక్తిగత అవసరాల కోసం ఖర్చు చేస్తారు. కీలక నిర్ణయాలు వాయిదా వేయండి. మీ నిర్ణయాలను సమీక్షించుకుంటారు. మనశ్శాంతి లోపిస్తుంది.


తులారాశి: (సెప్టెంబర్24-అక్టోబర్23): పూజలు, వేడుకలు, సంస్మరణల్లో పాల్గొంటారు. ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాలకు అనుకూలం. పెట్టుబడుల్లో నిదానం అవసరం. ప్రయాణాల్లో చికాకులు తప్పకపోవచ్చు. సినీ రాజకీయ రంగాలవారికి ప్రోత్సాహకరం.


వృశ్చికరాశి: (అక్టోబర్24-నవంబర్22): బంధుమిత్రులతో వేడుకల్లో పాల్గొంటారు. ఆర్థిక విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. బృంద కార్యక్రమాల్లో అసౌకర్యానికి గురవుతారు. స్నేహితులు, ప్రియతముల కోసం ఖర్చులు అధికం.


ధనూరాశి: (నవంబర్23-డిసెంబర్21): ప్రముఖులను కలుసుకుంటారు. గౌరవ మర్యాదలకు భంగం కలిగే అవకాశంఉంది. కుటుంబ పెద్దల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో సృజనాత్మకంగా వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు.


మకరరాశి(డిసెంబర్22-జనవరి21): సమావేశాలు, బృందకార్యక్రమాలు, వేడుకల్లో పాల్గొంటారు. ప్రయాణాలు,చర్చలు సత్ఫలితాలను ఇవ్వకపోవచ్చు. ఒక సమాచారం ఆందోళన కలిగిస్తుంది. న్యాయ,బోధన, కన్సల్టెన్సీ రంగాల వారికి శుభప్రదం.


కుంభరాశి: (జనవరి22-ఫిబ్రవరి18): విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పూర్వ మిత్రులను కలుసుకుంటారు. మనసును ఏదో వెలితి వెంటాడుతుంది. పూజలు, వేడుకలు, సంస్మరణల్లో పాల్గొంటారు. క్రయవిక్రయాలలో నాణ్యత గమనించండి.


మీనరాశి:(ఫిబ్రవరి19మార్చి20): బంధుమిత్రులతో వేడుకలు, విందుల్లో పాల్గొంటారు. కొత్త పరిచయాలు లాభిస్తాయి. సాహస ప్రయత్నాలకు, పందాలకు అనుకూల సమయం కాదు. ఖర్చులు అంచనాలు మించుతాయి.

-బిజుమళ్ళ బిందుమాధవ శర్మ

పునరుజ్జీవ పనులకు తొలి అడుగు

ఆంధ్రజ్యోతి, జగిత్యాల: ఎస్సారెస్పీ పునరుజ్జీవానికి జిల్లాలో తొలి అడుగు పడింది. వరద కాలువ నీటితో సజీవంగా ఉండేందుకు నిర్మిస్తున్న ఎత్తిపోతల పథకానికి లైన్ క్లియర్ అయ్యింది. ముఖ్యమంత్రి పునరుజ్జీవ పథకానికి శంకుస్థాపన చేసిన పది రోజుల్లోనే పంపుహౌస్ నిర్మాణ పనులకు భూసేకరణ చేసి జగిత్యాల అధికారులు రికార్డు సృష్టించారు. మంత్రి హరీష్‌రావు సూచనలతో కలెక్టర్ శరత్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. నేరుగా రైతులతో మాటాడారు. 59 మంది రైతుల నుంచి 39 ఎకరాల భూమిని సేకరించి పరిహారం అందించారు. పునరుజ్జీవ పథకంలో భాగంగా జిల్లాలో చేపట్టనున్న పంపుహౌస్ నిర్మాణ పనులను ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వం పలు చోట్ల ప్రాజెక్ట్ నిర్మాణానికి చర్యలు చేపడుతుంటే.. చాలా చోట్ల ప్రాజెక్ట్ నిర్మాణ పనులకు అనేక అవాంతరాలు ఎదురవుతున్నాయి. కొన్ని చోట్ల రైతులు పరిహారం సరిపోవడం లేదని ఆందోళనలు చేస్తుంటే.. ఇంకొందరు రైతులు గత్యంతరం లేక కోర్టులను ఆశ్రయిస్తున్నారు.

● పది రోజుల్లోనే భూ సేకరణ

ఎస్సారెస్పీ పునరుజ్జీవ పనులకు జిల్లాలో అడ్డంకులు తొలిగాయి. మంత్రి హరీష్ రావు చేసిన మంత్రాంగం జిల్లాలో ఫలించింది. మల్యాల మండలం రాంపూర్, ఇబ్రహీంపట్నం మండలం రాజేశ్వర్‌రావుపేటలో పంపుహౌస్‌లను నిర్మించాలని, ఇందుకోసం 39 ఎకరాల భూమిని సేకరించాలని అంచనాలు వేశారు. తొమ్మిది నెలల్లోనే పునరుజ్జీవ పథకాన్ని పూర్తి చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ముందుకు వెళ్తుండడంతో మంత్రి హరీష్‌రావు భూ సేకరణపై దృష్టి పెట్టారు. వారం రోజుల నుంచి నిత్యం ఫోన్‌లో కలెక్టర్ శరత్‌తో మాట్లాడుతూ పనుల వివరాలు తెలుసుకున్నారు. పది రోజుల్లోనే ఇబ్రహీంపట్నం మండలం రాజేశ్వర్‌రావుపేట, మల్యాల మండలం రాంపూర్, పోతారం గ్రామాల మధ్య 39 ఎకరాల భూమిని సేకరించి పరిహారాన్ని కూడా అందించారు. ఎత్తిపోతల పథకంలో భాగంగా రాజేశ్వర్ రావుపేటలో పంపుహౌస్ పనులను ప్రారంభించారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ వర్షాభావ పరిస్థితులతో రెండు, మూడేళ్లుగా అడుగంటిపోతోంది. ఎగువ ప్రాంతాల్లో మహారాష్ట్ర ప్రభుత్వం బాబ్లీతో పాటు మరో 11 ప్రాజెక్టులు నిర్మించడంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి పూర్తి స్థాయిలో నీరు రావడం లేదు. దీంతో నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, వరంగల్ జిల్లాలకు సాగు, తాగునీటికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలన్న ఆలోచనతో ముఖ్యమంత్రి కేసీఆర్ రివర్స్ పంపింగ్ ద్వారా ఎస్సారెస్పీలోకి నీరు నింపాలని, ఎల్లంపెల్లి నుంచి నేరుగా జిల్లాలోని మల్యాల మండలం రాంపూర్, ఇబ్రహీంపట్నం మండలం రాజేశ్వర్‌రావుపేటలో పంపుహౌస్‌లు నిర్మించాలని నిర్ణయించారు. ఎల్లంపెల్లి నుంచి మొదటగా రామడుగు మండలం షానగర్ వరకు నీటిని మళ్లిస్తారు. అక్కడి నుంచి మల్యాల మండలం రాంపూర్‌కు రెండోసారి తరలించి, రాంపూర్ నుంచి ఇబ్రహీంపట్నం మండలం రాజేశ్వర్‌రావుపేటకు మరోమారు తరలించి అక్కడి నుంచి నేరుగా శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి నేరుగా నీటిని పంపింగ్ చేస్తారు. జిల్లాలోని రాంపూర్, పోతారం మధ్య ఉన్న వరద కాలువ 73వ కిలోమీటర్ రాయి వద్ద పంపుహౌస్ నిర్మించాలని, ఇందుకోసం 22 ఎకరాల 18 గుంటల స్థలం అవసరమని నిర్ణయించారు. ఇబ్రహీంపట్నం మండలం రాజేశ్వర్‌రావుపేట సమీపంలో 16 ఎకరాల 23 గుంటల స్థలం అవసరమని గుర్తించారు. సీఎం కేసీఆర్ ఆగస్టు 10న శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ వద్ద వెయ్యి కోట్ల రూపాయలతో చేపట్టనున్న పునరుజ్జీవ పథకానికి శంకుస్థాపన చేయగా, ఆ తర్వాత రెండు రోజులకే జిల్లా అధికారులు రెండు చోట్ల భూ సేకరణ పనులకు శ్రీకారం చుట్టారు. కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ ఆధ్వర్యంలో మెట్‌పల్లి సబ్ కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ, జగిత్యాల ఆర్డీవో డాక్టర్ జి.నరేందర్ ప్రాజెక్ట్ పంపుహౌస్ నిర్మాణం కోసం 39 ఎకరాల భూమిని 10 రోజుల్లోనే సేకరించారు. పరిహారం కూడా అందజేసి మంత్రి హరీష్ రావుతో శభాష్ అని కూడా అనిపించుకున్నారు.




రాజేశ్వర్‌రావుపేట శివారులోని వరదకాలువ

● రైతులను ఒప్పించిన కలెక్టర్

పునరుజ్జీవ పనులు విజయవంతం కావాలంటే పంపుహౌస్‌ల నిర్మాణం కీలకంగా మారింది. జిల్లాలోని ఇబ్రహీం పట్నం మండలం రాజేశ్వర్‌రావుపేట శివారులో వరదకాలువపై పంపుహౌస్ నిర్మాణానికి 16.23 ఎకరాల స్థలం 27 మంది రైతుల వద్ద నుంచి, మల్యాల మండలం రాంపూర్ వద్ద వరద కాలువపై 22.18 గుంటల స్థలాన్ని 32 మంది రైతుల వద్ద సేకరించాలని అధికారులు నిర్ణయించారు. ఇందుకు ఎకరానికి రూ.పది లక్షల నష్ట పరిహారం చెల్లించాల్సి ఉంటుందని, స్థలాల్లో బావులు, బోర్లు వంటివి ఉంటే అదనంగా ఎకరానికి రూ.3 లక్షల చొప్పున చెల్లించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. సంబంధిత స్థలాలు ప్రస్తుతం మార్కెట్‌లో ఎకరానికి సుమారు రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు ఉండడంతో ప్రభుత్వానికి స్థలాలు అప్పగించడానికి రైతులు అనాసక్తి చూపారు. కలెక్టర్ రైతులతో భేటీ అయ్యారు. పరిహారంతో పాటు పంపుహౌస్ నిర్మాణంలో అవసరమైతే వారి కుటుంబసభ్యులకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. పూర్తిగా పేదరికంతో ఉన్నవారైతే డబుల్ బెడ్ రూం వంటి సంక్షేమ పథకాలు వర్తింపజేస్తామని పేర్కొన్నారు. జిల్లాలోని 59 మంది రైతులు అంగీకార పత్రాలు అప్పగించారు. సోమవారం రాత్రి రాంపూర్, రాజేశ్వర్‌రావుపేటకు వెళి పరిహారం చెక్కులను అందజేసి పంపుహౌస్ నిర్మాణ పనులను ప్రారంభించారు. దీంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. సీఎం కేసీఆర్, మంత్రి తన్నీరు హరీష్ రావు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, కలెక్టర్ డాక్టర్ శరత్, సబ్ కలెక్టర్ ముషారఫ్ అలీ, జగిత్యాల ఆర్డీవో నరేందర్ చిత్రపటాలకు రైతులు, గులాబీ నేతలు క్షీరాభిషేకం చేస్తున్నారు.

రైతుల త్యాగానికి వెల కట్టలేం

డాక్టర్ ఎ.శరత్, కలెక్టర్



పునరుజ్జీవ పథకంలో భాగంగా పంపుహౌస్ నిర్మాణాలకు రైతులు భూములు ఇవ్వడం గొప్ప విషయం. జాతీయ రహదారి ఆనుకొని ఉన్న విలువైన భూములను ఇచ్చేందుకు ముందు కురావడం అభినందనీయం రాజేశ్వర్‌రావు పేట, రాంపూర్‌లో భూములను సేకరించడంతోపాటు రాజేశ్వర్‌రావు పేటలో పనులు ప్రారంభించాం. రైతుల్లో భరోసా కల్పించేందుకు పరిహారం చెక్కులు అందజేశాం. పూర్తిగా పేదరికంతో ఉన్నవారికి ఇతర సంక్షేమ పథకాలను వర్తింపజేస్తాం.

బ్యాంక్ ఉద్యోగుల సమ్మె

జగిత్యాల అర్బన్: జగిత్యాలలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల సిబ్బంది మంగళవారం బ్యాంకుల ఎదుట ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ రంగ బ్యాంకులలో ప్రభుత్వ వాటాను విక్రయిస్తూ ప్రైవేటీకరణ ఆలోచనను వ్యతిరేకిస్తున్నామన్నారు. బ్యాంకుల విలీనం, నిరర్థక ఆస్తుల మాఫీలను వ్యతిరేకిస్తున్నట్లు వారు తెలిపారు. ల

పాఠశాలలో డీఈవో విచారణ

మేడిపల్లి: యూనిఫాం లేని కారణంగా విద్యార్థులను ఉపాధ్యాయుడు చితకబాదాడని సోషల్ మీడియాలో రావడంతో అధికారులు విచారణ చేపట్టారు. పాఠశాలలో సీసీ పుటేజీలను పరిశీలించారు. సోమవారం దాదాపు 30 మంది విద్యార్థులు యూనిఫాం లేకుండా పాఠశాలకు వచ్చారు. దాంతో ఉపాధ్యాయుడు రమేష్ కొంత మంది విద్యార్థులను కర్రతో చేతులమీద కొట్టాడని అధికారులకు తెలిపారు. సీసీ పుటేజీని పరిశీలించిన డీఈవో వెంకటేశ్వర్లు క్రమ శిక్షణలో బాగంగా రమేష్‌కు చార్జి మెమో ఇస్తామని తెలిపారు. తహసీల్దారు వెంకటేష్ మధ్యాహ్నం భోజన వివరాలు తెలుసుకున్నారు.

నాటిన ప్రతీ మొక్కను కాపాడుకోవాలి



మొక్క నాటుతున్న చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్

గొల్లపల్లి: హరితహారం పథకంలో భాగంగా నాటిన ప్రతీ మొక్కను చెట్టుగా ఎదిగే వరకు కాపాడుకోవాలని ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ అన్నారు. మంగళవారం గొల్లపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో మూడో విడతలో భాగంగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కటారి చంద్రశేఖర్ రావుతో కలిసి చీఫ్ విప్ మొక్కలు నాటి నీరు పోశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హరితహారం పథకం ఒక బృహత్తర కార్యక్రమని, విరివిగా మొక్కలు నాటడంతో వాతావరణ సమతుల్యత కాపాడినవాళ్లమవుతామని అన్నారు. మొక్కల పెంపకంతో విరివిగా వర్షాలు కురిసి భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణంతో పాటు కరువుకాటకాలు దరిచేరనీయకుండా చేసిన వాళ్లమవుతామని పేర్కొన్నారు. ప్రభుత్వ లక్ష్యం తెలంగాణ రాష్ట్రాన్ని హరిత తెలంగాణగా మార్చడమేనని, ఇందులో ప్రతీ ఒక్కరు భాగస్వాములు కావాలని అన్నారు. పథకం విజయవంతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం మార్కెట్ ప్రాంగణంలో మొక్కలు నాటి నీరు పోశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కాంపెల్లి సత్తవ్వహన్మాండ్లు, వైస్ ఎంపీపీ ఎల్లాల నారాయణ రెడ్డి, మార్కెట్ చైర్మన్ మాలోతు భాషు నాయక్, గొల్లపల్లి సింగిల్‌విండో చైర్మన్ ముస్కు నారాయణ రెడ్డి, తహసీల్దార్ సుమచౌదరి, స్థానిక ప్రజాప్రతినిధులు చెవులమద్ది అమ్మాయిహన్మాండ్లు, రాగం శంకరయ్య, ముస్కు జలజలింగారెడ్డి, కనుకట్ల లింగారెడ్డి, డైరెక్టర్ చాడ సత్తయ్య, నాయకులు ఓరగంటి అశోక్ రావు, కేసీఆర్ యువసేన మండల శాఖ అధ్యక్షుడు గురిజల బుచ్చిరెడ్డి పాల్గొన్నారు.

ఇసుక డంప్‌ల వే బిల్లుల పరిశీలన

● మూడు రోజుల తర్వాత స్పందించిన మైనింగ్ అధికారులు

● 25 లారీల ఇసుక సీజ్

ఆంధ్రజ్యోతి, జగిత్యాల: జిల్లా కేంద్రంలో మూడు రోజుల క్రితం పట్టుకున్న ఇసుకకు వే బిల్లు లేదని తేలింది. ఎస్పీ అనంత శర్మ ఆధ్వర్యంలో జగిత్యాలలో ఏక కాలంలో పోలీసులు దాడులు చేసి అక్రమంగా నిల్వ చేసిన 14 డంప్‌లను సీజ్ చేశారు. కొదురుపాక, ధర్మపురి, రాజారం ప్రాంతాల నుంచి ఇసుకను తరలిస్తూ జగిత్యాలలో అక్రమంగా నిల్వ చేస్తున్నారు. చాలా కాలంగా ఈ వ్యవహారం సాగుతుండగా, కొందరు గుట్టు చప్పుడు కాకుండా డబ్బులు దండుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. బాధితులు ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో పోలీసులు దాడులు చేసి, మూడు రోజుల క్రితం ఇసుకను సీజ్ చేశారు. మైనింగ్ ఏడీ నిర్మల శిక్షణలో ఉండడంతో ఆలస్యమైంది. దీనిపై కలెక్టర్ శరత్‌కు ఎస్పీ లేఖ రాశారు. ఎట్టకేలకు మైనింగ్ ఏడీ మంగళవారం సాయంత్రం ఇసుక డంప్‌లను పరిశీలించారు. పోలీసులు పట్టుకున్న 14 డంప్‌లను తనిఖీ చేసి, వే బిల్లులను పరిశీలించారు. 11 డంప్‌లకు సంబంధించి వే బిల్లులు సక్రమంగా లేవని, ఇటీవల తీసుకున్నవి కావని తేలింది. దీంతో 11 డంపుల్లో నిల్వ చేసిన దాదాపు 25 లారీల ఇసుకను సీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బుధవారం మరోమారు వే బిల్లులను పరిశీలించాలని నిర్ణయించారు. మొత్తం మీద జిల్లా కేంద్రంలో అక్రమ ఇసుక వ్యాపారం చాలా కాలంగా సాగుతుండగా, ఎట్టకేలకు ఎస్పీ జోక్యంతో అడ్డు కట్ట పడింది.

సమస్యలు పరిష్కరించాలని నిరాహార దీక్ష



నిరాహార దీక్షలో ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు

జగిత్యాల అర్బన్: సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో ఎదుట మంగళవారం ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఒక్క రోజు నిరాహార దీక్షను నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి రావాల్సిన పేస్కేల్స్ విడుదల చేయాలన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, అద్దె బస్సులను రద్దు చేయడం, ప్రైవేట్ బస్సుల అక్రమ రవాణాను అరికట్టాలని డిమాండ్ చేశారు. డిమాండ్‌ల సాధన కోసం ఈనెల 29 ఆర్‌ఎం కార్యాలయాన్ని ముట్టడించనున్నట్లు తెలి పారు. సమస్యలు పరిష్కరించని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామన్నారు.నాయకులు కేహెచ్‌పీ రావు, పి.లక్ష్మణ్, ఎ.శేకర్, బాస్కర్, దేవేందర్, సిహెచ్‌ఎ కుమార్, నాజీర్, స్వామి, రమేష్, మల్లేషం తదితరులు పాల్గొన్నారు.

సూక్తి

మనకోసం చేసే పని మనతోనే అంతరించిపోతుంది. పరుల కోసం చేసేది శాశ్వతంగా నిలుస్తుంది.


జంబ్లింగ్ వర్డ్స్

1. LMIK ▸ ....
2. DYUT ▸ ....
3. ALTS ▸ ....
4 RCKO ▸ ....

- గుర్రాల సాయిసుధ, మెట్‌పల్లి

ఔనా!

2007లో ఓ గూఢచర్యం కేసులో 14 ఉడతలను ఇరాన్ పోలీసులు అరెస్టు చేశారు.



పాండాలకు ఓ ఆసుపత్రి



నలుపు, తెలుపు రంగుల్లో ముద్దుగా కనిపించే పాండాలంటే.. చాలామందికి ఇష్టం. పాండాలను అంతరించిపోతున్న జాతులలో ఒకటిగా గుర్తించారు. వీటిని పరిరక్షించడానికి పర్యావరణవేత్తలతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు ఎన్నో చర్యలు తీసుకుంటున్నాయి. అందులో భాగంగానే 'చైనా కన్జర్వేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్ ఫర్ ది గెయింట్ పాండా (సీసీఆర్‌సీజీపీ) పనిచేస్తుంది. రోజు రోజుకీ తగ్గిపోతున్న పాండాల సంఖ్యను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో చైనా ప్రభుత్వం 'డుజియాంగ్యాన్' నగరంలో పాండాల కోసమే ప్రత్యేకంగా ఓ ఆసుపత్రిని 2012లో ప్రారంభించింది. ఇది ప్రపంచంలోనే తొలి పాండా ఆసుపత్రి.

జలుబు చేసినా.. జ్వరం వచ్చినా.. డాక్టరు దగ్గరకు వెళుతుంటాం. మరి పాండాలకు జబ్బు చేస్తే? అనారోగ్యంతో అవి బాధపడుతుంటే? అందుకే వాటికోసం ప్రత్యేకంగా ఓ ఆసుపత్రి ఉంది. అందులో పాండాలను ఎంతో బాధ్యతగా చూసుకుంటారు. ప్రతి రోజూ హెల్త్ చెకప్‌లు చేస్తారు.. మంచి భోజనాన్ని అందిస్తారు. ఇది పాండాల పునరావాస కేంద్రం కూడా. అంతేకాదు ఇక్కడ పాండాలపై పరిశోధనలు చేస్తారు.

పాండాలపై పరిశోధన చేసిన తొమ్మిదిమంది వైద్యులు ఈ హాస్పిటల్‌లో పని చేస్తున్నారు. ఈ వైద్య బృందం పాండాలకి ఎలాంటి వ్యాధులు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటుంది. పాండాలు వ్యాధుల భారినా పడితే తక్షణమే వాటికి వైద్యం చేస్తారు. పాండాల సంతతిని అభివృద్ధి చెందేలా ఆసుపత్రి వైద్యులు కృషి చేస్తారు. అత్యున్నత సాంకేతిక వ్యవస్థ ఈ ఆసుపత్రిలో ఉంది. ఇది కేవలం పాండాల ఆరోగ్యాన్ని పరిరక్షించే ఆసుపత్రి మాత్రమే కాదు ఇది పాండాల ఉనికిని కాపాడే సంస్థగా కూడా పనిచేస్తుంది. ఈ ఆసుపత్రిలో మొత్తం 33 పాండాలు ఉన్నాయి. 'పాన్ పాన్' అనే పాండా అన్నింటికన్నా వయసులో పెద్దది. దాని వయసు 33 సంవత్సరాలు. పాండాల కోసం ఈ ఆసుపత్రి చేసిన కృషి వల్లే పాండాల సంఖ్య 17 శాతానికి పెరిగింది.

- పాండాల కోసం క్యారెట్లు, పాలు, కార్న్ బ్రెడ్ వంటి ఆహారపదార్థాల్ని అందిస్తారు.
- మనుషులతో ఎలా ప్రవర్తించాలో పాండాలకు చక్కగా నేర్పుతారు.
- అడవుల్లో ఒంటరిగా సంచరించే పాండాలను, ప్రకృతి వైపరీత్యాల వల్ల కష్టాల్లో పడిన పాండాలను ఆసుపత్రికి తీసుకువచ్చి వాటిని సంరక్షిస్తారు.
- పాండాలకి ఇష్టమైన ఆహారం వెదురు చెట్లని తెలుసు కదా. పాండాల ఆహారం కోసమే ఆసుపత్రి యజమాన్యం వేల వెదురు చెట్లను పెంచుతుంది. పాండాలు హాయిగా అందులో విహరిస్తాయి. చక్కగా ఆడుకుంటాయి.



మీకు తెలుసా

- పాండా బరువు 100 నుంచి 120 కేజీల మధ్యలో ఉంటుంది.
- వీటి సగటు వయస్సు 20 సంవత్సరాలు.
- ఇప్పటి వరకూ 'బసి' అనే పాండా గరిష్ఠంగా 37 సంవత్సరాలు జీవించింది.
- పాండాలు తమ పిల్లలకి పాలిచ్చి పెంచుతాయి.
- ప్రపంచ వ్యాప్తంగా 1,864 పాండాలు మాత్రమే ఉన్నాయి.

పదాలు కనుక్కోండి



ASTER, CROCUS, DAFFODIL, DAISY, GERANIUM, HONEYSUCKLE, LAVENDER, LILAC, LILY, MARIGOLD, ORCHID, PANSY, SUNFLOWER, TULIP, VIOLET

దారి కనుక్కోండి



మీకు తెలుసా?




మీరు చంద్రుడి పైకి వెళితే.. మీరు మీ బరువులో 16.5 శాతమే ఉంటారు.

టంగ్ ట్విస్టర్స్



1. It's not the cough that carries you off,it's the coffin they carry you off in!
2. I wish you were a fish in my dish
3. Dust is a disk's worst enemy.
4. She said she should sit. , She said she should sit.

చెప్పగలరా?



మందులో ఉన్నా
కానీ ముందులో లేను
దాతలో ఉన్నా
కానీ పీతలో లేను
రంగులో ఉన్నా
కానీ చెంగులో లేను
అయితే ఇంతకీ నేనెవర్నో చెప్పగలరా?

జంతర్‌మంతర్

1. వ్యభవిత్తు ▸ ....
2. మాణంరాయ ▸ ....
3. వృఅభిద్ధి ▸ ....
4. సంవరంత్స ▸ ....

నవ్వుల్ నవ్వుల్




టీచర్ : కోడి మాంసాహరా? శాకాహరా?
బిట్టు : మాంసాహారికి ఆహారం టీచర్ !
టీచర్ : !!!!!!!!

జవాబులు

చెప్పగలరా? : మందారం
జంతర్‌మంతర్ :
1. భవిష్యత్తు
2. రామాయణం
3. అభివృద్ధి
4. సంవత్సరం
జంబ్లింగ్ వర్డ్స్ :
1. MILK
2. DUTY
3. SALT
4 ROCK

బొమ్మ గీయండి



రంగులు వేయండి



రేపే బ్రహ్మాండమైన విడుదల



సంధ్య 70 ఎంఎం ఎ/సి - ఆర్.టి.సి క్రాస్ రోడ్స్ 11.00,2.00,6.00,9.00

PRASADS 9.15,10.00,10.40,1.00,4.00,7.00,10.30
తమిళ్: 10.45,1.15,7.15, బిగ్ స్క్రీన్: 9.15PM
PVR మాదాపూర్ 10.20,11.35,1.30,4.40,7.50,11.00
PVR బంజారాహిల్స్ 10.15,1.00,7.25,11.00
PVR పంజాగుట్ట 10.00,1.10,4.20,7.30,10.30
PVR 10.00,11.05,1.10,1.40,4.20,5.10,7.30,10.40, తమిళ్: 4.00PM
INOX బంజారాహిల్స్ 10.00,11.15,12.45,4.10,6.50,10.10
INOX 10.20,12.40,3.40,4.45,6.40,10.20
Cinemas అమీర్‌పేట్ 10.40,1.40,4.20,7.50,10.40
Cinemas ఎ/సి - శామీర్‌పేట్ 10.40,4.40,10.40

Cinépolis 10.20,4.30,10.40, తమిళ్: 1.25,7.35
Cinépolis 10.00,1.05,4.10,7.15,10.20, తమిళ్: 2.00,5.25
Cinépolis 10.00,1.05,4.10,7.15,10.20, తమిళ్: 2.00,8.00
TIVOLI సికింద్రాబాద్ 10.40,1.30,4.25,7.25
Cine Planet - కొంపల్లి 10.30,1.20,7.40,10.20
దిల్‌సుఖ్‌నగర్ 11.00,2.00,5.00,8.00,10.20
ఎ/సి -ఇ.సి.ఐ.ఎల్ క్రాస్ రోడ్
ASIAN - ఉప్పల్ 10.45,1.40,4.35,7.30,10.25
లక్ష్మీకళ సినీప్రైడ్ ఎ/సి - మూసాపేట్
ASIAN - కూకట్‌పల్లి 10.40,4.35,7.35,10.20

ASIAN - అత్తాపూర్ 10.30,1.25,4.35,7.00,10.30
ASIAN రాధికా - కాప్రా 10.50,4.30,10.30
ASIAN గంగ - దిల్‌సుఖ్‌నగర్ 11.15,2.15
Cinetown సినీటౌన్ - మియాపూర్ 11.00,2.15
ASIAN ఎ/సి - చింతల్ 11.30,6.30,9.30
ASIAN - హన్మకొండ 10.40,1.40,4.10,7.05
GEETHA ASIAN - నిజామాబాద్ 10.40,1.35,4.35,10.30
ప్రతిమ ఎ/సి - కరీంనగర్
- వరంగల్ 11.30,3.00,6.30,9.30

MULTIPLEX విజయలక్ష్మి - ఎల్.బి.నగర్ 10.45AM, 7.30PM
మహాలక్ష్మి ఎ/సి - కొత్తపేట 11.15,2.15
సప్న ఎ/సి - అబిడ్స్ 11.15,2.15,6.00,9.00
గెలాక్సి - టోలిచౌకి 11.00,2.00,6.00,9.00
శ్రీనివాస - ఉప్పల్ 11.00,2.00,6.00,9.00
నర్తకి - అల్వాల్ 11.30,2.30,6.30,9.30
శివశక్తి - కాప్రా 11.00,2.00,6.00,9.00
ఆరాధన - తార్నాక 11.00,2.00,6.00,9.00
స్వప్న 70 ఎ/సి - కాటేదాన్ 11.15,2.15,6.00
కళ్యాణి - బోయిన్‌పల్లి 11.00,2.00,6.00,9.00
శ్రీకృష్ణ - అలియాబాద్ 11.00,2.00,6.00,9.00
శ్రీప్రేమ - తుక్కుగూడ 11.00,2.00,6.00,9.00
శారదా - కాప్రా 11.00,2.00,6.00,9.00
సంతోష్ - ఇబ్రహీంపట్నం 11.00,2.00,6.00,9.00

ఒక్క రోజు మాత్రమే:

సత్యం - అమీర్‌పేట్ 11.45,2.45,6.45,9.45
వైజయంతి - నాచారం 11.00,2.00,6.00,9.00
విజేత - బోరబండ 11.00,2.00,6.00,9.00
సూపర్ - బాలాపూర్ 11.00,2.00,6.00,9.00
శ్రీరమణ కాంప్లెక్స్ - అంబర్‌పేట్ 11.00,2.00,6.00,9.00
విమల్ - బాలానగర్ 11.00,2.00,6.00,9.00
శ్రీరామా - బహదుర్‌పుర 11.00,2.00,6.00,9.00
రాఘవేంద్ర కాంప్లెక్స్ - మల్కాజ్‌గిరి 11.15,2.15,6.15,9.15

కిషోర్ ఎ/సి - సూర్యాపేట్ | మనోజ్ ఎ/సి - దేవరకొండ | కేజేఆర్ ఎ/సి - భువనగిరి | సాయికృష్ణ ఎ/సి - పరిగి
కిన్నెరసాని ఎ/సి - ఖమ్మం | సాయికృష్ణ ఎ/సి - కోదాడ | రాఘవేంద్ర ఎ/సి - జడ్చర్ల | వెంకటేశ్వర - తిరుమలగిరి
వెంకటేశ్వర - నల్గొండ | శాంతి ఎ/సి - కామారెడ్డి | శాంతి ఎ/సి - మర్రిపెడ | రఘు పిక్చర్ల ప్యాలెస్ - చర్ల

ఈ నెల 25న బ్రహ్మాండమైన విడుదల



వెంకటరమణ మెగాప్లెక్స్ ఎ/సి కాచిగూడ

INDRA రామకృష్ణ 70ఎంఎం ఎ/సి - అబిడ్స్

PRASADS మల్టీప్లెక్స్ - ఎన్.టి.ఆర్ గార్డెన్
PVR ఇన్ ఆర్బిట్‌మాల్ - మాదాపూర్
PVR ఆర్.కె. కాంప్లెక్స్ - బంజారాహిల్స్
PVR సెంట్రల్ మాల్ - పంజాగుట్ట
PVR ఫోరం మాల్ - కూకట్‌పల్లి
INOX జి.వి.కె. మాల్ - బంజారాహిల్స్
INOX ఎం.పి మాల్ - కాచిగూడ
బిగ్‌సినిమాస్ - అమీర్‌పేట్
లియోనియో - శామీర్‌పేట్
Cinépolis మంజీరా మాల్ - కూకట్‌పల్లి
Cinépolis CCPL ఎ/సి - మల్కాజ్‌గిరి
Cinépolis మంత్రామాల్ - అత్తాపూర్
TIVOLI కాంప్లెక్స్ ఎ/సి - సికింద్రాబాద్
Cine Planet మల్టీప్లెక్స్ ఎ/సి - కొంపల్లి

మీరజ్ శాలిని శివాని - దిల్‌సుఖ్‌నగర్
ASIAN సినీస్క్వేర్ ఎ/సి - ఉప్పల్
లక్ష్మీకళ ఎ/సి - మూసాపేట్
ASIAN జిపిఆర్ ఎ/సి - కూకట్‌పల్లి
ASIAN ఎంక్యూబ్ ఎ/సి - అత్తాపూర్
ASIAN రాధిక ఎ/సి - కాప్రా
ASIAN శివగంగ - దిల్‌సుఖ్‌నగర్
Cinetown సినీటౌన్ ఎ/సి - మియాపూర్
MULTIPLEX విజయలక్ష్మి - ఎల్.బి.నగర్
ASIAN షా షహెన్‌షా ఎ/సి చింతల్
ASIAN శ్రీదేవిమాల్ - హన్మకొండ
GEETHA ASIAN ఉషాప్రసాద్ - నిజామాబాద్
INDRA స్వప్నమాల్ ఎ/సి - బీదర్

షమా ఎ/సి - జహనుమా | యాదగిరి - సంతోష్‌నగర్
ప్రియా 70 ఎ/సి - మల్లేపల్లి | సెన్సేషన్ ఇన్సోమ్నియా - ఖైరతాబాద్
శ్రీసాయిరాజా - ముషీరాబాద్ | మరియు మీ అభిమాన థియేటర్లలో

నేడే చూడండి



తెలుగు వెర్షన్

సప్తగిరి 70 ఎంఎం ఎ/సి - ఆర్.టి.సి.క్రాస్‌రోడ్స్ 11.00,2.00,6.00,9.00

శ్రీక్రిష్ణ - మహబూబ్‌నగర్ | తిరుమల - కరీంనగర్ | ఆదిత్య 70 ఎంఎం - ఖమ్మం

ఇంగ్లీష్ వెర్షన్

తారకరామ 70 ఎంఎం ఎ/సి - కాచిగూడ 11.00,2.00,6.00,9.00

ప్రసాద్ మల్టీప్లెక్స్ - ఎన్.టి.ఆర్ గార్డెన్ 12.00,2.30,5.00,10.45
పివిఆర్ ఫోరంమాల్ - కూకట్‌పల్లి 11.00,1.35,2.55,4.50,7.45,10.40
పివిఆర్ సెంట్రల్‌మాల్ - పంజాగుట్ట 11.10,1.40,5.00,10.20
పివిఆర్ ఇన్‌ఆర్బిట్‌మాల్ - మాదాపూర్ 10.30,2.25,7.40,10.30
పివిఆర్ ఆర్.కె కాంప్లెక్స్ - బంజారాహిల్స్ 1.35 & 8.00PM
ఐనాక్స్ జివికె మాల్ - బంజారాహిల్స్ 10.35,2.10,5.30,7.45,11.00
ఐనాక్స్ ఎంపి మాల్ - కాచిగూడ 10.20,3.05,8.00,10.20

సినీపోలీస్ మంజీరామాల్ - కూకట్‌పల్లి 11.30,2.10,4.55,7.40,10.20
సినీపోలీస్ మంత్రమాల్ - అంత్తాపూర్ 11.40,2.00,4.55,7.25,9.45
సినీపోలీస్ సిసిపిఎల్ - మల్కాజ్‌గిరి 12.00,2.20,4.55,7.50,9.50
బిగ్‌సినిమాస్ - అమీర్‌పేట 11.30,5.00,10.50PM
బిగ్‌సినిమాస్ లియోనియో - శామీర్‌పేట్ 12.00,5.20,10.40PM
మీరజ్ శాలినీశివాని - దిల్‌సుఖ్‌నగర్ 5.10,7.50,10.30PM
సినీప్లానెట్ ఎ/సి - కొంపల్లి 11.00AM & 10.25PM

సినీటౌన్ ఎ/సి - మియాపూర్ 11.30AM & 6.30PM
టివోలీ సినిమాస్ - సికింద్రాబాద్ 11.00AM & 4.30PM
ఏషియన్ ఎంక్యూబ్ - అత్తాపూర్ 11.00AM & 7.45PM
ఏషియన్ సినీస్క్వేర్ ఎ/సి - ఉప్పల్ 1.50 & 10.40PM
ఏషియన్ లక్ష్మీకళ సినీప్రైడ్ - మూసాపేట 2.30 & 9.20PM
ఏషియన్ శ్రీదేవి మాల్ - హన్మకొండ
ఏషియన్ గీతా ఉషాప్రసాద్ - నిజామాబాద్
ఎస్2 సినిమాస్ మల్టీప్లెక్స్ - వరంగల్


హిందీ వెర్షన్:

సంతోష్ 70 ఎంఎం - అబిడ్స్ 11.30,2.30,6.15,9.15
శ్రీరామా ఎ/సి - బహదూర్‌పుర 11.30,2.30,6.00,9.00

ఇంద్ర స్వప్న మాల్ - బీదర్ | ముక్తా ఎ2 సినిమాస్ - గుల్బర్గా | శెట్టి మల్టీప్లెక్స్ - గుల్బర్గా | మీరజ్ సినిమా - గుల్బర్గా

A WARNER BROS. PICTURES RELEASE

విజయవంతమైన 2వ వారం



శాంతి 70 ఎంఎం ఎ/సి - నారాయణగూడ 11.15,2.15,6.00,9.00

అర్జున్ 70 ఎంఎం ఎ/సి - కూకట్‌పల్లి 11.30,2.30,6.30,9.30

రాజధాని కాంప్లెక్స్ ఎ/సి - దిల్‌సుఖ్‌నగర్ 11.00,2.00,6.00,9.00

ప్రశాంత్ 70 ఎంఎ ఎ/సి - సికింద్రాబాద్ 11.00,2.00,6.00,9.00

ASIAN CINEPRIDE - మూసాపేట్ 11.15,2.30,6.15,9.30
ASIAN - కూకట్‌పల్లి 10.40,1.30,7.30,10.30
ASIAN అత్తాపూర్ 10.40,1.40,4.20,7.40,10.30
ASIAN RADHIKA కాప్రా 10.30,1.25,7.25,10.30
ASIAN దిల్‌సుఖ్‌నగర్ 11.15,6.00,9.00
ASIAN - ఉప్పల్ 10.30,1.30,4.40,7.20,10.20
ASIAN SHAH SHAHENSHAH ఎ/సి - చింతల్ 11.15,6.15
PRASADS 10.45,2.30,5.00,7.30,10.30
PVR 10.20,1.30,4.40,7.50,11.00
PVR బంజారాహిల్స్ - 10.30,7.30,11.00
PVR ఎ/సి - 10.20,1.30,7.50,11.00
PVR 10.20,11.15,1.30,4.40,7.50,10.20,11.00
INOX 11.15,1.00,4.10,7.25,10.40
INOX 10.50,12.55,4.00,7.05,10.10
Cinemax AMEERPET 10.10,4.00,7.10,10.20
Cinemax SHAMEERPET ఎ/సి - 10.50,4.30,7.10,10.30
Cinépolis 11.10,1.50,4.30,7.15,10.25
Cinépolis 10.10,1.15,4.20,7.25,10.30
Cinépolis 10.40,1.40,4.20,7.40,10.30
TIVOLI ఎ/సి - 1.20,7.00,10.15
Cine Planet కోంపల్లి 10.30,1.30,4.30,7.30,10.20
11.30,2.30,8.00,11.00
ఇసిఐఎల్ క్రాస్ రోడ్స్ 2.00,6.15,9.00
MULTIPLEX 11.00,4.30,7.30,10.00
ASIAN - హన్మకొండ 10.40,1.40,4.40,7.30,10.25
GEETHA ASIAN - నిజామాబాద్ 10.30,1.30,4.20,7.20,10.30
- వరంగల్ 12.45,3.55,7.05,10.15
ప్రతిమ - కరీంనగర్ 11.00,7.35

మహాలక్ష్మి కాంప్లెక్స్ - కొత్తపేట 11.15,2.15 PM
రాఘవేంద్ర కాంప్లెక్స్ - మల్కాజ్‌గిరి 11.15,2.15,6.15,9.15
సంపూర్ణ - వనస్థలిపురం 11.15,2.15,6.15,9.15
శ్రీదేవి - రామచంద్రాపురం 11.15,2.15,6.15,9.15
శ్రీరమణ కాంప్లెక్స్ - అంబర్‌పేట 11.00,2.00,6.00,9.00
నాగేంద్ర - కర్మన్‌ఘాట్ 12.00,3.00,7.00,10.00
రాజ్యలక్ష్మి ఎ/సి - ఉప్పల్ 11.00,2.00,6.00,9.00
రంగ 70 ఎ/సి - జీడిమెట్ల 11.00,2.00,6.00,9.00
శారద 70 ఎ/సి - కాప్రా 11.00,2.00,6.00,9.00
స్వప్న 70 ఎంఎం ఎ/సి - కాటేదాన్ 11.15,6.00,9.00
అలంకార్ - లంగర్‌హౌజ్ 11.00,2.00,6.00,9.00
సాయిరంగ - మియాపూర్ 11.00,2.00,6.00,9.00
సెన్సేషన్ ఇస్కోమ్నియ - ఖైరతాబాద్ 11.00,2.00,6.00,9.00
నర్తకి 70 ఎ/సి - అల్వాల్ 11.30,2.30,6.30,9.30
ఆరాధన ఎ/సి - తార్నాక 11.00,2.00,6.00,9.00
BR హైటెక్ - మాదాపూర్ 11.00,2.00,6.00,9.00
విజేత 70 ఎ/సి - బోరబండ 11.00,2.00,6.00,9.00
సూపర్ ఎ/సి - బాలాపూర్ 11.00,2.00,6.00,9.00
రుక్మిణి ఎ/సి - పటాన్‌చెరు 11.00,2.00,6.00,9.00
సంతోష్ - ఇబ్రహీంపట్నం 11.00,2.00,6.00,9.00
శ్రీప్రేమ ఎ/సి - తుక్కుగూడ 11.00,2.00,6.00,9.00



సంధ్య 70 ఎంఎం ఎ/సి- ఆర్.టి.సి క్రాస్ రోడ్స్ 11.00,2.00,6.00,9.00

భ్రమరాంబ - కూకట్‌పల్లి 11.15,2.30,6.15,9.30
రాజధాని కాంప్లెక్స్ - దిల్‌సుఖ్‌నగర్ 11.15,2.15,6.15,9.15

PRASADS ఎన్.టి.ఆర్ గార్డెన్స్ - 1.45,8.15
PVR మాదాపూర్ - 11.05,2.10,7.45
PVR బంజారాహిల్స్ - 10.25,4.25
PVR పంజాగుట్ట - 12.00,4.10
PVR 10.35,1.15,7.25,10.15
INOX బంజారాహిల్స్ - 4.25,10.25
INOX కాచిగూడ - 4.30,10.30
Cinemax అమీర్‌పేట్ - 10.20,5.00
Cinemax శామీర్‌పేట్ - 2.20,7.50
Cinépolis కూకట్‌పల్లి ఎ/సి - 1.55,7.30
Cinépolis మల్కాజ్‌గిరి - 11.10,5.00,10.55
Cinépolis అత్తాపూర్ ఎ/సి - 1.55,7.30
ASIAN కూకట్‌పల్లి - 1.40,7.40
ASIAN అత్తాపూర్ ఎ/సి - 1.40,7.20
ASIAN RADHIKA కాప్రా ఎ/సి - 4.40,10.40
ASIAN ఉప్పల్ - 10.50,4.30,10.30
Cine Planet కోంపల్లి - 1.25,4.15,10.15
- దిల్‌సుఖ్‌నగర్ 10.45,5.15
ఇ.సి.ఐ.ఎల్ క్రాస్ రోడ్ 11.15,6.15
MULTIPLEX ఎ/సి - 2.00,4.40,7.30
ASIAN హన్మకొండ - 1.40,7.40
GEETHA ASIAN నిజామాబాద్ - 1.30,10.20
కరీంనగర్ - 6.15,9.15
వరంగల్ - 12.40,3.45,9.20

లక్ష్మీకళ ఎ/సి - మూసాపేట 11.15,2.45,6.15,9.45
టివోలి ఎక్స్‌ట్రీమ్ - సికింద్రాబాద్ 2.00,4.50,7.40
సినీటౌన్ మల్టీప్లెక్స్ ఎ/సి - మియాపూర్ 2.15,9.45
గంగ మల్టీప్లెక్స్ ఎ/సి - దిల్‌సుఖ్‌నగర్ 2.15PM
షెహన్ షా 70 ఎ/సి - హెచ్ఎంటి చింతల్ 2.30,9.30
రాఘవేంద్ర - మల్కాజ్‌గిరి 11.152.15,6.15,9.15
శ్రీలత - రామచంద్రాపురం 11.15,2.15,6.15,9.15
శ్రీనివాస 70 ఎ/సి - ఉప్పల్ 11.00,2.00,6.00,9.00
స్వప్న 35 ఎంఎం ఎ/సి - కాటేదాన్ 11.15,2.15,6.00
జగదాంబ ఎ/సి - ఘట్‌కేసర్ 11.00,2.00,6.00,9.00
కృష్ణ సినిమా - అలియాబాద్ 11.00,2.00,6.00,9.00
సెలక్ట్ ఎ/సి - మచ్చబొల్లారం 12.00,3.00,7.00,10.00
జ్యోతి ఎ/సి - ఐడిఎ బొల్లారం 11.00,2.00,6.00,9.00
శ్రీరమణ కాంప్లెక్స్ - అంబర్‌పేట 11.00,2.00,6.00,9.00
విమల్ ఎ/సి - బాలానగర్ 11.00,2.00,6.00,9.00
శ్రీదేవి ఎ/సి - చిలకలగూడ 11.15,2.15,6.15,9.15
లక్ష్మీ కళామందిర్ ఎ/సి - అల్వాల్ 11.30,2.30,6.30,9.30
కృష్ణ సినిమా - నాగారం 11.00,2.00,6.00,9.00
ముకుంద్ ఎ/సి - మేడ్చల్ 11.00,2.00,6.00,9.00



దేవి 70 ఎంఎం ఎ/సి - ఆర్.టి.సి క్రాస్ రోడ్స్

11.00,2.15,5.45,9.15

Enjoy 4k Digital Projection & Dolby Atmos Sound System

SVC Cinemas మహాలక్ష్మి - కొత్తపేట్ 11.00,2.00,6.15,9.15

శివపార్వతి - కూకట్‌పల్లి 11.15,2.15,6.15,9.15

వెంకటాద్రి - దిల్‌సుఖ్‌నగర్ 11.15,2.15,6.15,9.15

PRASADS 1.00,3.30,8.15,10.45
PVR 11.35,2.20,7.35,10.20
PVR బంజారాహిల్స్ 1.50,7.45,11.00
PVR - పంజాగుట్ట 4.55,7.40,10.20
PVR 11.10,1.50,5.00,7.35,10.50
INOX 11.00,4.40,7.20,10.00
INOX - కాచిగూడ 10.20,5.25,9.50
BIG Cinemas AMEERPET ఎ/సి - 11.00,1.50,7.40

BIG Cinemas SHAMEERPET - శామీర్‌పేట్ 1.50,7.40
Cinépolis KUKATPALLY - కూకట్‌పల్లి 11.40,2.15,7.50
Cinépolis - 11.00,2.20,7.55,10.45
Cinépolis ATTAPUR ఎ/సి - 11.10,2.00,7.35
Cine Planet - కొంపల్లి 10.50,4.00,7.40
ఎ/సి - 11.40,2.20,7.40
T ఇ.సి.ఐ.ఎల్ 11.15,2.15,9.15
ASIAN ఉప్పల్ 11.00,4.50,7.50

ASIAN MULTIPLEX - కూకట్‌పల్లి 10.50,4.50
ASIAN - అత్తాపూర్ 4.40,10.40
ASIAN RADHIKA రాధిక - కాప్రా 1.50,7.40
MULTIPLEX HVK ఎ/సి - 11.15,4.45,10.15
ASIAN శ్రీదేవి - హన్మకొండ
GEETHA ASIAN ఎ/సి - నిజామాబాద్
SVC ప్రతిమ ఎ/సి - కరీంనగర్

లక్ష్మీకళా సినీప్రైడ్ - మూసాపేట్ 11.15,2.30,9.30
టివోలి ఎక్స్‌ట్రీమ్ - సికింద్రాబాద్ 1.50,4.30,7.10
సినీటౌన్ - మియాపూర్ 11.30,6.30,9.30
గంగ ఎ/సి - గడ్డిఅన్నారం 2.15,9.15
షెహన్ షా - హెచ్ఎంటి చింతల్ 11.30AM
స్వప్న - అబిడ్స్ 11.30,2.30,6.00,9.00
గోకుల్ - ఎర్రగడ్డ 11.15,2.15,6.15,9.15

అంబ - మెహిదీపట్నం 11.15,2.15,6.15,9.15
సెన్సేషైన్ సన్‌షైన్ - ఖైరతాబాద్ 11.00,2.00,6.00,9.00
సాయిపూజ - సూరారం 11.00,2.00,6.00,9.00

శుక్రవారం నుండి:
SVR శివశక్తి 70 ఎంఎం ఎ/సి - కాప్రా
సెలక్ట్ 70 ఎంఎం ఎ/సి - మచ్చబొల్లారం

జెమిని కాంప్లెక్స్ - వరంగల్
సుందర్ మ్యాక్స్ - ఖమ్మం
రేపటి నుండి:
సీతారామా - మణుగూరు

సాయికృష్ణ - కరీంనగర్
శ్రీనివాస - మహబూబ్‌నగర్
శుక్రవారం నుండి:
వెంకటేశ్వర - నల్గొండ

శ్రీదేవి ఎ/సి - నిజామాబాద్
కృష్ణప్రియ ఎ/సి - కోదాడ
రంగా 70 ఎ/సి - వనపర్తి
భవాని ఎ/సి - పరిగి

దుర్గా కళామందిర్ - జగిత్యాల
విశ్వరూప ఎ/సి - కొత్తగూడెం
కేజేఆర్ - భువనగిరి
బాలాజీ - సిద్దిపేట

తెలుగు ప్రేక్షకుల్ని ఫిదా చేస్తున్న BLOCKBUSTER



సుదర్శన్ 35 - ఆర్.టి.సి. క్రాస్ రోడ్స్

11.15,2.15,6.15,9.15

Enjoy 4k Digital Projection & Dolby Atmos Sound System

PRASADS 11.30,5.00,8.15
PVR - మాదాపూర్ 1.00,7.25
PVR - బంజారాహిల్స్ 4.00PM
PVR - పంజాగుట్ట 11.00AM, 7.15PM
PVR - కూకట్‌పల్లి 11.00,7.45,10.30
BIG Cinemas AMEERPET ఎ/సి - అమీర్‌పేట్ 7.30PM
Cinépolis KUKATPALLY ఎ/సి - కూకట్‌పల్లి 4.50PM
Cinépolis - మల్కాజ్‌గిరి 4.40PM
Cinépolis ATTAPUR - అత్తాపూర్ 7.35PM
TIVOLI 11.00,10.00PM
Cine Planet - కొంపల్లి 1.50,7.40PM
మీరజ్ - దిల్‌సుఖ్‌నగర్ 4.40PM
ASIAN - ఉప్పల్ 1.45,7.45

T ఇసిఐఎల్ - 2.15,9.15
INOX - బంజారాహిల్స్ 2.25,7.25
INOX ఎంపి - కాచిగూడ 4.20PM
ASIAN MULTIPLEX - కూకట్‌పల్లి 7.30PM
ASIAN - అత్తాపూర్ 1.30PM
ASIAN RADHIKA - కాప్రా 1.40,7.30
ASIAN - దిల్‌సుఖ్‌నగర్ 2.00,6.00
MULTIPLEX HVK - ఎల్‌బినగర్ 2.00,7.30
Cinetown - మియాపూర్ 2.30PM
ASIAN - హన్మకొండ - 4.50PM
GEETHA ASIAN నిజామాబాద్ - 4.40PM
ఎస్2 సినిమాస్ - 2.05,7.35

లక్ష్మీకళా సినీప్రైడ్ - మూసాపేట్ 11.30,2.30,6.15
విశ్వనాథ్ - కూకట్‌పల్లి 11.45,2.45,6.45,9.45
మెగా - దిల్‌సుఖ్‌నగర్ 11.15,2.15,6.15,9.15
శ్రీలక్ష్మి - కర్మన్‌ఘాట్ 12.00,3.00,7.00,10.00
జ్యోతి - ఆర్.సి.పురం 11.15,2.15,6.15,9.15
శ్రీసాయిరాం - మల్కాజ్‌గిరి 11.00,2.00,6.00,9.00
సుష్మ - వనస్థలిపురం 11.15,2.15,6.15,9.15
మహేశ్వరి - మహేశ్వరం 11.00,2.00,6.00,9.00

SVC ప్రతిమ - కరీంనగర్ | SVC దేవి - జనగాం | SVC రామకృష్ణ - షాద్‌నగర్

వరంగల్
రామ్ ఎ/సి - వరంగల్
అమృత - హన్మకొండ
జయశ్రీ ఎ/సి - నర్సంపేట్

ఖమ్మం
వినోద ఎ/సి - ఖమ్మం
దుర్గా ఎ/సి - కొత్తగూడెం
ఉదయ్‌భాస్కర్ - భద్రాచలం
బాలాజీ ఎ/సి - సత్తుపల్లి
సీతారామా - మణుగూరు

కరీంనగర్
తిరందాజ్ - కరీంనగర్
న్యూఅశోక - గోదావరిఖని
బాలాజీ ఎ/సి - జగిత్యాల

నిజామాబాద్
విజయ ఎ/సి - నిజామాబాద్
ప్రియా ఎ/సి - కామారెడ్డి
మహేశ్వరి - బాన్సువాడ
వెంకటేశ్వర - ఆర్మూర్
వెంకటేశ్వర - బోధన్

మహబూబ్‌నగర్
తిరుమల కాంప్లెక్స్ - మహబూబ్‌నగర్
శ్రీనివాస ఎ/సి - వనపర్తి
వెంకటేశ్వర - గద్వాల్
బాబా - నారాయణ్‌పేట్
శ్రీనివాస ఎ/సి - జడ్చర్ల
పరమేశ్వరి - కొత్తకోట

నల్గొండ
తిరుమల ఎ/సి- నల్గొండ
శ్రీనివాస - మిర్యాలగూడ
తిరుమల - సూర్యాపేట్
వసుంధర - భువనగిరి
రంగ ఎ/సి - కోదాడ

ఆదిలాబాద్
మహేశ్వరి - ఆదిలాబాద్
శ్రీనివాస - మంచిర్యాల
నారాయణ ఎ/సి - నిర్మల్

మెదక్
సీతారామ ఎ/సి- సిద్దిపేట
రుక్మిణి ఎ/సి - సంగారెడ్డి
మోహన్ -జహీరాబాద్

రంగారెడ్డి
లక్ష్మీ ఎ/సి - తాండూర్
భవాని ఎ/సి - పరిగి

మూడేళ్ల క్రితం నవంబరు 29 ఏ వారమవుతుంది?

మెంటల్ ఎబిలిటీ



Panditi Meenakshi Pavan
Senior Faculty

Competitive Exams Special


1. ఒక కోడ్ భాషలో PEACEను FEDIUగా రాశారు. అదే కోడ్‌లో FAITH ను ఎలా రాస్తారు?
ఎ) IVLEK బి) KLEVI
సి) EIKLK డి) ఏదీకాదు
2. ఒక కోడ్‌లో GENIUSను TVJOFHగా రాశారు. అదే కోడ్‌లో NATUREను ఎలా రాస్తారు?
ఎ) OBUSVF బి) FSVUBO
సి) UBOVFS డి) ఏదీకాదు
3. ఒక కోడ్‌లో GOODను 76గా రాశారు. అదే కోడ్‌లో HEARను ఎలా రాస్తారు?
ఎ) 67 బి) 58 సి) 49 డి) ఏదీకాదు
4. ఒక కోడ్‌లో STUDENTను FPWDRRRగా రాశారు. అదే కోడ్‌లో TEACHERను ఎలా రాస్తారు?
ఎ) XCUGISC బి) SCXCUGI
సి) IGUCSCX డి) ఏదీకాదు

(5 - 7) ఒక కోడ్ భాషలో
nic sac tic అంటే all are good
sac mic mec అంటే good luck people
tic mec rac అంటే all people nice
పై కోడ్ భాష ఆధారంగా కింది ప్రశ్నలకు సమాధానాలు తెలపండి.


5. sac నకు సరైన కోడ్?
ఎ) good బి) luck సి) are డి) ఏదీకాదు
6. rac నకు సరైన కోడ్?
ఎ) luck బి) nice సి) all డి) people
7. mec నకు సరైన కోడ్?
ఎ) all బి)good సి)people డి) luck
8. 10, 5.5, 6.5, 15, 64, ------
ఎ) 520 బి) 256 సి) 128 డి) 156
9. 600, 120, 30, 10, 5, ------
ఎ) 6 బి) 8 సి) 4 డి) 5
10. 68, 14, 85, 13, 93, 12, 89, ----
ఎ) 15 బి) 16 సి) 17 డి) 18
11. 5, 6, 11, 17, 28, 45, ------
ఎ) 73 బి) 75 సి) 78 డి) 81

(12 - 14) భిన్నమైన దానిని తెలపండి?


12. ఎ) LOP బి) KPO సి) TGW డి) IRM
13. ఎ) 347 బి) 819 సి) 628 డి) 529
14. ఎ) రాగి బి) తగరం సి) తుత్తినాగం డి) జింక్
15. FAME : GOCH :: KING : --------
ఎ) IPKM బి) IKMP సి) PMKI డి) ఏదీకాదు
16. గడియారంలో సమయం గం7.30నిలు అయింది. నిమిషాల ముల్లు ఈశాన్యాన్ని చూపిస్తోంది అనుకొంటే గంటల ముల్లు ఏ దిక్కును సూచిస్తుంది?
ఎ) పడమర బి) దక్షిణం సి) ఉత్తరం డి) తూర్పు
17. విజయ్ కాలేజీకి వెళ్లాలనుకొన్నాడు. అతను తన ఇంటి నుంచి బయలుదేరాడు. అతని ఇల్లు తూర్పున ఉంది. ఆ రోడ్డు కూడలికి వచ్చిన తరవాత ఎడమవైపున ఆడిటోరియం ఉంది. అతని ఇంటికి ఎదురు రోడ్డులో బ్యాంక్ ఉంది. అయితే కాలేజ్ ఏ దిశలో ఉంది?
ఎ) దక్షిణం బి) ఉత్తరం సి) పడమర డి) తూర్పు
18. ప్రశ్నార్థకం గుర్తుగల స్థానంలో వచ్చే సంఖ్యని తెలపండి?



ఎ) 260 బి) 220 సి) 280 డి) 240
19. ప్రశ్నార్థకం గుర్తుగల స్థానంలో వచ్చే సంఖ్యని తెలపండి?




ఎ) L_{100} బి) N_{80} సి) M_{60} డి) L_{120}
20. ప్రశ్నార్థకం గుర్తుగల స్థానంలో వచ్చే సంఖ్య?



ఎ) 172 బి) 186 సి) 144 డి) 196
21. ఫొటోలో ఉన్న ఒక వ్యక్తిని చూపిస్తూ అజయ్ ఇలా చెబుతున్నాడు. 'అతను నా తల్లి తండ్రికి ఏకైక కుమారుని ఏకైక సోదరి భర్తకు కుమార్తె కొడుకు'. అయితే ఫొటోలోని వ్యక్తి అజయ్‌కు ఏమవుతాడు?
ఎ) మేనమామ బి) మేల్లుడు
సి) అల్లుడు డి) సోదరుడు
22. ఫొటోలో ఉన్న వ్యక్తిని చూపిస్తూ అవినాష్ ఇలా చెబుతున్నారు. 'అతను నా తండ్రి తల్లికి ఏకైక కువారుడి సోదరి భర్త భార్యకు ఏకైక సోదరుడు.' అయితే ఫొటో లోని వ్యక్తికి అవినాష్ ఏమవుతాడు?
ఎ) అల్లుడు బి) సోదరుడు సి) తండ్రి డి) కుమారుడు
23. AA, BE, FI, OO, -------------
ఎ) EU బి) EV సి)FU డి) FV
24. AZ, CX, FT, JN, --------------
ఎ) DE బి) OF సి) FO డి)EP
25. TE, SF, QI, NN, ----------
ఎ) JU బి) KU సి) IV డి) TV
26. a - c - cbc - b - ca - cbab - a -
ఎ) babacac బి) baaabcc
సి) ababacc డి) ఏదీకాదు
27. aab - dab - cdabc - d - bc - d
ఎ) abcdc బి) bcdcd సి) cbcad డి) ఏదీకాదు
28. వికాస్ దక్షిణానికి 7మీ. నడిచిన తరవాత ఎడమ వైపునకు తిరిగి 9 మీటర్లు నడిచాడు. చివరకు మరల కుడివైపునకు తిరిగి 5మీ. నడిచాడు. అయితే ఇప్పుడు వికాస్ బయలుదేరిన స్థానం నుంచి ఎంత దూరంలో ఏ దిశలో ఉన్నాడు?
ఎ) 15 మీ నైరుతి బి) 15 మీ వాయవ్యం
సి) 15 మీ ఆగ్నేయం డి) 15 మీ ఈశాన్యం
29. ఒక వరసలో అనిల్ కుడివైపునుంచి 24వ స్థానంలోను, ఎడమవైపునుంచి 17వ స్థానంలోను ఉన్నాడు. అదే వరసలో సునీల్ ఎడమవైపు నుంచి 26వ స్థానంలో ఉంటే కుడి వైపు నుంచి సునీల్ స్థానమెంత?
ఎ) 15 బి) 18 సి) 16 డి) 19
30. ఒక వరసలో నిశాంత్ కుడివైపునుంచి 18వ స్థానంలోను, ఎడమవైపు నుంచి 13వ స్థానం లోను ఉన్నాడు. అదే వరసలో నిరంజన్ తన కుడివైపునకు 5 స్థానాలు జరిగాడు ప్రస్తుతం అతను ఎడమవైపు నుంచి 22వ స్థానంలో ఉన్నట్లయితే కుడివైపు నుంచి నిరంజన్ మొదటి స్థానం ఎంత?
ఎ) 16 బి) 14 సి) 18 డి) ఏదీకాదు
31. ఇంటర్వ్యూని నిర్వహించడానికి మేనేజింగ్ డైరెక్టర్ గం. 10 కంటే 15 నిలు ముందుగా వచ్చారు. ఈ మేనేజింగ్ డైరెక్టర్, ఛైర్మన్ కంటే 30 నిలు ముందుగా వచ్చారు. ఛైర్మన్ ఇంటర్వ్యూ సమయం కంటే 45నిలు ముందు వచ్చారు. అయితే ఆయన ఏ సమయంలో ఇంటర్వ్యూ నిర్వహించదలచారు?
ఎ) గం. 11.00ని. బి) గం. 11.02ని.
సి) గం. 11.15 ని. డి) గం. 11.30ని.
32. అజయ్‌కు అతని తల్లిదండుల పెళ్లి రోజు నవంబరు 11, 15ల మధ్య అని గుర్తు. అతని సోదరి ఆర్తికి నవంబరు 13, 17ల మధ్య అని గుర్తు. అయితే వారి తల్లి దండ్రుల పెళ్లి రోజు ఎప్పుడు?
ఎ) నవంబరు 15 బి) నవంబరు 13
సి) నవంబరు 14 డి) ఏదీకాదు
33. (36 X 1/4) of 4 ÷ 6 x 2 - 8+6ను సూక్ష్మీకరించండి?
ఎ) 36 బి) 10 సి) 42 డి) ఏదీకాదు
34. P అంటే ÷, Q అంటే x, R అంటే -, S అంటే + అయితే 36P4Q5R8S4 విలువ ఎంత?
ఎ) 41 బి) 39 సి) 45 డి) ఏదీకాదు
35. కింది వానిలో సరైన దానిని తెలపండి
ఎ) 18 ÷ 3 X 4 - 5 + 3 = 20
బి) 25 ÷ 5X 3 - 6 + 4 = 15
సి) 35 ÷ 7X 6 - 4 + 7 = 33 డి) ఏదీకాదు
36. SHIPCYS పదంలోని అక్షరాల స్థానాలను మార్చగా ఒక పాశ్చాంశం పేరు వస్తుంది. ఆ పేరులోని మొదటి అక్షరం ఏమిటి?
ఎ) H బి) P సి) I డి) ఏదీకాదు
37. కింది పదాలను నిఘంటువు ప్రకారం అమర్చిన తరవాత మధ్య ఏర్పడే పదాన్ని తెలపండి?
1. Mango 2. Music 3. Margin
4. Marble 5. Medium
ఎ) Music బి) Mango సి) Medium డి) Margin
38. ఈ రోజు నవంబరు 29 ఆదివారం. ఇది లీపు సంవత్సరమైతే మూడేళ్ల క్రితం నవంబరు 29 ఏ వారమవుతుంది?
ఎ) బుధవారం బి) గురువారం
సి) మంగళవారం డి) ఏదీకాదు
39. సెప్టెంబరు నెలలో ఏ తేదీకి ఏ వారం వస్తుందో అదే తేదీకి అదే వారం వచ్చే తదుపరి నెల ఏది?
ఎ) నవంబరు బి) డిసెంబరు
సి) జనవరి డి) ఏదీకాదు
40. గడియారంలో సమయం గం.2.30 నిలు అయితే గంటల ముల్లు, నిముషాల ముల్లు మధ్య కోణమెంత?
ఎ) 100^0 బి) 90^0 సి) 105^0 డి) ఏదీకాదు

(41-45)



పై రేఖాచిత్రంలో దీర్ఘచతురస్రం భారతీయులను, వృత్తం సైనికులను, త్రిభుజం పురుషులను సూచిస్తుంది. పై రేఖాచిత్రం ఆధారంగా కింది ప్రశ్నలకు సమాధానాలు తెలపండి

41. భారతీయులైన పురుషులను సూచించే అక్షరం?
ఎ) C బి) G సి) F డి) ఏదీకాదు
42. భారతీయ సైనికులను సూచించే అక్షరం?
ఎ) G బి) D సి) E డి) ఏదీకాదు
43. పురుషులైన భారతీయ సైనికులను సూచించే అక్షరం?
ఎ) C బి) F సి) D డి) ఏదీకాదు
44. భారతీయులను సూచించే అక్షరం?
ఎ) F బి) B సి) A డి) ఏదీకాదు
45. కేవలం సైనికులను సూచించే అక్షరం?
ఎ) B బి) D సి) E డి) ఏదీకాదు
46. అద్దంలో చూసినపుడు సమయం గం.4.20 నిలు. అయితే అసలు సమయం?
ఎ) గం.7.30ని బి) గం7.40ని
సి) గం.8.40ని డి) ఏదీకాదు

సమాధానాలు

1) ఎ	8) ఎ	15) ఎ	23) ఎ	31) ఎ	39) బి
2) బి	9) డి	16) డి	24) బి	32) సి	40) సి
3) ఎ	10) సి	17) బి	25) ఎ	33) బి	41) సి
4) సి	11) ఎ	18) బి	26) బి	34) ఎ	42) బి
5) ఎ	12) సి	19) ఎ	27) సి	35) సి	43) ఎ
6) బి	13) డి	20) సి	28) సి	36) బి	44) బి
7) సి	14) సి	21) బి	29) ఎ	37) డి	45) సి
		22) డి	30) బి	38) ఎ	46) బి

JOBS ఉద్యోగాలు

బిహెచ్ఇఎల్

భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్(బిహెచ్ఇఎల్)- టెక్నీషియన్ అప్రెంటిస్‌ల భర్తీకి ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.
మొత్తం ఖాళీలు: 310
అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ వ్యవధి: ఏడాది
క్యాంపస్: బిహెచ్ఇఎల్, ఇడిఎన్, బెంగళూరు
విభాగాలు: ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్/ ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్/ మెకానికల్/ కంప్యూటర్ సైన్స్/ సివిల్/ మెకట్రానిక్ ఇంజనీరింగ్
అర్హత: 2015 జనవరి 1 నాటికి సంబంధిత విభాగంలో డిప్లొమా పూర్తిచేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు: ఆగస్టు 1 నాటికి 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.
ఇంటర్వ్యూలు ప్రారంభమయ్యాయి.
ఇంటర్వ్యూలు పూర్తయ్యే తేదీ: ఆగస్టు 31
వేదిక: Bharath Heavy Electricals Limited, Electronics Division, Mysuru Road, Bengaluru - 560026
వెబ్‌సైట్: www. bheledn.com
www.bheldn.com

ఐఐటి మద్రాస్

మద్రాస్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి)- జూనియర్ టెక్నీషియన్ కేడర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 32
పోస్టులు - ఖాళీలు: రిజిస్ట్రార్ 1, సిస్టమ్స్ ఇంజనీర్ 1, సెక్యూరిటీ ఆఫీసర్ 1, జూనియర్ ఇంజనీర్ 3, స్టాఫ్ నర్స్ 4, జూనియర్ టెక్నీషియన్ 12, జూనియర్ అసిస్టెంట్ 10
అర్హత: కనీసం 55 శాతం మార్కులతో ఎంఇ/ ఎంటెక్(కంప్యూటర్ సైన్స్) + ఎనిమిదేళ్ల అనుభవం ఉండాలి లేదా 60 శాతం మార్కులతో బిఇ/ బిటెక్/ ఎమ్మెస్సీ(కంప్యూటర్ సైన్స్) + పదేళ్ల అనుభవం ఉండాలి.
వయసు: 27 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: రిటెన్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు ఫీజు: రూ.100
ఆన్‌లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ: సెప్టెంబరు 8
దరఖాస్తు హార్డ్ కాపీ చేరేందుకు ఆఖరు తేదీ: సెప్టెంబరు 15
చిరునామా: The Assistant Registrar, Recruitment Section, Admin. Building(First Floor), IIT Madras, Chennai - 600036
వెబ్‌సైట్: www.recruit.iitm.ac.in

డిఆర్‌డిఒ

డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డిఆర్‌డిఒ)- జూనియర్ రీసెర్చ్ ఫెలోల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ఖాళీలు: 11
అర్హత: ఫస్ట్ క్లాస్ మార్కులతో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ సైకాలజీ ఉత్తీర్ణత + నెట్ అర్హత పొంది ఉండాలి.
వయసు: 28 ఏళ్లు మించరాదు
స్టయిపెండ్: మొదటి రెండేళ్లు నెలకు రూ.25,000 మూడో ఏడాది నెలకు రూ.28,000 ఇస్తారు. హెచ్ఆర్ఏ + మెడికల్ ఫెసిలిటీస్ తోపాటు కంటింజెన్సీ గ్రాంట్ కింద ఏడాదికి రూ.15000 ఇస్తారు.
ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
ఆసక్తిగల అభ్యర్థులు తమ దరఖాస్తుతోపాటు రూ.10ల ఇండియన్ పోస్టల్ ఆర్డర్‌ను జతచేసి కింది చిరునామాకు పంపుకోవాలి.
దరఖాస్తుకు ఆఖరు తేదీ: సెప్టెంబరు 7
చిరునామా: Director DIPR, Lucknow Road, Timarpur, Delhi - 110054

గోవధ నిషేధాన్ని తెలిపే ఆర్టికల్?

ఆదేశిక సూత్రాలు

1. ఆదేశిక సూత్రాలను రాజ్యాంగ నిర్మాతలు ఏ దేశం నుంచి స్వీకరించారు?
ఎ) ఐర్లాండ్ బి) అమెరికా సి) బ్రిటన్ డి) రష్యా
2. ఆదేశిక సూత్రాల ముఖ్య లక్ష్యం?
ఎ) సామ్యవాద వ్యవస్థను ఏర్పాటు చేయడం
బి) సంక్షేమ రాజ్యస్థాపన(లేదా) శ్రేయోరాజ్య స్థాపన
సి) పెట్టుబడిదారి వ్యవస్థను రూపొందించడం
డి) కమ్యూనిస్ట్ వ్యవస్థను రూపొందించడం
3. ఆదేశిక సూత్రాలను ఐర్లాండ్ ఏ దేశం నుంచి స్వీకరించింది?
ఎ) రోమ్ బి) అమెరికా సి) స్పెయిన్ డి) రష్యా
4. ఆదేశిక సూత్రాలను రాజ్యాంగంలో ఎక్కడ పొందుపరిచారు?
ఎ) రెండో భాగం 5 నుంచి 11 ఆర్టికల్ వరకు
బి) మూడో భాగం 12 నుంచి 35 ఆర్టికల్ వరకు
సి) నాలుగో భాగం 36 నుంచి 51 ఆర్టికల్ వరకు
డి) 4(ఎ) భాగం, 51(ఎ) ఆర్టికల్
5. ప్రభుత్వ విధానాలను రూపొందించడం, వాటిని అమలులో వేటిని ప్రాథమికాలుగా భావిస్తారు?
ఎ) ప్రాథమిక హక్కులు బి) ప్రాథమిక విధులు
సి) ఆదేశిక సూత్రాలు డి) ఏదీకాదు
6. ఆదేశిక సూత్రాలకు చట్ట సంరక్షణ లేదు, వీటిని కోర్టుల ద్వారా అమలు పరచడానికి వీలు లేదు అని తెలిపే అధికరణం?
ఎ) 36వ బి) 37వ సి) 38వ డి) 39వ
7. మన రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు వేటి ప్రభావ ఫలితం?
ఎ) సామ్యవాద భావాలు బి) ప్రాథమిక హక్కులు
సి) ప్రాథమిక విధులు డి) పైవన్నీ
8. మన రాజ్యాంగ పీఠికలో 'సామ్యవాద' అనే పదాన్ని ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చారు?
ఎ) 1956, 7వ రాజ్యాంగ సవరణ
బి) 1976, 42వ రాజ్యాంగ సవరణ
సి) 1978, 44వ రాజ్యాంగ సవరణ
డి) 2002, 86వ రాజ్యాంగ సవరణ
9. సామ్యవాదాన్ని అమలుచేయడానికి రాజ్యాంగం లో పొందుపరిచిన అంశాలు?
ఎ) విధివిధానాలు బి) ప్రాథమిక విధులు
సి) ప్రాథమిక హక్కులు డి) ఆదేశిక సూత్రాలు
10. ఆదేశిక సూత్రాలను ఏ ప్రభుత్వమైనా విస్మరిస్తే వారు ఎన్నికల కాలంలో ప్రజల ముందు జవాబుదారిగా నిలవాల్సి ఉంటుందని వ్యాఖ్యానించింది?
ఎ) గాంధీ బి) నెహ్రూ సి) పటేల్
డి) డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్
11. ఆదేశిక సూత్రాలు రాజ్యాంగ ప్రవేశికలో ఉదహరించిన ఆశయాలను పోలి ఉంటాయని అన్నది?
ఎ) డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ బి) బి.ఎన్.రావు
సి) ఎన్.గోపాలస్వామి డి) గాంధీజీ
12. ఆదేశిక సూత్రాలు శాసన వ్యవస్థకు కరదీపం వంటిదని పేర్కొనది?
ఎ) డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ బి) ఎన్.గోపాలస్వామి
సి) ఎం.సి.సెతల్వాడ్ డి) ఎవరూ కాదు
13. ఆదేశిక సూత్రాలను వాస్తవమైన మానసిక ప్రవృత్తుల చెత్తకుండీ అని ఎవరు అన్నారు?
ఎ) ఎం.సి.సెతల్వాడ్ బి) కె.ఎం.మున్షీ
సి) ఎం.సి.చాగ్లా
డి) ఎన్.గోపాలస్వామి అయ్యంగార్
14. భారత ప్రభుత్వం నిర్దేశిక నియమాలను నిజాయతీగా అమలుచేస్తే భారతదేశం ఒక భూతల స్వర్గం అవుతుందని పేర్కొనది?
ఎ) గాంధీ బి) ఎం.సి.చాగ్లా
సి) అంబేద్కర్ డి) ఎం.సి.సెతల్వాడ్
15. బలహీనవర్గాల విద్య, ఆర్థిక స్థితిగతులు మెరుగుదల కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని తెలిపే నిబంధన?
ఎ) 44వ బి) 45వ సి) 46వ డి) 47వ
16. ఆదేశిక సూత్రాల్లో ఏ అధికరణం గ్రామపంచా యతీల ఏర్పాటును సూచిస్తుంది?
ఎ) 40 బి) 41 సి) 42 డి) 43
17. స్త్రీ, పురుషులకు సమాన పనికి సమాన వేతనం కల్పించాలి అని ఏ అధికరణం తెలుపుతుంది?
ఎ) 38 బి) 39 సి) 39(డి) డి) 39(ఇ)
18. రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు ఏ రాష్ట్రానికి వర్తించవు?
ఎ)జమ్మూకశ్మీర్ బి) అరుణాచల్‌ప్రదేశ్
సి) సిక్కిం డి) అస్సాం
19. గోవధను నిషేధించిన రాష్ట్రాలు?
ఎ) ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్
బి) ఆంధ్రప్రదేశ్, కర్ణాటక
సి) తమిళనాడు, జమ్మూకశ్మీర్
డి) మహారాష్ట్ర, తెలంగాణ
20. గోవధ నిషేధాన్ని తెలిపే ఆర్టికల్?
ఎ) 46వ బి) 47వ సి) 48వ డి) 49వ



కొమ్ము సుందర్‌రాజు
పాలిటీ ఫ్యాకల్టీ

జనరల్ స్టడీస్ - ఇండియన్ పాలిటీ

21. మత్తుమందులు, మత్తు పానీయాలను నిషేధించి ప్రజారోగ్యాన్ని సంరక్షించాలి అని తెలిపే అధికరణం?
ఎ) 39వ బి) 47వ సి) 48వ డి) 50వ
22. సంపూర్ణ మద్యపాన నిషేధం అమల్లో ఉన్న రాష్ట్రం?
ఎ) ఆంధ్రప్రదేశ్ బి) కర్ణాటక
సి) తెలంగాణ డి) గుజరాత్
23. ఒకే శిక్షాస్మృతి అమల్లో ఉన్న రాష్ట్రం?
ఎ) ఆంధ్రప్రదేశ్ బి) కేరళ సి) గోవా డి) తెలంగాణ
24. కార్మికులకు కనీస వేతనం, కనీస పనిగంటలు కల్పించాలని తెలిపే అధికరణం?
ఎ) 41వ బి) 42వ సి) 43వ డి) 44వ
25. మహిళలకు ప్రసూతి సౌకర్యం కల్పించాలని తెలిపే అధికరణం?
ఎ) 42వ బి) 43వ సి) 44వ డి) 45వ
26. దేశంలోని పౌరులందరికీ ఒకే శిక్షాస్మృతిని అమలు చేయాలని తెలిపే అధికరణం?
ఎ) 40వ బి) 44వ సి) 50వ డి) ఏదీకాదు
27. ఆరేళ్లలోపు బాలబాలికలకు అందించే బాలబడి విద్యను ఏ రాజ్యాంగ సవరణ ద్వారా 45వ అధికరణంలో చేర్చారు?
ఎ) 1976, 42వ రాజ్యాంగ సవరణ
బి) 1978, 44వ రాజ్యాంగ సవరణ
సి) 1956, 7వ రాజ్యాంగ సవరణ
డి) 2002, 86వ రాజ్యాంగ సవరణ
28. చారిత్రక కట్టడాలను, ప్రదేశాలను సంరక్షిం చాలని, జాతీయ వస్తువులను పరిరక్షించాలని ఏ అధికరణం తెలుపుతుంది?
ఎ) 48వ బి) 49వ సి) 50వ డి) 51వ
29. ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఆదేశిక సూత్రాల్లో అదనపు సూత్రాలను చేర్చారు?
ఎ) 1976, 42వ రాజ్యాంగ సవరణ
బి) 1978, 44వ రాజ్యాంగ సవరణ
సి) 2001, 85వ రాజ్యాంగ సవరణ
డి) 2002, 86వ రాజ్యాంగ సవరణ
30. యువతీయువకులు, బాలబాలికలు దురల వాట్లకు లోనుకాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ వహించాలి అని తెలిపే నిబంధన?
ఎ) 39(ఎ) బి) 39(ఇ) సి) 39(ఎఫ్) డి) 39వ
31. రాజ్యాంగంలో ఏ అధికరణం నిరుద్యోగ భృతిని కల్పించాలని తెలుపుతుంది?
ఎ) 40వ బి) 41వ సి) 42వ డి) 43వ
32. వృద్ధాప్య పెన్షన్ ఏ అధికరణం ప్రకారం కల్పించాలి?
ఎ) 40వ బి) 41వ సి) 42వ డి) 43వ
33. ఆంధ్రప్రదేశ్‌లో వృద్ధాప్య పెన్షన్‌ను కల్పించిన మొదటి ముఖ్యమంత్రి?
ఎ) కోట్ల విజయభాస్కర్‌రెడ్డి బి) నీలం సంజీవరెడ్డి
సి) వై.ఎస్.రాజశేఖరరెడ్డి డి) ఎన్.టి.రామారావు
34. ఆదేశిక సూత్రాలకు సంబంధించి ఆర్టికల్ 41లో లేనిది?
ఎ) ఆశ్రయ హక్కు బి) పని హక్కు
సి) విద్య హక్కు
డి) ప్రభుత్వ సహాయ హక్కు
35. ప్రపంచ శాంతికి కృషి చేయడం, అంతర్జాతీయ శాంతిభద్రతలను పెంపొం దించుకోవాలని తెలిపే అధికరణం?
ఎ) 50వ బి) 51వ సి) 51(ఎ) డి) ఏదీకాదు
36. పేదలకు ఉచిత న్యాయసహాయం గురించి తెలిపే అధికరణం?
ఎ) 38వ బి) 39వ సి) 39(ఎ) డి) 43(ఎ)
37. యుపిఎ ప్రభుత్వం ఏ అధికరణం ప్రకారం 100 రోజుల ఉపాధి హామీ పథకాన్ని కల్పించింది?
ఎ) 41వ బి) 42వ సి) 43వ డి) 44వ
38. వెట్టిచాకిరి నిరోధక చట్టాన్ని ఎప్పుడు రూపొందించారు?
ఎ) 1973 బి) 1974 సి) 1975 డి) 1976
39. నిరుద్యోగ భృతిని అందిస్తున్న రాష్ట్రాలు?
ఎ) పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్
బి) ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
సి) కర్ణాటక, తమిళనాడు డి) మహారాష్ట్ర, బీహార్
40. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వికలాంగులకు ఎంత పెన్షన్ ఇస్తున్నారు?
ఎ) రూ.500 బి) రూ.1000
సి) రూ.1200 డి) రూ.1500
41. వికలాంగులకు భృతిని కల్పిస్తున్న రాష్ట్రాలు?
ఎ) ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, సిక్కిం
బి) మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, హర్యాన
సి) గోవా, కేరళ, నాగాలాండ్ డి) పైవన్నీ
42. నిర్దేశిక నియమాలు రాజ్యాంగానికి ప్రాణవాయువు వంటిది అని అన్న దౌత్యవేత్త, న్యాయకోవిదుడు ఎవరు?
ఎ) ఎల్.ఎం.సింఘ్వి బి) కె.టి.షా
సి) ఎం.సి.సెతల్వాడ్ డి) ఎవరూ కాదు
43. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఆదేశిక సూత్రాలకు ప్రాథమిక హక్కుల కంటే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు?
ఎ) 1956, 7వ రాజ్యాంగం సవరణ
బి) 1976, 42వ రాజ్యాంగ సవరణ
సి) 1978, 44వ రాజ్యాంగ సవరణ
డి) 2002, 86వ రాజ్యాంగ సవరణ
44. యాజమాన్యంలో కార్మికులకు భాగస్వామ్యం కల్పించాలని తెలిపే అధికరణం?
ఎ) 39వ బి) 39(ఎ) సి) 43(ఎ) డి) 48(ఎ)
45. ఆదేశిక సూత్రాలను మూడు రకాలుగా వర్గీకరించిన పరిపాలన శాస్త్రవేత్త?
ఎ) ఎం.పి.శర్మ బి) జి.ఎన్.జోషి
సి) ఎ, బి డి) ఎవరూ కాదు
46. అడవులు, అటవీ జంతువుల సంరక్షణకు ప్రభుత్వం తగు చర్యలు చేపట్టాలని తెలిపే అధికరణం?
ఎ) 39(ఎ) బి) 43(ఎ) సి) 48(ఎ) డి) 50
47. వ్యవసాయం, పశుగణాభివృద్ధిని శాస్త్రీయ పద్ధతుల్లో అభివృద్ధి చేయాలని తెలిపే అధికరణం?
ఎ) 48వ బి) 48(ఎ)వ సి) 49వ డి) 50వ
48. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పౌరులకు పౌష్టికాహారం అందించాలని ఏ అధికరణం తెలుపుతుంది?
ఎ) 46వ బి) 47వ సి) 48వ డి) 49వ

సమాధానాలు

1) ఎ	8) బి	15) సి
2) బి	9) డి	16) ఎ
3) సి	10) డి	17) సి
4) సి	11) ఎ	18) ఎ
5) సి	12) సి	19) ఎ
6) బి	13) డి	20) సి
7) ఎ	14) బి	21) బి

22) డి	31) బి	40) డి
23) సి	32) బి	41) ఎ
24) సి	33) డి	42) ఎ
25) ఎ	34) ఎ	43) బి
26) బి	35) బి	44) సి
27) డి	36) సి	45) సి
28) బి	37) ఎ	46) సి
29) ఎ	38) సి	47) ఎ
30) సి	39) ఎ	48) బి

అడ్మిషన్స్

బిఐఆర్‌ఇడి

హైదరాబాద్ రాజేంద్ర నగర్‌లోని బ్యాంకర్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ అండ్ ఎంట్రప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్ (బిఐఆర్‌ఇడి)- గ్రామీణ యువకుల కోసం ఉచిత స్వయం ఉపాధి శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తోంది.
శిక్షణాంశాలు: మొబైల్ సర్వీసింగ్/ యంయస్ ఆఫీస్/ అడ్వాన్స్‌డ్ కంప్యూటర్ నెట్‌వర్కింగ్ / ఎలక్ట్రీషియన్ & వ్యవసాయ పంపుసెట్ రిపెయిర్
అర్హత: శిక్షణాంశాన్ని అనుసరించి పదోతరగతి/ ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 19 నుంచి 30ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపికైన అభ్యర్థులకు ఉచిత భోజన, వసతి సౌకర్యాలను కల్పిస్తారు.
శిక్షణ కార్యక్రమాల తేదీలు: సెప్టెంబరు 13 నుంచి నవంబరు 7 వరకు
ప్రస్తుతం చదువు కొనసాగిస్తున్నవారు, బిఇడి/ ఇంజనీరింగ్/ ఎంబిఏ/ ఎంసిఏ పూర్తిచేసినవారు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు దరఖాస్తుకు అనర్హులు.
వెబ్‌సైట్: www.bired.org

ఉద్యోగాలు

ఐటిబిపిఎఫ్

ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్(ఐటిబిపిఎఫ్)- సబ్ ఇన్‌స్పెక్టర్ (ఓవర్‌సీర్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ఖాళీలు: 21(పురుషులకు 18, మహిళలకు 3 పోస్టులు కేటాయించారు)
వయసు: సెప్టెంబరు 22 నాటికి 20 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి
అర్హత: మెట్రిక్యులేషన్ + డిప్లొమా(సివిల్) ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక: రిక్రూట్‌మెంట్ టెస్ట్, మెడికల్ ఎగ్జామ్ ద్వారా
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: ఆగస్టు 23 నుంచి
ఆన్‌లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ: సెప్టెంబరు 22
వెబ్‌సైట్: www.recruitment.itbpolice.nic.in

పారదీప్ పోర్ట్ ట్రస్ట్

పారదీప్ పోర్ట్ ట్రస్ట్ - కాంట్రాక్ట్ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది
ఖాళీలు: 8
పోస్టులు: చీఫ్ మేనేజర్ 4, సీనియర్ మేనేజర్ 2, మేనేజర్ 2
విభాగాలు: ఇన్ఫర్మేషన్/ కమ్యూనికేషన్ & ట్రేడ్ ఫెసిలిటేట్/ఎన్విరాన్‌మెంట్ & సేఫ్టీ/ బిజినెస్ డెవలప్‌మెంట్ & ట్రేడ్ ప్రమోషన్/ కార్పొరేట్ రిలేషన్ & కమ్యూనికేషన్స్
దరఖాస్తుకు ఆఖరు తేదీ: సెప్టెంబరు 19
చిరునామా: Secretary, Paradip port Trust, Administrative Building, Paradip - 754142, Jagatsinghpur Dt, Odisha
వెబ్‌సైట్: www.paradipport.gov.in

నీతి ఆయోగ్

నేషనల్ ఇన్‌స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్‌ఫార్మింగ్ ఇండియా ఆయోగ్ (నీతి ఆయోగ్)- కింది పోస్టుల భర్తీకోసం దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 173
పోస్టులు - ఖాళీలు: అడ్వైజర్/ సీనియర్ అడ్వైజర్ 7, జాయింట్ అడ్వైజర్(ఫ్లెక్సీ పూల్) 19, డిప్యూటీ అడ్వైజర్(ఫ్లెక్సీ పూల్) 19, సీనియర్ రీసెర్చ్ ఆఫీసర్ 28, రీసెర్చ్ ఆఫీసర్(ఫ్లెక్సీ పూల్) 28, ఎకనామిక్ ఆఫీసర్ (ఫ్లెక్సీ పూల్)28, ఎకనామిక్ ఆఫీసర్ 44
అర్హత: పోస్టును అనుసరించి పీజీ/ ఎంబిబిఎస్
వయసు: 26 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి
ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్టు 25, 2017
వెబ్‌సైట్: www.niti.gov.in

కన్నుల పండువగా శివార్చన


శివార్చనలో పాల్గొన్న భక్తులు

కోరుట్ల: పట్టణంలోని ఆంజనేయ స్వామి దేవాలయంలో మంగళవారం శివార్చనను కన్నుల పండువగా నిర్వహించారు. శ్రావణ మాసపు రుద్రాభిషేక మహోత్సవాల్లో భాగంగా ఆలయంలో పలు ప్రత్యేక పూజలు జరిగాయి. సామూహిక రుద్రాభిషేకాలు, శాంతి హోమం, రుద్రార్చన, అన్నదానం కార్యక్రమాలను నిర్వహించారు. మహిళలు గౌరీ దేవీకి ఒడి బియ్యం సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు రాము శర్మ, ఆలయ కమిటీ అధ్యక్షుడు అల్లాడి ప్రవీణ్, నాయకులు తాటికొండ ఆంజనేయులు, చిదురాల వినోద్, కంఠాల భాస్కర్, భక్తులు పాల్గొన్నారు.

కొండగట్టులో భక్తుల రద్దీ


క్యూలో భక్తులు

మల్యాల : ప్రముఖ పుణ్య క్షేత్రం కొండగట్టు శ్రీఆంజనేయ స్వామి సన్నిధానం మంగళవారం భక్తులతో సందడిగా మారింది. శ్రావణ మాసం ముగిసినప్పటికీ వేలాదిగా భక్తులు కొండగట్టుకు వచ్చి శ్రీ స్వామివారిని దర్శించుకున్నారు. బేతాళుడు, శ్రీరాముల వారి వద్ద మొక్కులు తీర్చుకున్నారు. ఆలయంలో అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఆలయ ఈవో అమరేందర్, ఏఈవో శ్రీనివాస్ పర్యవేక్షించారు.

ధర్మపురిలో శ్రావణమాసం ముగింపు

ధర్మపురి: శ్రావణ మాసం ముగింపు సందర్భంగా ధర్మపురి క్షేత్రంలో గోపాల కాల్వలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. లోక క్షేమార్థం ఏటా నిర్వహించే విధంగా ఉదయం వేళలో ప్రముఖ వ్యాపారీ చాడ గంగన్న కుటుంబ సభ్యులు స్థానిక శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి (యోగ, ఉగ్ర), శ్రీరామ లింగేశ్వర స్వామి వారలకు అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం ఉగ్ర నారసింహుని ఆలయంలో ఆర్యవైశ్యులు, భక్తులు భజనా కార్యక్రమాలు నిర్వహించారు. మధ్యాహ్నం ఆర్యవైశ్యులు, భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో పాటలు పాడుతూ గోదావరి నది వరకు ఊరేగింపు జరిపారు. దారి పొడవున ఆర్యవైశ్య మహిళల కోలాట నృత్య ప్రదర్శన ఎంతో ఆకట్టుకుంది. అనంతరం వ్యాపారీ చాడ గంగన్న ఆధ్వర్యంలో వేయి మంది భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వాహణాధికారి, సహాయ కమీషనర్ నాయిని సుప్రియ, పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు మురికి శ్రీనివాస్, సర్పంచ్ సంగి సత్యమ్మ, ధర్మపురి పీఏసీఎస్ చైర్మన్ బాదినేని రాజేందర్, దేవస్థానం చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి, వైస్ ఎంపీపీ అయ్యోరు రాజేష్‌కుమార్, పట్టణ ఆర్యవైశ్య, వర్తక, లయన్స్ క్లబ్ సంఘాల అధ్యక్షులు మురికి శ్రీనివాస్, అక్కెనపెల్లి రాజేందర్, జక్కు రవీందర్, మహిళా అధ్యక్షురాలు గందె పద్మ, మాజీ అధ్యక్షులు అక్కెనపల్లి మురళీధర్, కోశాధికారి రంగ శంకరయ్య, ధర్మకర్తలు మురికి భాగ్యలక్ష్మి, ఇనుగంటి వేంకటేశ్వర్‌రావు, అక్కెనపెల్లి సునీల్‌కుమార్, సాయిని శ్రీనివాస్, మామిడి లింగన్న, గునిశెట్టి రవీందర్, ఇనుగంటి వినోద్‌రావు, సాయిని సత్యనారాయణ, బొల్లం హరి, గునిశెట్టి కోటయ్య, ముత్యపు రమేష్, జక్కు దేవేందర్, రాయంచు నాగయ్య, కొండ రవి, చాడ శ్రీనివాస్, వెంకటరమణ పాల్గొన్నారు.


ఆలయంలో భజనా కార్యక్రమాలు నిర్వహిస్తున్న భక్తులు



మొక్కలు నాటి వాటిని బతికించాలి

- లక్ష్యంతో ముందుకెళ్లినప్పుడే హరితహారం విజయవంతం
- జగిత్యాల ఎస్పీ అనంతశర్మ


మొక్కలు నాటుతున్న ఎస్పీ అనంతశర్మ

రాయికల్: మనం ఎన్ని మొక్కలు నాటామన్నది ముఖ్యం కాదని నాటిన మొక్కలు ఎన్ని బతికాయన్నది ముఖ్యమని నాటిన ప్రతీ మొక్కను బతికించాలని జగిత్యాల ఎస్పీ అనంతశర్మ అన్నారు. మండలంలోని రామాజీపేట గ్రామంలో రాయికల్ పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో భాగంగా మంగళవారం మొక్కలు నాటారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఆరోగ్యాన్నిచ్చే ప్రాణవాయువును అందించి ప్రాణాలు నిలపడమే కాకుండా పర్యావరణాన్ని కాపాడుతూ కాలుష్యాన్ని నివారిస్తూ మానవ మనుగడకు చెట్లు ఎంతో దోహదం చేస్తున్నాయన్నారు. మొక్కలు పెంచడం ద్వారా వర్షాలు విస్తారంగా కురుస్తాయని తద్వారా నీటి ఇబ్బందులు తొలగి రైతులకు, ప్రజలకు సాగు, తాగు నీటి సమస్యలు తీరతాయన్నారు. నాటిన మొక్కలను కాపాడటం బాధ్యతగా తీసుకోవాలని హరిత తెలంగాణాలో ప్రతీ ఒక్కరూ భాగస్వాములై మొక్కలు నాటి లక్ష్యాన్ని పూర్తిచేయాలన్నారు. మొక్కలను ఐదేళ్ల పాటు కన్నబిడ్డల వలే కాపాడితే అవి తరువాత మనల్ని కాపాడతాయన్నారు. అనంతరం రాయికల్‌కు చెందిన విశ్వశాంతి, కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థులు ప్రదర్శించిన పలు ప్రదర్శనలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పడాలపూర్ణిమ తిరుపతి, జగిత్యాల రూరల్‌సిఐ శ్రీనివాస్‌చౌదరి, రేంజ్ అధికారి నరేంధర్ రావు, సర్పంచ్ వాసరిరవి, ఎంపీటీసీ బెజ్జంకి మోహన్, ఏపిఎం శ్రీనివాస చక్రవర్తి, మండల విద్యాధికారి శ్యాంసుందరాచారి, పాఠశాలల కరస్పాండెంట్లు మచ్చగంగాధర్, తిరుపతిరావు, శ్రీనిధి, ప్రణుతి కళాశాలల నిర్వాహకులు, గ్రామ యువకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.



ముంచుకొచ్చిన ముప్పు..

- ఎస్సారెస్పీ ఆయకట్టు రైతులకు కష్టాలు
- ఒక్కోయేడు ఒక్క పంటకు కూడా అందని సాగునీరు
- సుప్రీం కోర్టు జోక్యంతో కాస్త ఉపశమనం

ఆంధ్రజ్యోతి, జగిత్యాల : రెండు పంటలకు నీరందించిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి నీరు ఎప్పుడు వస్తుందా అని రైతులు ఎదురు చూసే పరిస్థితి వచ్చింది. ఎగువన గోదావరిపై ప్రాజెక్టులు నిర్మించ డంతో ఎస్సారెస్పీలోకి నీరు రావడం లేదు. వర్షాలు కురిసినా ప్రాజెక్ట్‌లోకి నీరు రాక ఒక్కోమారు ఒక్క పంటకు కూడా అందలేదు. సుప్రీంకోర్టు చొరవ తీసుకోవడంతో యేటా ఆరు మాసాల పాటు గేట్లు తెరుస్తున్నా నిల్వ నీరు లేక నారుమడులకు కూడా సరిపోవడం లేదు.


బాబ్లీ ప్రాజెక్టు

ఎస్సారెస్పీ ఎగువన 12 ప్రాజెక్ట్‌లు

శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నిర్మాణం 1963లో ప్రారంభమైనప్పటికీ, 1975 నుంచి పూర్తి స్థాయిలో నీటి సరఫరా చేశారు. మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా త్రయంబకేశ్వర్ వద్ద జన్మించిన గోదావరి మొత్తం 1465 కి.మీ. ప్రవహిస్తుంది. మహారాష్ట్రలో 694 కి.మీ., తెలంగాణలో 650 కి.మీ. ఆంధ్రప్రదేశ్‌లో 114 కి.మీ. ప్రవహిస్తుంది. 1980 జూలై 7న ఇచ్చిన ట్రిబ్యునల్ ప్రకారం మహారాష్ట్ర 888.90 టీఎంసీలు గోదావరి నీటిని వాడుకోవాల్సి ఉండగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 1172.78 టీఎంసీలు వాడుకోవాల్సి ఉంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ సామర్థ్యం 112 టీఎంసీ(1091 అడుగులు)లతో నిర్మించారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ 90.31 టీఎంసీల నీటిని నిల్వ చేసే పరిస్థితి ఉంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ఎగువన 11.4 టీఎంసీలు నిల్వ చేసే విష్ణుపురి ప్రాజెక్ట్ ఉండగా, జైక్వాడ్ ప్రాజెక్ట్ దిగువన 12 ప్రాజెక్ట్‌లను నిర్మించారు. అప్పేగావ్(0.24 టీఎంసీలు), హిరోడ్‌పూర్, జోగ్లాదేవి(0.32 టీఎంసీలు), ముంగ్రోల్(0.83 టీఎంసీలు), రాజా తక్లీ(0.82 టీఎంసీలు), ధాలేగావ్(0.42 టీఎంసీలు), ముగ్ధల్(0.36 టీఎంసీలు), మూలీ(0.32 టీఎంసీలు), లోనీ సావంగి (1.00 టీఎంసీ), డిగ్రాస్(1.70 టీఎంసీలు), అందూరా(0.32 టీఎంసీలు), బాబ్లీ(2.74 టీఎంసీలు) ప్రాజెక్ట్‌లు నిర్మించారు. నిజానికి ఈ 12 ప్రాజెక్ట్‌ల సామర్థ్యం 9.08 టీఎంసీలే కలిగి ఉన్నప్పటికీ లిఫ్ట్‌ల ద్వారా పెద్ద ఎత్తున నీటిని తరలిస్తున్నారు. ఈ విషయంలోనే అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర సర్కార్‌తో గొడవకు దిగింది.

మహారాష్ట్రకు అనుకూలంగానే కోర్టు తీర్పు...

శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ఎగువ భాగంలో మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ధర్మాబాద్ సమీపంలోని గోదావరి నదిపై అక్కడి ప్రభుత్వం బాబ్లీ ప్రాజెక్ట్ నిర్మించింది. దీనికి గేట్లు అమర్చడంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి నీరు రాకుండా పోతోందని పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. రెండు రాష్ట్రాల మధ్య జల వివాదం జరుగడంతో ఈ సమస్యపై అప్పట్లో సుప్రీంకోర్టులో కేసు వేశారు. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్(ఉమ్మడి) రాష్ట్రాల వాదనలు విన్న సుప్రీంకోర్టు 2013 ఫిబ్రవరిలో మహారాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పునిచ్చింది. దీని ప్రకారం జూలై 1 నుంచి బాబ్లీ గేట్లు 4 మాసాల పాటు ఎత్తివేయాలని, అక్టోబర్ 28న మూసివేయాలని ఆదేశించింది. ఎగువ ప్రాంతంలో నిలిచిపోయిన నీటిని మార్చి 1న బాబ్లీ ప్రాజెక్ట్ నుంచి శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో పేర్కొంది. అప్పటి నుంచి జూలై 1న గేట్లు తెరిచి నాలుగు మాసాల పాటు నీటిని వదులుతున్నారు. ముగ్గురు సభ్యులు గల కమిటీ దీనిని పర్యవేక్షిస్తుంది.

ఎగువన ప్రాజెక్ట్‌ల నిర్మాణంతో ఆయకట్టు తగ్గింది..

బొడ్డు లక్ష్మణ్, ఎస్సారెస్పీ మాజీ చైర్మన్, జగిత్యాల



శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ఎగువ ప్రాంతంలో మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన ప్రాజెక్ట్‌ల వల్ల ఆయకట్టు తగ్గింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు బాబ్లీ గేట్లు ఎత్తుతున్నా అందులో నీరు నిల్వ లేకపోవడం వల్ల ఇన్‌ఫ్లో రావడం లేదు. ఒకప్పుడు వర్షాలు బాగా కురియడంతో ప్రాజెక్ట్‌లో పుష్కలంగా నీరు ఉండేది. వర్షాభావ పరిస్థితుల వల్ల ఆయకట్టు రైతుల పరిస్థితి రోజురోజుకు ఇబ్బందికరంగా మారింది.

జాడ లేని నీరు



శ్రీరాంసాగర్ ఎగువ ప్రాంతంలో మహారాష్ట్ర సర్కార్ కట్టిన ప్రాజెక్ట్‌ల వల్ల శ్రీరాంసాగర్ ఉనికి కోల్పోయే పరిస్థితి వచ్చింది. జైక్వాడ్ ప్రాజెక్ట్ దిగువన ధర్మాబాద్ మధ్య ప్రాంతంలో ఉన్న గోదావరి ప్రాంతంపై మహారాష్ట్ర ప్రభుత్వం 12 ప్రాజెక్ట్‌లను నిర్మించింది. పెద్ద మొత్తంలో లిఫ్ట్‌లను ఏర్పాటు చేసి నీటిని తోడేస్తుండటంతో ప్రాజెక్టులోకి నీరు రాలేదు. ప్రాజెక్ట్ నుంచి పూర్తి స్థాయిలో 1975 నుంచి నీటిని విడుదల చేశారు. 1985లో, 1986లో, 1987లో, 1988లో వరుసగా ప్రాజెక్ట్‌లో నీరు లేక ఇబ్బందికర పరిస్థితులు వచ్చాయి. ఆ తర్వాత 1993, 1994, 1995లో కూడా వరుసగా మూడేళ్లు వర్షాభావ పరిస్థితులతో ప్రాజెక్ట్ నుంచి పంటలకు నీరు విడుదల కాలేదు. ఇలాంటి పరిస్థితే మరోమారు 1998, 2005లో కూడా ఎదురైంది. ఆ తర్వాత 2013, 2014, 2015లో కూడా వరుసగా శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో నీరు లేక పంటలకు సాగునీరు అందలేదు. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ద్వారా మొదటి దశ కింద 9,68,640 ఎకరాలకు 106.95 టీఎంసీల నీరు అందించాలని నిర్ణయించారు. నిజామాబాద్ జిల్లాలోని లక్ష్మికాలువ కింద 21,866 ఎకరాలు, కాకతీయ కాలువ కింద 11,024 ఎకరాలు, ఆదిలాబాద్ జిల్లాకు సరస్వతి కాలు వ ద్వారా 34,967 ఎకరాలు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు కాకతీయ కాలువకు 5,36,328 ఎకరాలు, వరంగల్ జిల్లాకు కాకతీయ కాలువ ద్వారా 3,64,078 ఎకరాలకు సాగునీరు అందించాలని నిర్ణయించారు. కానీ ఎగువ ప్రాంతంలో మహారాష్ట్ర ప్రభుత్వం కట్టిన ప్రాజెక్ట్‌లకు తోడు వర్షాభావ పరిస్థితుల వల్ల 7 లక్షల నుంచి 8 లక్షల ఎకరాలకు మాత్రమే నీరందింది.



పత్తిలో యాజమాన్య పద్ధతులు

శంకరపట్నం: రెండు రోజులుగా భారీ వర్షాలు కురిసాయి. వర్షాలతో పంటలు దెబ్బతింటాయి. ప్రస్తుతం పత్తి పంట కు ఈ వర్షం ఉపయోగపడుతుంది. ఈ పదను 20 రోజుల వరకు పంటకు సరిపోతుందని మానకొండూర్ ఏడీఏ శ్రీనివాస్ తెలిపారు.

● తక్షణం చేపట్ట వలసిన చర్యలు:

1) అంతర కృషి చేయాలి: పత్తి చేనులో ముందుగా కలుపు తీసివేయ్యాలి. ఒక వేళ పదను ఎక్కువగా వుండి గుంటకలు లేదా మనుషుల ద్వారా కలుపు తీయ లేని ప రిస్థితిలో రసాయన కలుపు నివారణ మందు పిచికారీ చే యాలి. ఎకరానికి 250 మిల్లీ లీటర్ల హిట్ విడ్ +టార్గసూపర్ 400మి.లీ. చొప్పున 200 లీ. నీటిలో కలిపి పత్తి సాళ్ల మధ్య భూమి బాగా తడిచేటట్టుగా పిచికారీ చేయాలి. మొక్కలపై మందు పడినా ఏ మాత్రం హాని జరుగదు.

2)ఎరువుల యాజమాన్యం: కలుపు తీసిన తరువాత ఎకరానికి 25 కిలోల యూరియా+15 కిలోల పొటాష్ వేసి మట్టి కప్పేటట్లుగా గుంటక లేదా చిన్న నాగలి నడపాలి. లేకపోతే ఎరు వు ఆవిరై మొక్కకు పోషకాలు అందవు. నల్ల భూముల్లో నీరు నిలి చి పంట ఎర్రబడినప్పుడు నీటిని కాలువలు చేసి తీసి వేసి 19:19:19 10 గ్రాముల యూరియా లేదా 20 గ్రాములు ఒక లీట రు నీటికి కలిపి పిచికారి చేస్తే పచ్చబడి మాములు స్థితికి వ స్తుంది. తరువాత పై విధముగా యూరియా, పొటాష్ వేసుకోవాలి.

●ఎట్టి పరిస్థితుల్లోనూ కాంప్లెక్స్ ఎరువులను ప్రస్తు తం పత్తిలో వాడవద్దు(డీఏపీ, 17:17:17:, 28:28:0, 14: 15:14, 20:20:0 మొదలైనవి). దీంతో చెట్టు బాగా పెరిగి పూత కొంత తగ్గిపోయి, బాగా చీడపీడలు ఆశిస్తాయి.

● కొన్ని చోట్ల గులాబీ రంగు పురుగులు(పింక్ బోల్‌వామ్) పంటను ఆశిస్తున్నాయి. దీనిని గమనించడానికి ఎకరానికి 8 లింగార్షక బుట్టలు 50 మీటర్ల ఎడంగా పొలం అంతా అమర్చాలి. బుట్టల్లో రెక్కల పురుగులు పడినట్లయితే రాబోయే రోజుల్లో పంటకు పురుగు ఆశిస్తుందని తెలుసుకోవచ్చు. రోజు బుట్టలను చూడాలి. బుట్టలోని ఎర(టార్) 30 రోజులకు ఒకసారి మార్చాలి. బుట్టల్లో పురుగులు కనబడగానే వాటిని చంపివేసి పంటపై 150 పీఎమ్ వేపనూనె 5 మి.లీ ఒక లీటరు నీటి చొప్పున పంట బాగా తడిచేటట్లుగా పిచికారి చేయాలి. లేకపోతే గుడ్డి పత్తి వస్తుంది. పొలంలో బెండ, తుత్తుర మొక్కలు లేకుండా చూసుకోవాలి.

వర్షం తగ్గిన తరువాత పత్తిలో సస్యరక్షణ తీసుకోవాలి

శ్రీనివాస్, ఏడీఏ, మానకొండూర్



వర్షం తగ్గిన తరువాత పత్తిలో సస్యరక్షణ చర్యలు తీసుకోవాలి. ఈ వర్షం కారణంగా పచ్చదోమ, తెల్లదోమ తీవ్రమవుతుంది. పత్తిలో నీరు నిల్వ ఉండడం వల్ల ఎర్రబారిపోతుంది. తక్షణమే యూరియా మందును పిచికారి చేయాలి. పత్తి పంటలో నీళ్లు లేకుండా చూసుకోవాలి.



మూలనపడ్డ స్వచ్ఛభారత్ చెత్త రిక్షాలు

డంపింగ్ యార్డులు, సిబ్బంది లేక నిరుపయోగం

మంథనిరూరల్: కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా గ్రామ పంచాయతీలకు మంజూరు చేసిన చెత్తను తీసుకెళ్లే రిక్షాలు మూలన పడ్డాయి. మండలంలోని గ్రామ పంచాయతీలకు 53 రిక్షాలను ప్రభుత్వం మంజూరు చేసింది. మంథని పట్ట ణానికి 10, గుంజపడుగుకు 5 రిక్షాలతోపాటు మిగతా గ్రామ పంచాయతీలకు జనాభా ప్రకారంగా ఒకటి నుంచి మూడు రిక్షాలను అధికారులు అందజేశారు. మం థని మినహా ఎక్కడ రిక్షాల వాడకం లేదు. దీంతో అధికారులు కేటాయించిన రిక్షాలు గ్రామ పంచాయతీల ఆవరణలో చెట్ల కింద, ఆరు బయట పనికి రాకుండా పోతున్నాయి. ఉపాధి హామీ పథకం కింద కూలీలను ఏర్పాటు చేసుకొని చెత్తను డంపింగ్ యార్డులకు తర లించాల్సి ఉంది. ఈ పనికి ఉపాధిహామీ కూలీలు రాకపోవడం, చెత్త డంపింగ్ యార్డులు గ్రామ పంచాయతీల్లో ఏర్పాటు చేయక పోవడంతో కేంద్ర ప్రభుత్వం అందజేసిన చెత్తా రిక్షాలు నిరుప యోగంగా మారుతున్నాయి. గ్రామ పంచాయతీల్లో సపాయిల కొరత కారణంగా తాము రిక్షాల ను వాడలేక పోతున్నామని సర్పంచ్‌లు తెలియ జేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం గ్రామాల్లో పారిశుధ్యాన్ని పాటించి స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దాలనే లక్ష్యం ఆదిలోనే నీరుగారి పోతోంది.


కన్నాల జీపీ ఆవరణలో నిరుపయోగంగా ఉన్న రిక్షాలు

డంపింగ్ యార్డులు లేక ఇబ్బందులు

మాచీడి రమేష్, సర్పంచ్, కన్నాల.



గ్రామాల్లో డంపింగ్ యార్డులు, సిబ్బంది లేక పోవడంతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. గ్రామ పంచాయతీల్లో డంపింగ్ యార్డులు లేక పోవడం, పని చేసే సిబ్బంది కొరత కారణంగా అన్ని గ్రామ పంచాయతీల్లో రిక్షాలు నిరుపయోగంగా మారాయి.

సిబ్బందిని నియమించాలి

సురేష్, లక్కెపూర్.



గ్రామ పంచాయతీల్లో పారిశుధ్య సిబ్బందిని ప్రభుత్వం నియమించాలి. అప్పుడే ప్రభుత్వం అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది. గ్రామాలకు రిక్షాలు కేటాయించారు. కాని సిబ్బంది లేక పోవడంతో చాలా చోట్ల రిక్షాలు పని చేయడం లేదు. ఉపాధిహామీ కూలీలకు బదులు ప్రత్యేక సిబ్బందిని నియమిస్తే లక్ష్యం నెరవేరుతుంది.

ఊరికి ఉపకారులు..

- ఆదర్శంగా నిలుస్తున్న పెద్దలింగాపూర్
- ప్రభుత్వ సంస్థలకు స్థలాల విరాళాలు
- ప్రతి ఏటా విద్యార్థులకు ప్రోత్సాహకాలు

ఇల్లంతకుంట : గ్రామాలు అభివృద్ధి చెందాలంటే ఎవరో ఒకరు ముందుకు రావాలి. అలా వచ్చిన వారు మాటలతో పరిమితం కాకుండా ఆచరణలో చూపించినట్లయితేనే ప్రజల హృదయాల్లో నిలచిపోతారు. ఇలాంటి వ్యక్తులు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్‌లో కనిపిస్తారు. ఊరికి ఉపకారం చేసి పలువురి చేత మన్నన లు అందుకుంటున్నారు. గ్రామంలో ప్రభుత్వ పాఠశాలకు స్థలం కోసం 1982లో గ్రా మస్థులు సమావేశం అయ్యారు. పాఠశాల కోసం ఒలాద్రి మహేందర్‌రెడ్డి అనే వ్యక్తి తనకున్న భూమిలో నుంచి 60 గుంటల భూ మిని పాఠశాలకు తన తండ్రి అయిన వెంటరెడ్డి పేరుమీదుగా ఇవ్వడానికి ముందుకు వచ్చాడు.. దీంతో ఇదే స్థలంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఏర్పాటు చేశారు. రైతులు లోవోల్టేజి సమస్యతో బాధపడుతుండటంతో అప్పటి నాయకులు విద్యుత్ సబ్‌స్టేషన్ కావాలని ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లారు. సబ్‌స్టేషన్ కోసం స్థలం ఉన్నట్లయితే పరిశీలిస్తామని అధికారులు బదులిచ్చారు. దీంతో గ్రామానికి చెందిన మాతిరెడ్డి రాంచంద్రారెడ్డి తన భూమిలో నుంచి 40 గుంటల స్థలాన్ని తన కుమార్తె రజిత పేరుమీదుగా 2003లో ప్రభుత్వానికి అప్పగించాడు. దీంతో ఈ ప్రదేశంలో విద్యుత్ సబ్‌స్టేషన్ ఏర్పడింది. ఇదే గ్రామానికి చెందిన గొల్ల మల్లారెడ్డి సెల్‌ఫోన్ టవర్ల కోసం స్థలాన్ని ఇవ్వడమే కాకుండా ఉత్తమ విద్యార్థులను ప్రోత్సహిస్తూ ఆర్థికసాయం చేస్తున్నాడు..14సంవత్సరాల నుండి ప్రతి తరగతిలో మొదట వచ్చిన విద్యార్థులకు ప్రోత్సహకాలు ఇస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. ప్రతీయేట స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నగదు బహుమతిని మల్లారెడ్డి అందజేస్తుంటాడు. వీరే కాకుండా పాలకేంద్రం పక్షాన పూర్వ విద్యార్థులు పాఠశాలకు బెంచీలు వితరణ చేసి పలువురి మన్ననలు అందుకున్నారు. తోటి వారికిసాయం చేయడంలోనే ఆనందం ఉందని పేర్కొనే వీరు పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.


దానం ఇచ్చిన ప్రదేశంలో నిర్మించిన సబ్‌స్టేషన్


దాతలు ఇచ్చిన స్థలంలో నిర్మించిన ఉన్నత పాఠశాల


విద్యార్థులకు ఆర్థిక సహాయం అందజేస్తున్న మల్లారెడ్డి (ఫైల్)

విద్యావంతులు కావాలని ఇస్తున్నాం

ఒలాద్రి మహేందర్‌రెడ్డి, స్థలదాత పెద్దలింగాపూర్



గ్రామంలో పాఠశాల ఏర్పాటుకు స్థలం లేకపోవడం వల్ల 1982లో స్థలాన్ని విరాళంగా ఇచ్చాం. విద్యావంతులు అయినప్పుడే అభివృద్ధి సాధ్యం అవుతుంది. ఉన్నత విద్యకోసం ఇతర ప్రాంతాలకు అప్పుడు వెళ్లేవారు కాదు. దీంతో గ్రామంలోనే ఉన్నత పాఠశాల ఏర్పాటుకు స్థలాన్ని విరాళంగా ఇచ్చాం.

రైతులకు అండగా నిలువాలనే లక్ష్యంతో..

మాతిరెడ్డి రాంచంద్రారెడ్డి, స్థలదాత పెద్దలింగాపూర్



రైతులు లోవోల్టేజీ సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో గ్రామంలోనే సబ్‌స్టేషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించడంతో కుమార్తె రజిత పేరుమీదుగా స్థలాన్ని విరాళంగా ఇచ్చాం. విలువైన భూమి అయినా రైతుల ప్రయోజనాల కోసం ఇచ్చాం.. సబ్‌స్టేషన్ ఏర్పాటుతో సమస్యలు తీరాయి...

ఉత్తమ విద్యార్థులను ప్రోత్సహించాలని..:

మల్లారెడ్డి



పాఠశాలలో చదువుతున్న ఉత్తమ విద్యార్థులను ప్రోత్సహించాలని 14 సంవత్సరాలుగా కార్యక్రమాలు చేపట్టాం. విద్యలేక గ్రామంలో అనేక మంది నష్టపోయారు. దీంతో ప్రతి ఒక్కరికి ఉత్తమ విద్యార్థులుగా బహుమతులు గెలువాలనే పోటీ ఈ ఆర్థికసాయం వల్ల ఏర్పడింది. అందుకోసమే ప్రతీ సంవత్సరం నగదును అందిస్తున్నాం.